GOVERNMENT ORIENTAL MANUSCRIPT LIBRARY
INDEXING FOR TELUGU MANUSCRIPT

Sl. No.	Particulars	Details
1	Language	TELUGU
2	Material	Leaf Mss.
3	Bundle Number	TEL B 0484
4	Work Number	R 2065
5	Page No (From... To)	1 to 656
6	Name of the Work	BHARATHAMU
7	Subject	ITHIHASAMU

యనిష్ఠ చేసెదెంబ్బయుం మృత్యుం జనపత్తులమహే । ధ్రుంబులు చక్రితువిక్రమింబ్బ చాంబి తత్తా ప్రముని విలసత్తాలఫున వల్లియను నిష్టసత్ర సాం ది యుసంస్థదాని । గుడు తు చం బ్బులు శ్రీరాధ బంధ తడి దారి నెదు ।
స్మృతిపుష్పాదియుష్బపుంస్థదాని । తనసతోంపముసకు భూసలయా గమ్మసంబుష్టి పంస్మగాం గోరుచు సుంస్థదానివరున్నా దేవృత్తో ఉత్తరము లైజలని వా । సంబ్బని ఉభ భూసాలంబ్బ వలని । కరుసు దేరసుంస్థవరున్నే ।
ము యుషోని దానిదేవలయా నగని యెంలు తలక్రనిసే తెర్వి దానకుష్టిలపేక్తతత్తాయ్యిప్పపిన తత్తాంబ్బునసుంస్థదానవనిన । దేవలయా నరోంత్తు ధృతవ విహారింబ్బు చుంస్థలయుత్తునంబ్బునకు వ్యక్తలయా
వినేదానదిబ్బు లయులయాతి వచ్చులుం చేసి । తాల్లియుంబ్బ వినయుదిల్యా । లయాతననక్షిణ్ణబుల్లె వయొంలు తరలు అమర సంబ్రభ యేసు పేరాంరసురాం సురాం పాంవభూవిన । యుల్లిమరవీరులచేతపాధ్గిరు
లైనేదాంసపులంగతి । ప్రత్తుల గాదన్ననిద్ధపెంష్టున లోపించి వ లక్ష్మితయు । త్రిమిత్రసత్రిమెంలయిన్నష్టింక్షిన యుత్తి భాగని వృత్తాతు రక్షలువ తేవ యుయానయుసుదాన బ్రహ్మాదంబ్బునసినాం తంబ్బుదినె యవదనే

సామెంత్రా యులంగడు వచ్చేవి సు వెయుకి దేసంత్రు యంబున్న నచిన్న
నలుబు గా నిక్షుబ్బి గా నగ తాతి కత్రిప్తుంబు ా బయ్యుని యెంబు కప్ప
నికక్రి ప్తుయి ప్తు నియెంటు తేటు వాా యు యుబ్బు బాయు కచని శేయు
తే సుం గళ్ళూ యు గాతే బియు నిగళ్ళుం బున్న నె గులా దిదే వ
యుఖి బిదసు స్వగా యుంత్రై యా నవకా త్రవ్పుం ప్తు వ్యకయా

లంత్రీయు బ్బిరతెం బ్రియు నెంబ్బ సైపరి ధానం బున్న యుదేద్దిం గా నికభ్రుసి
తాల్కంా త్రిచరి తుంత్రు గు ా కాంత్రిత సా ఇ నికు నా రా దితని ప్రాం క టు
యుదేవి ంబ్రి యుయు మకేయు యు సుంత్రీ తేాం యుయు భ్రేం క్షి మతామలు
యాంనా నుంక్రు సుంత తెంద్రే బాకెం సాకా నహం స్ర్రంబున్న బీ ర్రెం త్యురి వచ్చినిబ నివా
లనలాలి నబద్దు బద్దిత తాన్న నవెంబ్లి స్వం మ్మరి నివాంటు బిల త్ర వయుదేగుదెం

దేవ యా ంన ఫుల్త్రుం బున్న శత్రిప్తు నక్షత్ర న్నదా నపరి ధా నంబున్న దేవ యు
ధాా సుర కన్నె సెక త్తిన కుం యుల త్రిప్తు నె త్రారి నె యు నిన సాంద్రా
నాలెంబు త్తుస వయు కవికు నా నయుంటు వేడ్తు వ నాం కత్రిన ఫుత్రుం బున్న
సం బున్న నసుంత్రైనితు ఆ ఆన హుయ హ్రాత్రి బుం క్షి గు యు యుాతి
బ్రినలద్దాం నలి నా త్రియుం న్న విపి నాం త్రార కూా పతలుం బున్న నెంద్దు

మ మ కే మ యు [illegible] యు [illegible] వర వా ౦ ధ ర [illegible] వి [illegible]
[illegible] ర థం౦ [illegible] లం బు వే [illegible] డ వ। [illegible] సంబ్బిత వ నిశ్రా యు
[illegible] ర సుప శ్రీకంబు నా౦ [illegible] బని తే యు। మ రి నే [illegible]
[illegible] వ స య స౦ [illegible] స ౦ [illegible] మ రా వా స౦ బున క నర ది న మ మ ల క న
[illegible] త౦ నే వా న వా [illegible] వ కి [illegible] త యె। దే వ [illegible] న వా త౦ బు.

నిత్యంబు లికిం [illegible] యుష్టు యిన్న యు। తరుణ శ్రీ గురు పుత్రి నే వంత గునే పలుక నా౦॥
స౦ [illegible] మ ని శా పం బ్బిబ్బి నే గ చు౦ [illegible] నే న ధర్మ ప దం బు వ ప్పు ని [illegible]
వి రో ధ౦ బు వల౦ [illegible] గా వ న ని౦ [illegible] వా వ౦ బు
స ల [illegible] వ ని యు స దే శి౦ [illegible] సు। ది వి భ వ [illegible] న చు [illegible] ౦ [illegible] దే వ హి త౦ బు యా॥
వ న౦ బు న క రి గి। [illegible] స [illegible] వ ర తే వ౦ న బ రి దా న౦ బు యు వె [illegible]। [illegible]

మ [illegible] న న క చు న మ గ ర౦ బు వి ని। దే వ యా౦ న [illegible] ర౦ బున నా౦ వ
చ న౦ బు న నా౦ మ స౦ [illegible] వ ని [illegible] రా యు వ [illegible] నే ని యు యు। నా
[illegible] ని దే వ ల యా౦ న [illegible] రా వ౦ [illegible] రా౦ బా [illegible]
[illegible] య [illegible] వ [illegible] రా౦ [illegible] యు న త౦ [illegible] యె యు [illegible] నా
[illegible] లా౦ డ యు ౦ న్న౦ [illegible]। [illegible] సు ర [illegible] వి చే త౦ [illegible] ర త౦ బు [illegible] త ల శ

సుసం ప్రపనియు పదే శం త్రిసాంఘయు ప్రదర భిదాం మ్య మామునన। చ్చంనిదే
నల జీర్ణవ దియు౦ ణ్ణే దమా త్రిగి। యు తనిచాం తస జీవితు [illegible]
నస జీవనన దసి సైద్ధిగాంలం బ్బుం ద్రి లయు త్రిసాం దు శు ప్రచాం తసన
నవిష్ణని ధియు ఱియనగు సు బ్రాం కృష్ణ చా దిదినీ తు దశే సుసుతా నే
[illegible]

యు మ తే నిష్ణదిం మ్మైభు ధను తు దు యు ౯। ప్లా ద రుూం త్రిశే ఖరనయు ఖ మున।
యు త్తే। దను బిమం త్రిభుయు నూ రనా ధక్కే చాంత। నభి పింత బ్బిగు శ బ్రం బ్బ
బ్రహ్మ తుం డ్రి। దేవలూర్నం బ్బనన్నుం చాశివ చుం ద్రి దేవ యూంననునవి ప్రి లయ
నం న్నభిాం। దేనను లాం త్రగం న్నశిభి తే బ వివాం హం మునిను నాం న్నుగుయు స్నా వ
[illegible]

సుధను౦ డ్డగు ప్రాన్నశ్రీం వు పుం లయూం ఖిు ద పాలొవె నాంభ A ఉ వి
నష్లు పాలొవె ఉ వ ఉయు ల్లతి త్రిలయు త్రిం బ్బనతచుం ప్రిశు త్రునివల
ప్రాం భ్రమనం బ్బనగాం చె త్రునః నది లయు ను విఠలం దుః ఖిత చ్చు కచు
బ లయు శిన్నై నం యు ది పం న్ననం న్నపరి త్రహిం ప్రసం। జ్ఞైనని తరి

౭

ప్రి న ప్రా స్త్రీ సుం ప్లే స్తుం ప్రై క్ష స స్తో౦ న ప్లేప్లో [illegible] వి జ్ఞా కాం త
త్రియుడ౯ారంబున న్నే దిం స్త్రీ౺ స్త్రీ౺ వేము దల వ్వెప్త ప్తెము ల వ్రం గౌ ప్త్రి
ఆ సౌ ర తే దిం బ్రిరెని నిది మెయి ద లెంగ బాలా। హో౦ న జ్ఞిరత తేల ల గు ద ద।
వా ని ర ము ని న రే రి యం ఫీ శ న నం ద్ద యుం తీన న్నుం ప్తే ఫా ప్ర న ౩ ళ్ళ
తలి త్తమ ద రాం తాని టిలప్తుంధ్రి నిశ్రంకా యుం ద్ధరం ఫై దింప్రినం స్తా

[illegible] వరి రచిం ప్తిం బ్బనచు ద్దా న క। మందా౦ ల త్రితే వ స్త్రు ను యం ప్తై నన యుద రం
ము లీ। ప్త ద గ చ ప్ప ప్తెనిన వద లు బడిన। యం ష్టి యు రు వే బ నం ల కప్రేగా మా౦ త్రా
చే శ తి దు ద్రా ది ది ని చే ప్తా సు డం జి సు లు౦ా యు వే౺ ధి శు త్తుం ప్తి సు రా౦ వా నం
నిత్తాం లి కేల త సు వు సు జీ వ యు న స్తిల బ్బిసు బ ధి నిత్తి ప్రస్తా౦ం ద యు న నీ యు
ని। యు॰ ప్పుని స్త్ర మూ౦ర్ద ంష్టెని యు వ రా నే రం। ప్తి ద ర ఖే ద నం బ్బిన నుం ప్రి

బ్బిన న సుం స్త్రీ హా ని కమం గ్ని సం కఖేని న దారిప్తు బ్బినా। న సుర లి చే
నా చె రు చు చు ద్దర్శై వ నే యున సునే౺ ఖ భ్యా౦ సు రు లు౦ా ది గ గ ల బ సు।
బ్బు ము హా హా తర౦ బ్బు గా ౩ి యుం ద్రి। తన యు దర౦ బ్బిన సుం స్త్ర
ద ర లి బ్బిన గాం చె లు వ దు గా౦ గ్ర లి బ్బి న రిం ప్రు ము నా౦ వ భ్యా న
తం ప్తి న్నె న౦ స్త్రుం సం ప్తే వి తం ప్తే లు వ ల యు న వి శు త్రుం ప్తి క చు

[illegible]

నెం డే సు కచు౦ [illegible] రా౦ క స స రె। న సు రు ల బా త [illegible]

ప గా నా ని చ౦ [illegible] రా త డు। సు గ తి [illegible] సు గా౦ క ల యా ల [illegible]

[illegible]

ని సు డు వ న ని దే వ లయా న [illegible] బు౦ న్న। [illegible]

య్యాలు వృత్తము వ్రతముల తనయు నెప్పునట్టి త్రివేణులు యెన్ను గురు నకుని
నాయమై సభ నప్రం గారుచు చు వనం బున నని కతం బ్బియుం న్నా
దేవ యంతార నకదేవ లయా నేను సంబున్న నవం తరుల పరుల గురు పో
పొంత్రయిత బాధితగతెట్టి గారా బ [illegible] త్తినను బాదియు నేడుం
దాప్పి పా దిమం దేయుం [illegible] వాని దాదు నెదె

శాస్త్రియుక్త లక్ష్మిం బ్బున నరుం తన్న యు త్రం నకుత్రియుంశ త్వం దె యయు న్న నరం
నిరద్ధుం బు దిశాల సా దస్త ంత్తిం బ్బున బరత్తిం బు చనిసే నా దిత్తున్ స
యుతత్త్రి కి ధ్రు నిరాయు త్రి దాం ఇద యయూ మ గయు త గయు సు దాం దే
దొనె నియు త్రి రాం దా వనం బ్బు లున్న వ్యా గాం త్రుం పం న్న బా దేనం
రనంబ్బిననిం బ్బం బున నదియు నం ప్రసాదం బ్బున నది ఏ గత బలుం న్నే నరుం

తిం తృత దానవుయు బ్బపాం పుతి తాత్రి యయు యకను నస్సుయం త్రి
నతుం త్తిసుదస్సు నగుత్రి పాం సదే నవుయుం త్తిని వచ్చిన నా నిత్తా
పుత్త్రికొత్తె యనవృత్త ది ది వత్త్రినె తను నిష్ట నెయుగ్ భ్రం వదది
నంం చుతుత్ర దినవి విపాస్సె త్తు తనది నస్సుత్తిం బ్బం బి యు సుర
నష్టుదనం బ్బ బితుం చెప్పి దా ద్ని బెదిబ్బిన భూమి నుత్రం బుదేశ

౨౪

[illegible] [illegible] [illegible] | [illegible]
[illegible] [illegible] నగవద్ధి | [illegible] ని [illegible]
[illegible] [illegible] వర వచన స [illegible] [illegible] | [illegible]
[illegible] [illegible] [illegible] చేసెదనన [illegible] లంబం
[illegible] [illegible] [illegible] [illegible] యు [illegible] లయుహ

యుత [illegible] [illegible] [illegible] దాన [illegible] [illegible] యుం [illegible] న కు [illegible] గని । న వు [illegible] యు
[illegible] న [illegible] [illegible] న నమ్మ [illegible] కు వ [illegible] రుసు కు [illegible] [illegible] । నన
[illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] యు [illegible]
[illegible] [illegible] [illegible] యు [illegible] ని [illegible] [illegible] [illegible] [illegible] । నను [illegible] లు [illegible] న —
[illegible] [illegible] [illegible] [illegible] [illegible] న [illegible] సు సం [illegible] యు [illegible] ।

[illegible] యు [illegible] [illegible] [illegible] । [illegible] ని [illegible] సమ [illegible] ద
వరతని [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] । నతి వి న [illegible]
గత [illegible] జలవాని సం [illegible] [illegible] [illegible] [illegible] [illegible] యుం [illegible] [illegible]
యుం [illegible] [illegible] । మున యున [illegible] [illegible] [illegible] [illegible] । [illegible] రు [illegible]
యు [illegible] మునకు [illegible] [illegible] । [illegible] [illegible] [illegible] [illegible] యు

...లతుల వెల్ల జేతుపై యుసురకతుల నేంర్పనం ప్పత।
స్వరారణాము ననిర్పం తుల యుష్మగాంసురవరులే। వార
నదన ము న కుఠా గుడు రు తీర్చదప్పిదతుల లయుష్మనాఖ్యశే
[illegible] పుత్రత్ర శియు [illegible] పుత్రీతి చేక ా నిమిత్తి। దాని లలనా
పునా। వినే చూర్ణ విధిరాబున నవాని బత్తింబున వదశి। సుత్రు నా

సుత్ర చేత సంజ్ఞవనివదశితే నేం। [illegible] నత్తి। వువాన తప్పుంచ్చేపుంతగు నేం
లనేంర్పగపు నవేతి। భూరమ [illegible] రాబిరేర్పబి లహింతుల గుతు నూంఖ
కాంచున పుత్రసంజ్ఞివని। దేవల యుసుఖ క్రువల నద్రీతివదశితవు। తెవ
దమ్మేన [illegible] లు। రాం [illegible] యుక్తై చేలయు డు నప్పపరిత్య డు నిఃకు సు
రాంధించి నవికు [illegible] ని దేవతుయుత్ర [illegible] ం చుపంచున।

ధునం ధృస్రీతసయు ద్దైన। యు ధుత్రాం ల్లోసం తు యు వు వి మి
నసెబి యు॰ త్పాధ్రై శం పాృ యం సు నశిల్లనిధమెయ నిఉవ గొె
యు తె బి॰ ... ప్రంత పారి వక్షమును ను। బ్రు నవ సుగ్రహా
... పుం ఋ్న వినస్సుతు దెప్పుమనిన్నయు ఓ గనా జన
... మ్మ వు వి ధ వ్రీధన దేవ్యాపోయు వు వనాల

త్ర నుం పక। తలను వాం ... దం ద్రో పను ప్రదే శ,
భర్మమున నా చు చు ప్రసంధ యుల్లా నర్ఫ్రపరి తునైౖ యేలి ననయ్యె
నిగ్రహాశక్తున్దైన। యు శక్తుదైన యి యుం యుయుం తి తి నవిని చేసెమి
మేఖ్రయును నను నై శం పాృయం నుం ల్ల వని యెను నుగా రవ ధ్రి
... డు దేవా సురరక్షామున గత। ... తులను నను రవరులు చెప్పిరి.

ప్రతిష్ఠకు [illegible] నయను [illegible] సంయుక్తి [illegible] యిగద్రి విదినం బిచ్చి చేయును [illegible] సుం దై్ర సమయములను [illegible]

[illegible] చారిం [illegible] నవతి [illegible] మకదతుం బచ్చి నయిత్తునిదాము [illegible]

[illegible] నన [illegible] నవరద [illegible] బిచ్చి నవ [illegible]

[illegible]

[illegible]

[illegible]

సా [illegible] ధు [illegible] శ్రీ [illegible] నన్న
ముద్ది [illegible] రాని చక్ర [illegible] భిప్రే। లా [illegible] దేన [illegible] ని [illegible] ని ద
౭ యూంతి భూ సార్ధ తోల భూ స్తనివక్ష [illegible] దవ యూంనను దా। [illegible] ని [illegible]
నా రణాం బున్న దశా పం బున్న నా వృద్ధి [illegible] యు వవు వి యు నన్ను [illegible] ర్ధం క [illegible] మ రం తోన యు యూ [illegible]
పుప [illegible] తను దానవ పతి తైశు [illegible] దా న్నిం దైం। యు నమి పు వి [illegible] తిరి ధు [illegible]

నాకె [illegible] ము [illegible] ష్ణు బ్బు । దేని ని చ్చు న ది [illegible] న్ష పఠ్యం
స్తం బ్బు తే [illegible] న ని [illegible] ంవల డియు । నిత్యం బ్బు నుం దేవయాననుం గ్గా లుచుచు
రనదే [illegible] యూనత ధ్రునయు నతెను గ్రవగయు ల్లురిదిలయప్పినం బ్బు నే కన్నె కలుం ప్రా
నకె [illegible] భారతా । స హం తారకు లు వ కాకేక్ష్నే కాకె తె సాల తలు చ్చాంయు శ్రీ
నహం వ్రము లయయి । రా విన్నప్పి థానచాం రు థూ [illegible] ము లంయు । విలు ఖల సా

కృష్ణుడు తాంతు రాం విం బ్బ దేవయాం న కదాం సిగాం నిచ్చి కుమ్రనకు
క్ష్ము । కంతనెను న్ను నాం డును । కలవనతే శికూాతు కయు న । జని యుసు శత్రు
నసు ప్రేష్ప వరంయుం బ్బు చేలయుచు । విమల నిర్ఘుణ్ర ప్రవాహ విలశి
తలని కతా తల ప్రదేశం బ్బు న నిష్టవి నేం దుం బ్బు లు నుం న్న యయి వసర
రభవయు లు దాన్ని । యు నిలు చ సు దూం తవాతే లయు । త్రికౄ [illegible]

న క్రోం తుప్పైన లయుయుయం తినెం తెక్కువేభతలశనయ్యినా బ్బదశమయుయునెరయు
దశబ్బ్లనసుభ్రాపవప్పుం ద్రై యుయం ప్తా। దేవయుా నం దాల్లి యుదిగినవాప్రై యు
ప్తకప్పుం క్షనయుదిగినం। యుారారాఘునకు దేవయుానయుల్లు నయుకయ్లునిళనంన్య
మశప్పునయుం ప్రైభ్ర నుయాయుయుయునత్రవరవంచనవన్య ధరదరీవత్తును వయుతే
న్య స్తే ప్రాం [illegible] యుసేకిలదిదియుర్దే। విన్నేతి బా [illegible] డి లెయు

గత్రై యుం న్యభక్త్రీ స్రుపసుతు ప్రాభిభచ్చిరి నేకశ్భ సుము మ యుా రెబ్రా
తిశయుశం పలాం వం న్లసు గాసుం ప్తిరి యుర్హేన కర్రి ప్తునె యుం గస్తేడ।
యుం న్యయుెలయుం గ్గదిన్యతినా కు। దాని ప్రై స్రుప ప్పుడు నుమ ప్రా
భ్రిం చ్చునాం। స్రుగ్రుమ యుయా మ్రసాన్తు యుగ న్యక్రైత దత్రైగాపా
యులనం న్యదివావ వైనపయుపునం ప్రన యుయాలవితాంన్లదాం

తిరా[illegible] స్తున న్వం ద్దై శ తత్ర [illegible] ప్రా ప తి సి యు ం క్షేసమృ
[illegible] యాన శ క్తి న తి శ్లు వి యసు నుం న్నై ం క్షేసు
సకృ[illegible] సహి క స్తం బ్బు న తిం ల [illegible] యా తి యమ్ము [illegible]
[illegible] రా సు ం బ్బు సం స్తు న [illegible] మ రోషం బ్బు వేసం॥
పొన ఖాయ [illegible] ఫా సు నా ల [illegible] ల సం తృప్తం॥

గ [illegible] నే [illegible] నిర్మ్ర [illegible] తా సం స్థం క్షు [illegible] సూ [illegible]
త మ త స్సై సృశా తస్సై। యయు [illegible] కం బ్బు [illegible] సింక్షే। నెలయులు వ [illegible]
[illegible] వ నం బ్బు నే సం స్వు వి వా హాం బ్బు యు ను న ని యా వం। సం క్షు [illegible] వి రోధం బ్బు
[illegible] రం బ్రి శై। యుద్ధ వు రం బ్బు రమోం త్సు వం బ్బు న వి వా హ। బ్బు చే
[illegible] యు। నది తయున వి [illegible] యు [illegible] హారి బ్బున ది యు నిన ఖ్యా। [illegible]

యయు దేవయా నలువంశ ర్శి ష్ఠులయుం గం న్న తా స [illegible] బ్బు [illegible]
కు సు న పరి ణా లయా విషయమై। ధర ప్రతి [illegible] బర వ న [illegible]
వే సుం [illegible] సాధిం ప్రు వల యా న ని సా [illegible] రు [illegible]
రి [illegible] శ్రి ష్టు డా పి యు వి వృష [illegible] వి [illegible] యం బ్బు న న [illegible]
[illegible] న ల్ల నిం బూ చిం చ్చి నా న [illegible] యా [illegible]

ఱి యుగ। కంద్రుత్యు లంద్రం యద్ది [illegible] నెప్పెన ప్రాయశ్చి [illegible] చేసె యుగ [illegible] త్రిసు వానికి [illegible] లితగి। నిన్న [illegible] యుగ నేర వలు లంద్రు వలు నిర్నసా। ప్రణునూ యవయ [illegible] యుకం స్వల ప్రా
త్తంబులు విహా హం బున్నాడు దుగు గాని। యతిద్ర [illegible] నాగ్యం బున్న నద్ర త్రి యయు ప్రాం ప్రాణ్యస్వల విహాహం బున్గు దురను ప్రయు [illegible] విదర్ధం బున్న సర్వ వర్ణా [illegible] మ ధర్మం బున్ను వర్ణా [illegible] నంస్కారం బున్నగ
తుం ధర్మ ఠమ్మం ల బుబం న్నా ఘేపె [illegible] లయ ధర్మం బున్ను చేసి నట్టగ ప్రవృత్తి నా వలతం బున్గు ననిన। యయ యగ్గా తిరెడే వలయా న యున్న నిరెంబ [illegible] యయు నధ [illegible] నిధర్మ బున్ను చెప్పుటన ఖిలకర్మ ప్రా [illegible]
[illegible] న లక్షు భుజా నను విహా హా మ గుచేదియు నినను వేయ [illegible] ప్రహరయు నిర్గుయు దియు ధర్మ విరోధం బున్గా దని చెప్పునేని యయుగ [illegible] స్మృతి వాహం బున్గు డు నని యయుగ్గా తి యయు డం బడి న దేవలయా న
[illegible] శు స్తురా [illegible] నాలు కుత న ది వర్ణ ధర్మ నని। చెప్పెనమే ల్లవేయు [illegible] యుండ కచ్చె నుబ్బిగు నరశు నడు తన స్మృతుల న కుండ్రియ [illegible] రిం ప్రుదలం బుపిద్ధాని చాలు ధర్మకం నం త్రాసులు [illegible] తిస। ప్రమ వ్వ నా

తత్పురుషం ద్రో । తస్తు వాణీకేతం . భైరవం శ్రీ శర్వ ... గని ...
శ్రీలసలలక్ష్మీ పాలనసమనసయ్యగారి పట్టపుబాలయున ...
బిహారుని ష్పమయ్య వహానీచవయయ ఆస్థాన యారాన చిరి హిరం బ్రిన చతు
తనయప్పయగారి తియప్పనిదిగియ్యకల వి త్రాం దిశ్రీవయన ... లు దెవిశా
ఘనం బున్న తప్పు డా డం బ శిఖిన ల్లు బా . కృష్ణ వ్యాసరాజన వర్మ్ర పుయి

వి ద్యా స హ స్రం బున్న తా శ్రీ కృ ష్ణు ను నె చె । ద్వే వం రా నె రు ము ం ద్దు బు ము య్యు
న న్నిధ నం బ్బి గు నై తృ న్నా కు ని । కృ ష్ణు ను రు ,న ము గ్ర వం బ్బు [illegible] గ వచ
త్రి నే హా ఆ కే పి వ తి బ డే శి స ను తు ల బ డి లు గా । న తి వ యి గా రి రు మ రు కో
వ ని వి । యొ వు ష్టు సు [illegible] ష్టు నం బ్బి త డు గ ర ము త్రా రు ం న్ని ము [illegible] తి న క్షి
రు ం బ ర ఖి తి ధ ర్మ ప్రు ను న హు హు త్రి జు ం బ్బి తి [illegible]

[illegible] న్నుశక్తి రింప్రు [illegible] బుముశాన బ్రుతం [illegible] యుం శ్రీ
[illegible] సుప్రస్వారికరా కత్రుకరా ప్పి ముఖ వద్దీ నూంతి శో । వెలున
[illegible] వలననిము త్రికే కి దేవు తం ప్పుశలయుయవ చప్పుదా
[illegible] యుత్తుపిత గ తం బ్బని యుం త్రీ వృత్తాం త్రుం బున్న సు శుశ్రున
[illegible] యుశ [illegible] త్తేరాల త్రితున పాం స్రుం బులవే । సిన

తత్తి తం [illegible] లతచవిల సత్తుల [illegible] యుంబ్ని
దకాను [illegible] దిచి సిత [illegible] తత్త్రతి తశేద్యు వయయు ఖ్యలదేవయూ నను
నిషుప్పన్న నియుంమ పరి [illegible] ంనేవను [illegible] పరుప్పుపు । ంబ్బునా రనుల్లుశక్తి పుచేత
తతం [illegible] బ్బినా । స్తుంద్రు త [illegible] ంబ్బకిప్పు కాపఘాను జతభూ పుతూరితనయు
వారిం తన్నేన శ్రీశేధను ద [illegible] ంబధి తుద్రం ద్రుత త్తుడిధి బిప్పులు యునేయ అవిగ్గిననలు

తాతని । తలవనన త్రిపురంబులు నేద త్రికాపం స్రాయు నందర్పదు [illegible]
సుద్ధరింప్రియుం యాంతి నిచపురంబున్న నకరిన । నిట దేవలయా నంయుక్తి
నాపడిన యశేవ మాం నం బున్న మది యుష్పచనకునకె రుం గ్గిం బ్రుమ న్న పంబ్ని
న లస్యై యుం న్నదేవలు యూం నం క్షని యుష్ట నదాము । తయు అతి నుపహ పి
గత దాలస్యు యావతికి న మరిదిన నియయుల్లు ప్రతివచనం బుల్ కంయనే

[illegible] వచ్చు [illegible] సీతానసంబ్బునగ్లం వ్యయువానిథెయన
[illegible] లటేశకోంత్రయు త్రైత్రినేటవఘ త్రియుబ్బులూం తి యయుతే త్రి
[illegible] వాయు కోంత్రుల గ్రోత్రనా [illegible] బ్బునెయంగ వలయును
[illegible] త్రి [illegible] ఘన్నసానవ [illegible] గలకట [illegible] ననవు సుళదేవి
[illegible] నాయుడే [illegible] బుట్టి [illegible] న

త్రిష్ట [illegible] బుట్టిగలవారలకున్ [illegible] చిదరబ్బగ సని యుటా దండిగయు శత్రుష్టరా చకటా తు
కతి [illegible] గనై సుతోనెను త్రినెదుం చేక పూటుబ్బులాకేడ నంత్రెదునంత్రకళ్లైక ష్టవు
కటాంతనెదుం చకరచుబాం ప్లైనత్రి యయంద్రకచాం లలవలనెనెరింద్రి వైఘవఘ్యి
లుత్తి [illegible] తాల జూరరెయుంత్రి వునంత్రా ను కొలనై
నచుల [illegible] వారశ యుయుగా [illegible] కవనవు

ఱుకాంక్ష్రాకయు విదాని త్రోడ్డి రోధం ప్లైలరం వృపనా దేవ [illegible] నయా
నలదేటవఘటేను శ్రీఘవఘ్మిఘరం బ్బుచా రనెల్లి యెతుతేల నం [illegible]
త్రిప్ శలబ్రసనుట్ట తువచ్చియుల్లు నిలువెలయేటఘ దేవతులం బ్బురం బ్బుచు నవి
నయుట్టి వవతాశినెవతుల విన్నవి చారతనుహ లుబ్రా హా తనెఘ కఘ
ముబుట్టి నిలనలయు ట్టేవ లయూంనతెట్టియుష్టం బ్బుదానిన యుత్తె [illegible]

[illegible]

సవాలయు వు లం ద్రు సు [illegible] యేసి నిం ద్రు సు నవ [illegible] బున్న

నరింప్రి న [illegible] గ వుం బున్న న [illegible]

సృష్టి సం సృంయు ని [illegible] సంసృతాం [illegible]

శరసుం [illegible]

స్నా ము పృథు కా డు [illegible]

కుమవిదేదూంయుకపిలబ్రహ్మాంవిరయు।కరమెయుపుశిఖ్యయుగాగద
నక్షైంలుకళ్యప్తతనయుయుత్రిఉంస్లు।యుంఢ్రంగసుంన్యయు—
తెంరజిఖవయయుప్లీరుసుదెళ్ళియుధిరత్తెజస్విన్లైలయులయాంతి
హేంతక్షిలియుదంత్రిలయునెప్రిలయుప్తయుంరులనఆనినాయ
యుష్టుదంన్నైరుంకరుం [illegible] యుయాంతిరవిష్టులకేలనల।

నతత్రాసయుభూహూవిక్షిత్రులదేపింక్షేత్రు।యుత్తెజంబద్దిగాంత్రులదిష్ట
యుప్రేతనికేతుసెనుదెంప్లుకంన్నలుధనుశ్రంధిరాంజనుతయుతద్వరరంగ
త్రుతిబింప్తులంబాన్నివియుంన్నభాంలకుంబ్రూంబయుత్యుయాంరువెక్షత్తిసాకి
కుతత్తుణాత్రదేశుళ్ళనుసూ।నరసుగనోరలుయుయూంతిశా।శ్లిష్టులబూంపి
[illegible] తేత్రసుంధు [illegible] చెలప్తుదెతింగ్రి।బయుపతిబిదింతాసురా।గపతినభూ

యుయాంగకతింబద్దులనద్విరేతుల్లైనయిరా।దప్తులుత్రక్షితుత్తైలుయుద్దు।త
నెంప్తి।దెవిదెవయూానదేవేంత్రుదెవియు।హాశ్వెకంత్రులయుసువిభూతి
యు।ఆమప్యరిక్రాంధుకులనిరాజునధిగదేవయూానయులన్ప్రతివచప్తై
లితత్ప్రియుదంత్రిలయునన్వి।కరసుసురానిత్లైకంన్నినానివహాంబ్లునుల్లన।
గదిపుత్రయుయూంలిచేతపంప్లుతయులయుబహాడుదానతకిచేశనన

ఉప్పు దు ఉ రప్పి [illegible] రా । వర్ణి [illegible] [illegible] న చాటు [illegible] రెం స్నే నని గి లను లనూ లె యదు వత్సరం బున వా ఁ రు రాం ఖ్యం బున నే తెదేం గన్ని బి గాం ను । చాం రాత్రిన వత్స బ్బ

[illegible] రు । ధర్మ ర్త న సన్నైన నం [illegible] రా తు [illegible] లగా రను । త్వం వ్ను [illegible] రం బున్నవారు ముదిమిఁ నం త్రము నుం ద్ధవ జ పృనంబున్న నన పం చప్పత్తిం బున్న బా ం ష్టవాం రు నుం గ్గాం కా పా బున్ని । యు న్న ల మ్ర

కు [illegible] తే వా న శర్మి పుష్ప త్తు వు రుం బ వ్విం యు డి గిన । వాం డు తర క్కా రిన యుల్లి చే శ్రీన । న వ్రాయ ప్వనుం క్లై యు భి మత నుల్ఖం బున్నల నుభవిం ఖి స్తృ ల్కుం హై । పురాం రు శ ప్వనం బున్నవా నిక యుఖ్రతా ను [illegible]

దర [illegible] రయు లయా ఆని [illegible] దేంయ వత్సరం త్రి నచ్చ త్రం బున్న నం గ్రహ బ్రు ం హ్మ త్రి యారది కేణాం బున్న లరా వి ం ప్రి । నుంత్రిసా - నుం త్రి పురారి కాంత పాంర జ న న నవ శ్రీష్ఠం బున్న । న [illegible]

[illegible] బున్న [illegible] న [illegible] నం జేసి నే న ర్గ [illegible] తి చ సు ల్లా [illegible] దారం [illegible] దేవ సుదర్శ భి [illegible] లి నే [illegible] స్తుత [illegible]

యిన్నీ భూనాగ్నేశద ... డు ... ంయు దు దులకొశ ఖ్న్ని
డు నా(క్షితిదరు నే తు ఒక్షి స్తు డు వా డూయునవు ష్టి వనలు న్నిది యొంట్టి
డు తని లయు ఇ ధ్ర నబడు నే శ్రుధి న యు కే పయర్ంక్ష గు నేలు కేలు పూడు
నాఉరా భూరే ఖ్సుదాలు న ప క్షుం క్షు రాళుం ఖ్సునె యుగ్రం గ్నం ॥
రధు రం ధరు రెక్షి సి యురుధ ప్రు స్మేయుల ... ర భూయు

భూపతుం క్షోం స్సా ఝన్నై రత్తి ... రం ఖ్య ప్రొ నృపధ్వసు నే పు రాణ్ణుం జగ సార్వ
డి యయ వివ దు ఉ ... దు చైనె రా యుక క్షేత్రం వమా నుం క్షే యెన్నను లుమేల తూయుం
దూనాం క్షకే రయు యయున్నిమ। ఖరాం రి గుణా జ్యేష్ట డు ను సు పుత్రుడు న వ నే ఖార
క్షుగు। వంశ కే తిద్ది ... యు కు స్మ్యే వచనం ఖ్సు ను। నిక్షి దలయ గు నని యాయంయా
... క్షని స్పవి తి దాం గ్న వి ధు లు। ఖ్సు న ఖ్యాం హన్మా ను లు తీ...

శ్రీ ననవారలు కు నయ్యు రయాం తియు క్షని యోంలు కేయుయ దూడ ...
స్తు తని దం క్ష ... పనిబన పనే శై యు డే ని పలు కై ద లొ తే। కా న ...
కు దు సు నా తదు నాం। క్షీ రి ర నరాం క్షం ఖ్సు చే నె తు శ యుం క్ష గు...
తిప్రక్షతి ఛనం ఖ్సు స్తు దం ఖ్సి రచి। ప్రాణ్ఖ నఖిల కారణ ఖ భూ
క్ష పారి వనం ఖ్సు నరుం క్షని। యుం ప్ము రంధ్ర వయూలు ... యు నం...

త్రిన లు ల్లు వ వా రింట్లు [illegible] రిన్న యు వన [illegible] న తా ని వుం [illegible] [illegible]

శ్రీ తుం బన్నన వి న యు గాం వ ౯ నత భ్రమ్యే । తనవలన న నం మ్య [illegible] [illegible]

[illegible] నలురాం న కు న కె క్షీర వ [illegible] గా న [illegible] ను [illegible] [illegible]

[illegible]

[illegible]

సదేవయీరా నశ్రుష్టు రాణాది స్త్రీన నఖ [illegible] సనకుష్ణు సె [illegible] శ్రీ: ష్ణు రఘు స్తుహాకృన

దారాన్పినబ్బుకుణ్ణి రి [illegible] ం త్రాక మృష్టిన ం ప్రాప్తి రయన్పన రయు [illegible] రు తి [illegible] రయుంసు

ఘ శ్రే ను మర్గనవల్లశి । కు స ం మ స గుయ ద్ర బెం బ్లు గు నెంక్రోపతిల ఘ ను వే మ దే శ రమే

వి న ఖ్యులత కులు బతివదని సుతులవడు సెను । సుతు లీ భూ గ్ణ వి తె [illegible] స్త్రీ సం ఫుదన

రయు [illegible] బు శ గు లా [illegible] భా స్యనివ త [illegible] దానె ప్లు క్రిలిచి యూ [illegible] ను

[illegible]ణ్ణునే । శ్రీ వరద[illegible]తదనమోస్తుం బ్రహ్మణే నమః [illegible]

రామా[illegible]గ శఠం బ్రహ్మనాళ్వారు లక్ష్మణ సత్యసంధ[illegible] పుండరీక[illegible]

[illegible]ప్పనగదేవరాయాన పదిసేను [illegible]స్తం [illegible]న్నవదిచ్చిగాం

[illegible] వజ్రియరాజ[illegible] నాపాల్ద[illegible]యుం బ్ర

[illegible] నల్లు [illegible]సుంగ[illegible] అ[illegible]తె [illegible]హాంద[illegible]

నే యు [illegible] కృష్ణుడు యు యు యా తి యా [illegible] రవ ని కాల్లూ

చెం న్ని । త [illegible] వ లం బ్బు యు చేయు గి చ యు ఝ్ని యెంట

న్రపదం బ్బుని కృష్ణ వర్ష బాలును డా సింయుం సు తియా న న్న

ర తు క్రా లాంబి తం బ్బు ప్రసాదింప్ప వలయుం నని నః దాని

నిధై కట స్త్ర డు నం న [illegible] యేం ను నం న్న ఫలా వుయు ని వి [illegible]

[illegible]

[illegible]

[illegible] సాదన్యత్ప్రవర్ధమాన మహారాజ విభవం [illegible]

[illegible] ప్రశస్తి [illegible]

[illegible] రామ [illegible]

[illegible]

ల్లవతోడ బుట్టిన యీయ। దేవ్రభూరీ కమయు ము ప్రేమ్పించుచా [illegible] గ్రేయుయు నిఘు నను వాడ్డు [illegible] ద్విస్తేత [illegible] ంకత శ్రీనా [illegible] వజి ॥ అరీఘబ [illegible] నలవి [illegible] తస్మి [illegible] బ్రహ్మ

౮ శ్రీరా.ంత్రైనచేం.గ్రఫిశబ్బినకునా యుతరత్నంబ్బునం బర్ధిరా బకుహేం ఛ్రీప్పరం బ్బినం వృష్టమహేం ఛ్రమకాంపు తారిప్తరవాం.న.ంద్బం బ్బిస్ నానవవరాతయులిగారా బ్బిని ఖి బ్బిల్లి ను వ్రపంచ్మి యునకల క్షే

ని వనల క్రీనకాసంబైనరం వృంహం ర్హినత లం బ్బిన్నను ఛ్రిష్ఠ్ రాం హిం త్తనేనాపతిదవ్వాచేశ దం డ్డనాం లయ నమ హస్రత్తా నవంత్రీ। సాం మం త్త।వారవిలాశి నవరివృ తుకడ్డ। యుహం రకబ్బిశాగ్రహంరణ్ణి

నవయంశ్లీతరయ కామయునుఖ్యోకరణేరాం హాం లయకారానేశిలా కాగ్రశేకాలశైనహరరాకశి కుయునా। మ్ముడు కుఘరరసా భూపం భానుకన వరషాంఫరచనా [illegible] రదు తైన్మమహా కుదులునాం విని ధవి తత్వ గి

వేగముశింతసమస్త కాస్తనినగరనాగయుల్లి ప్రభ్రిష్టు లైనమ హరిశం శ్రీకనఖ్ఖు ను।నాం దిగాగలు.ఖూదిదృష్టి.వ్వి నం బ్బియు.పరితేశ్రూ బైకేశ్ యుయు యుస్వంబరుడు విధాని విజు వ్యరం వ్య మ సుహక్షీ వివ్వం హి

[illegible]

[illegible] ఋషిం । [illegible] దేవ [illegible]

[illegible] త్తె న. [illegible] సంస్త ల । పుష్ప రత్న సం. [illegible]

[illegible] స రత్నా [illegible] ంబుల [illegible]

[illegible] దెదుగ్గెలి [illegible] ఐదా [illegible] ం లక్ష [illegible]

[illegible] రంబున [illegible] సి । [illegible]

[illegible]

౩౨

స్తు మహాత్మ్యంబున్ను వాసిష్ఠ వాదిభారతత్వ్రయు లుమహా [illegible] బున్ను యను. ధ వి ము ల జ్ఞాన మ లరు బున్ను [illegible] [illegible] యు [illegible]
త్ర విధు యు [illegible] దా [illegible] ము నిలయు. నీ తవి చే [illegible] సుల్ నితిరా [illegible] సూత్ర ఖని. కవి [illegible] ము [illegible] వాచ్యాం [illegible] ము నిల్పు [illegible] [illegible] యుల. న [illegible]
ద మహా రాణి కులు బహు పురాణాస [illegible] లయం బ్బని మహా [illegible] నిలయా డుయం ష్టవి విధ న త్మల [illegible] తే ధవే ధ వ్యాస [illegible] ని [illegible] [illegible] వి [illegible] యు న. జ న సే [illegible]
సుబం. ం క్ష చేసె భారతం జూరు [illegible] వ [illegible] అ వి లయుసుం [illegible] [illegible] బున్ను. పాలో మ [illegible] సి [illegible] విశేం. శావ తా రం బున్ను. స [illegible] [illegible] బున్ను [illegible] వ [illegible] బున్ను. ఫ్రా ఉం బు బున్ను [illegible]
[illegible] ధ ం. బున్ను [illegible] పవిత్ర [illegible] వర్గం బున్ను. [illegible] దీవి వా [illegible] రం. బున్ను. వి ధు రా గ మ న [illegible] బున్ను. [illegible] ఘాం. బున్ను. [illegible] బున్ను. అ ఘనిస [illegible]

[illegible] బున్న [illegible] బున్న [illegible]
[illegible] బున్న [illegible] బున్న [illegible]
[illegible] బున్న [illegible] బున్న ।
[illegible] బున్న । [illegible] బున్న ।
[illegible] బున్న । [illegible] బున్న [illegible]

[illegible] వర్ధమానం బున్న [illegible] బున్న [illegible]
[illegible] బున్న । [illegible] బున్న । [illegible] బున్న [illegible]
[illegible] బున్న । [illegible]
[illegible] బున్న । [illegible] బున్న । [illegible]
[illegible] బున్న । [illegible] బున్న । [illegible]

[illegible] బున్న [illegible] బున్న [illegible]
[illegible] బున్న । [illegible] బున్న [illegible]
[illegible] బున్న । [illegible] బున్న [illegible]
[illegible] బున్న । [illegible] బున్న । [illegible]
[illegible] పాదం బున్న । [illegible] బున్న ।

[illegible] ప్రదక్షిణ [illegible] నమః। [illegible] నమః। [illegible]

[illegible] నారాయణ [illegible] నమః। [illegible] నమః। [illegible]

[illegible] నమః। [illegible] నమః। [illegible]

[illegible] నమః। [illegible] నమః। [illegible]

[illegible] నమః। [illegible] నమః। [illegible]

[illegible] ... బున్నను ... [illegible] ... బున్నను ... [illegible]

[illegible] ... బున్నను ... [illegible]

[illegible] ... బున్నను ... [illegible] ... న ముద్రము ధనకు బున్నను ... [illegible] ... బున్నను । సావధాన ... [illegible]

[illegible] ... బున్నను । [illegible] ... నానావిధ భూషణ ... [illegible]

[illegible] ... బున్నను । [illegible]

[illegible]

[illegible] సు వైశ। నివా తక్షా వరా లశ యా దులం బంపు లు లయు। గంధ [illegible]

[illegible] బ్బున కం ద్రయుగ్గాండవ న్నులు లయు। వార [illegible] [illegible]

[illegible] డిపిం చ్నులు లయు। [illegible]

[illegible] న పహరిం చ్నులు లయు। భీమసేనుం వా [illegible] బరిహరిం చ్నులు

[illegible]
ణ్యకథనములు ద్భుతంబున్న రీతి దుండి గాని నుతులయును నారాయణు [illegible]
లయునవను [illegible] ంబుల [illegible] నవాం ధ్య [illegible] ంబా [illegible]
వను సారి [illegible] సారం [illegible] పర్వంబ న ను చు [illegible]
చిం [illegible] తం మ్ము నె [illegible] నె లుం [illegible] గావిచి [illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

౨౪౮

న ద ఏ ఏ వ స్వర్గం ప్రే [illegible] ది నం బ్రహ్మ [illegible] ర ప ద్వ [illegible] | శ్రీ గు ప రుయు నం భ ప్తి వం [illegible] నం బ్రహ్మ న [illegible] ప భ ప్పు ల ప్రయుక్త తేత్రా | నం బ్రహ్మ సు | స ం త్రం డి నే [illegible] బ్రహ్మ [illegible]

బ్రహ్మ సు | నే తా భక్తే నం బ్రహ్మ సు | న న [illegible] త్తం తత్ర బ్రహ్మ లనం ప్తి | [illegible] ఉ త వే లం ద [illegible] స్మం నశ్యత్తు తాం బ ద న మి ద క్షా కర బ్రహ్మ లుం గ వి కల్ప: | [illegible] వి ద త మ గ ను ద్వి గ మ | వె య ద య గ చ ద్రు [illegible] ||

మ ల నె ంత్రు [illegible] ద వి న [illegible] ప్రత్ని ప్లాది నా మ ద్రి | [illegible] ప్తి మిం ప్రాస న భ ల నా [illegible] మ ద [illegible] భం భ ప్త ఫ్ఘ ని [illegible] బ్రహ్మ | [illegible] సం జ్ఞ [illegible] వి స్త్ర రం బ్రహ్మ న [illegible]

[illegible] భే నం బ్రహ్మ సు | [illegible] వి వా దం బ్రహ్మ సు | వా స వ ద | [illegible] ష్ట [illegible] ద కర్ణ న [illegible] ఈ వ్ర ంచే స [illegible] సు పేం [illegible] | [illegible] రుయు | శి రం త్రి బు ర స్వ రం బ్రహ్మ వే వి రుయు [illegible] నం [illegible]

[illegible] ద రం [illegible] | నను ప్తి త త్త్వం తం బ్రహ్మ నం ప్తి ౦ | రుయు వే యం దాం వ్యం న [illegible] రుయు నే బ ది నా [illegible] బ్రహ్మ [illegible] | వి [illegible] భం భ ప్త ఫ్ఘ ని [illegible] బ్రహ్మ [illegible]

శ్రీ
౨౫

ఱు ని మిది పర్వయులనేక । త్రిసు ... ప్తి ... రాపట్టి తు వు
నం బున్నను । వర్ణ్ణ కల్పులి పర పుర వి వా దేం బున్నను । కెూతి
ద్రిహ నెను వధ యుం ను । ధుకా త్రున నుం దెంప్టి భేమ్యుం ద్వి తద్వి
భునను రథం బున కల్పుం ప్టే ఘ్ను అ యుం ప్రైసా ను ఫలు యు ।
... వి తిభ్రు వెలలి సువ నతభు యను కన్యా । దృగ్నె వేలుల

యుం స భ ల సూ ఛవిగ మ రి యుయు క న్యా ... బున్నను । క న్యా సు రధం
వధ యుయ ... ప్తా ఘ్నానం బున్నను । యయు ద్రి ష్ట రా భ్రు
ద్రో ర త్రిం భా స్త్రిధిం బుయు యు । కా వ న ము త్రిం బున న వ ... ధం బున్న
ఇం త్రా వి తప్తు ... ర ద్ర వి వా దం బున్న ను । క ర్ణ వధ యుయు ను । న ను ...
... కె ల్లను వి ఛ భి ద్ర ఛవా । నె న ము వి యు గు ప ద్రిం భి డి యు న భ రం ।

బున్నెగ ఘు ప క్రెయ్యం భూ నస్ను యు ... త్రి ...
ను ల పర స్వీర్ణ ... ధం బున్నను । అ ... జుగ నా ను న ...
భూ మి యుయుం ద్రి గత్రి ... ఫుయు । నా గా ...
భుం బున్నలెనెలప్టి నా లు ను కేయుం దా ంన్ను ం న ...
నుధ్రం ... వ గ్లు వ వా ర్ద్రి ... ఘు వు ను రి యు

[illegible] రంబు। త్రిపురదహనాఖ్యానంబును। [illegible] బ్బును। [illegible]
[illegible] ప్రవేశంబును। [illegible] బ్బును। [illegible] బ్బును। [illegible]
[illegible] [illegible]
[illegible] [illegible] బ్బును। [illegible]
[illegible] ప్రతివింధ్యాది ప్రాపదియును। [illegible] వృత్తాంతంబును। [illegible] బ్బును। [illegible]

శిరసాయం దస్తు తు యయు। పుత్ర భా త్యే ... యః శత్రో తరస్య త్రా వది యుక్తస వజ్ఞే బ్బు రాత్రే తం బ్బు నం శ్రు త్విం వస్తు ము యయు। తద్వచనం బ్బు నే ఛ్రీ । నమ కద్ద శ్చద్ధా ము బరు ంద్ధం జ్ఞ సుయ యాసు। ...
హై యయ శ్రీర్థా మ యయ పాం ష్ట వ ము యాజ్ఞే డ ము నిశర వేవాద్యు రాం బ్బు రాం బ్బు శే యేయు తు యయు।నే బ్బు గా తుం త్యే డమ నిత్యే ష్టుం ష్టు దా సేం బరి స్థాం నప్పు లు యుక్త దా నిం ద్ధు ని యయు ది ప్ప బా రాం భు ... సం ...
యయు। వ్యాసా శ్యార్థాం మ ల యయు సో ప్త శా పం బ్బు లు న। శ్రీ శ్చి ష్టా మ శిశా రత్నం బ్బు పాం ష్ట పు లు గా సు తు యయు। భాం రతరగా పాం తు ...సుంది క త్రి యయు లు న। తన్మే చి ష్టు వేరు ... యయు। న। న ను ...
ల నా ప్రి శిం ష్టు వేయుం త్రైనయుం సాన్మ డ ష్టు ది శేషా శ బ్బు యుం గ ది నీల తు సు తసా హిత్రా ది పర్వ। త్రిత యయు ం బ్బు న ధ న రి వ ను ష్టు తే సు ర వర సా స్తు తస్యై సా హిత్ర పర్వం। ప్రతి ష్టే వ నం బా యు ... ద రా
... సా శు వేద్యు శి యయు శ్రీ ర వ శ్రు ని లా పం బ్బు ను గా ం దా రి శ్రీ తరా ప్టు ల కా వప్రసా దం బ్బు యు ను। ధ ర్మ దీం ష్టు రగా ని ... స్నై న పిం శ్రీ శ్రా త్రీ పుత్ర మి త్ర గా తు ల ... ల బరి ద్ధి ం ప్పి ల

[illegible] రత త్రిలు యత్సు [illegible] ప్రధానంబ్బులు [illegible]
[illegible] ప్రవిభాగం బ్బసు । న సు [illegible] బ్బులు [illegible]
[illegible] నా నెం ప్రుసు కవి పంక్తి [illegible] భులసు [illegible] వు రి
[illegible] తం బ్బు [illegible] ధర్మం బ్బులు । నా ప ధర్మం బ్బు లు
[illegible] నాస్తు [illegible] వ దివ్య [illegible] బ్బులు [illegible] సత్తు [illegible]

[illegible] వ త్తు [illegible] బ్బు [illegible] పం క్తి [illegible]
[illegible] నార్తు [illegible] బ్బులుం గ వి [illegible]
[illegible] పంక్తి [illegible] బ్బు [illegible] పరమ [illegible] న [illegible]
నె [illegible] నెరం ది । [illegible] లు [illegible] బ్బులు
[illegible] తంబ [illegible] తన [illegible] వతు [illegible] న [illegible] బుద్ధి [illegible]

[illegible] పం [illegible] । [illegible]
[illegible] బ్బు [illegible] న నివ [illegible] దిలు [illegible]
రా జు న వు కరత [illegible] తుం [illegible] యుం [illegible]
[illegible] । న సు [illegible] త్రం [illegible] బ్బు [illegible]
[illegible] । [illegible] దుం మెలు [illegible]

త్రిధాత్రని స్రు
ం బున్ను లనే ప్రియ ఉ వేల నన
నుటచు మ రియుయు త్వకుదాః ఃః ఫ్రి
వను । న కప్పనా ర్గాం బున నె దని
పా ఖన్నసం బున్ను ను । ఉత్తర భా

ధ్యానవిధులును । భూతావిధులును । ధర్మదాత్రీర
మన్ప్రృతు శిల్పికర బున్నయుం గవిశేషవన్న రత్రయుఁ దశవర్ణ్య పునగా నస
బున్నా సం ప్రత్రమురు త్రిపుటైవాణీ పాం ఖాన్నసం బున్ను ను । పవిత్ర్యశేసప్రా త్రి
ఉరాజులత్తా డింపయుక్తం బున్ను ను । చిత్రాంగద ఫల్గుణైన భూరిపాం పాం ను
వర్గీతలు ను । గురు ల కిష్పునం పట్టీదం బున్ను ను । న న్న శ్రీ త్రాం త్రి బున్నాల నేసు

[illegible] ద్రిద ద్దయు [illegible] న్న వతుధ [illegible] సద్దె [illegible] ము న గా నద్దె వేంచి కవ ద్ద్రు త్రీం త్రన [illegible]

[illegible] త్రుం బ్బుగా [illegible] త్రుమ వా సం [illegible] ॥ [illegible] యడు రయు। సకలమహీం రాం ఖ్యాం రదారయర [illegible]

[illegible] సాధం బ్బునం ధూ బిపిగతరారీ తుం ద్దు గుడు రయు గాం ద్దా [illegible]

[illegible] రయు। న నుద్రె త్రాం త్రాం బ్బుల నెల ప్రివెయు। [illegible]

[illegible] దేకప ర్యం భైరవల గురియుం [illegible]

[illegible] యు ।
ష్ములల [illegible] ని [illegible] చరగాం క్షిపది
[illegible] ష్ట్రులలయు [illegible]
వెల తమ నైపరవు శక్తి వెం జ నలుదయు ।
ం బుని భార శ్రుతీ దుల లయుం శ్రం

[illegible] పటం తరబ్లునే । దాపురాం వశిత్ర [illegible]
ప్రథా [illegible] రాం బ్బుల శత్రుద రు గు లు లయు । వన పుర [illegible] ం బ్బు [illegible]
ప్రాతా [illegible] త్రాం బ్బునెం ప్రి [illegible] ం సూర్య లయు రు వది శ్రూ రం బ్బులయుం [illegible] పది [illegible]
నమ్మ ప్ర తారాం త్రాం బ్బుల నెం ప్రివెయుం నైవరు రు శ్రూ రం బ్బు [illegible]
నం బ్బు [illegible] ప్రవరి [illegible] భూ రం బు [illegible] త్రాం [illegible]

గాం నక్షత్రే దశ వర్షంబుల్లలు సు । తా
బి శ్రీకలత్రే భా గ్నేహం । త్రి త్రు నా నా గు
ధ ని ద్రు ద్ర స కు ప్తతం ప్తై । లయు ఏ స ద్రి
న న్రు సం హం వ్యత్రనం త్రయం బ్బు న ర్బిం
న బ్బుల లయ వ ఖాం

ఏవం శరబ్బ్నను । భవి ప్యత్తి ర్షం బ్బు నలశన వినీ [illegible] ఘం ౧ త్రి తే
గ్రీ కిత్రిగ్ ఖాం ధర్గ ఫలల్లై ద్రైభం లయు నేం ధర్శన జా । త్రి మ హాం భా ర్గ ఏ
య హాం ప రత్రీశ శానిబీ శక్తా । యయు ప త్రీప మ హాం త్రీ ళ సం భ్రాం త్రైన । భు వ న
ప్రిన రాని । దే [illegible] కం బ్బు నం ఘ్వ వ త్రాగ్ కం ప్ప నా గ ఫం బం ప్రి । పి త్రీలా
బే । మే న [illegible] రం బ్బు నం ఘ్వ జ న మే జ లయు నే కు వ ఖా [illegible] రేం పు తె

[illegible] ం శ్రీయు: ప్రతి [illegible] ద్వారక ద్రి యు [illegible]

యు [illegible] ళ [illegible] లన [illegible] శ్రీ [illegible] దై [illegible] స్తు గు తూవధు

తే [illegible] బ్బ జై యుం బుం ద్రౌ నల్లు యుద్ధ ం త్సం ం శ్ర తథ్రు శుం త్రు జే సిన యు

క్షీ లయు బ్రూ బన వతి ద్భుదేసు ను సు. ప్తి శసు లదేవ కూ శ్రీమయు

వె త నూ ను దైన్యము రి యు ది సుం గ్రా [illegible] ద [illegible] న [illegible] తా

ఏవి కొం గ్ర ఘం [illegible] న [illegible] జే [illegible] న మి దాం [illegible] నగరం

న భక్తు మను చేయు ము [illegible] దినె గణ [illegible] సం [illegible]

ఖా యదు [illegible] గాం వ్రన [illegible] వల్లి [illegible] నగ [illegible]

బు ద్ధి బు ద్ధిం [illegible] నవని [illegible] ధి [illegible] నుల [illegible]

గ ము న ను త [illegible] గం [illegible]

తెల్లి త్తె త్తె వ నాం న న దు యుం బ్బు [illegible] వా సు ర రా తు ణో
బ్బు ల భ్రీ ద్దా రా వ షా ర వుః క్షీ గు డుం క్షీ వ ర ప్పు లి వ నం బ్బు
యుం గ్రీ ర [illegible] భా [illegible] వ
నే పా ర [illegible] రా భి యు ల్లా దెం ధా త్రి శ వుం త్రి పం ప్పు ర ము నం
భూ ర తం ము మ్ము ల బా యు తి వి హీ తా వ ధా సు త్తై వి సు ను

[illegible] నా యు ఐ ర్జ ర బ్బు యుం బ్రో వె ద ప్పి పా రాం త్రిం బ్బు న పా రం ద్దు వ [illegible]
య కే రు నీ దుం [illegible] ద్రి యుం బ్బ ది నా ధ గి వు ర ద్దు ధి త తెజు దు శ బ్బు ధ [illegible]
బ లం [illegible] రా ద శా [illegible] వి [illegible] ం గా ర వి [illegible] రు ఞ లు వ ఖం
ద ఘా ధ రా పాం బ్బు ల సా ట వు ల యు ల్లి మ పీ భూ ర తం బ్బు న తః ద్రు రిం ద్వి
నం ద్దు వా రి కి వి పు ల ధ ద్వా రం భ సం శ ద్దీ యు సు ద [illegible] ధ నిం బ్బు న త్ర

త్రు వ స ప [illegible] ర ర [illegible] బ [illegible] న [illegible] ల [illegible] ల యు ల ది ది నం
ది [illegible] ర గ ధా ర [illegible] ది ది నా [illegible] ము గా గ ని ద్దు [illegible]
రా రి షా పా [illegible] వ కే యు రా శ [illegible] భా [illegible] గా
షు పా రి ము ని ధి ర షి తం బై త్రి [illegible] చు ర ద్రా [illegible]
[illegible] మ ము నా వే [illegible] ము లి నా యి గు నా ది పు రా [illegible] డు నె వి

ఠ లయల దీప్తుల తధర్మ్యా నా స్రం బున్నలు న నే [illegible] స్తుల త స్త్రం బున్నయి। నెరిగిన ఫల మే గు నెల్ల స్తోత్తు । త్రాన వహి [illegible] జ వపే నా వు। [illegible] ప్రం లాచ [illegible]

య నశ్రీ షన్నా [illegible] లయం బున్న న గు శు భం [illegible] వెంయ గా [illegible] తే యేయు విష్ణు పద సంభవ న్నై ది ఘ దేశ్యా ది సాంగ [illegible] యు భ గ [illegible] ఠ తం బ్బెను [illegible]

నది [illegible] తం [illegible] దనే [illegible] చే లయల విని నం గా వియా [illegible] నల్ల పారికి [illegible] విన క్రాన వ్వా ది మహా మయలు [illegible] భారత కథా [illegible] వ నా కర తు రా పా లవ రు [illegible] ని తియుము [illegible] స గా [illegible]

న [illegible] ం వం ప్రకమున [illegible] సం [illegible] విని నగా మా [illegible] భా [illegible] కిం గ్రా రనా లఖు సు [illegible] రత విన [illegible] చ [illegible] వం బు్బుం [illegible] ఉం బ్బరిం బున్నను [illegible] గు [illegible] రం బు

[illegible] మ [illegible] న్న రీ [illegible] నవిన [illegible] కంహ్యనా। త న [illegible] లయం [illegible] లకత ఠిముదంబున వినరం గా। వ న [illegible] ంల్గై గు [illegible] ప్ప న ఘం బున్నన నిలిపి గా వి టి వా [illegible]

లుస్తైన ధనుశు ద్దాం న్నం బ్బూ [illegible] తేచిన వాడు ముట్టేత్తే వను [illegible] సం ప్తుసి న [illegible] యు ప్పదే [illegible] ంవన [illegible] వ్పనవ [illegible] మ్మం తి [illegible] న [illegible] దా [illegible] ద్దేనే [illegible]
సేహాప. బిని ంగ్రం ముదిం ప్పు ము నిన బా హ్మ ద్దిఘ్న ని లతేల [illegible] మ నం బ్బ [illegible] నవపు బ [illegible] రా [illegible] రిం ద్ద [illegible] స్త్ర [illegible] ల్లి మ్ము [illegible] న్నవ ది [illegible] లయు ంప్ప [illegible] ంద్దు [illegible] ద్దు ంప్పి పరత [illegible]
౨౦ గావు న [illegible] నేహా పం ద్దేతర్రాం త్తుడయుల్లో రహా ల [illegible] ప [illegible] ప్పగ నా లవు [illegible] నా తస [illegible] ంబ్బ [illegible] ప్పి నర రావం బ్బుగ [illegible] రింప్పు మ నినా సు దం క్షు [illegible] లం బ్బన [illegible]
[illegible] నని [illegible] నసనుగ్రహి [illegible] యుదే [illegible] ం ద్దుత్ర [illegible] రి = [illegible] దితేం యు ను ల ప [illegible] ం ద్దు లం బ్బు లిగం [illegible] నంత [illegible] చను [illegible] జెప్పు రను ద్దుబి లా వ లయుం బ్బుగని [illegible] బ్బు [illegible] నే [illegible]
చే తి తుం ద్దు లం బ్బులు. తెల్లి [illegible] యుం ప్పా తనతూ రి [illegible] వేచివ ప్పితత్తు [illegible] వేశధ రుం ద్దు లను త్తుం ద్దు లం బ్బులు నా నె [illegible] లయునే. సు దిం [illegible] ద్దు సేవా నిసి లం [illegible] ద [illegible]

[illegible]

[illegible]

[illegible]

గా నన్ను తానే ప్రయుక్తుం ... బ్బ ... నిరం బా పృష్ఠం క్షి త్వ ని
తగు శ్రీ నన విశ్వమయుడు దేశం స్తూపంబు ... భగిరి వలయ భక్తి
కొ ఒల్లుల ... దవ దను ... యు ంచ వి
నిలుమయనగుతరణి నుతించుచు ... నుడులు ... ంబు చు. నం శ్రీ
ని చే ఖి. ద్విరా. చూ స్పృం. క్ష ... నిపతిభి వి. మాయి

ఈయన పుష్పగిరి సుతాన పదిమితినిష్ఠా। పయస్థై బ్రాహ్మన ము
న। పెప్పిం[illegible]వరి రాజు తేవి[illegible]లం బ్బుయు ప్రతిగ్రహ
సి। యుం. వృహ[illegible] సుప్రహం ౦ బ్బున[illegible]। యు తి క్షేరితం బ్బు[illegible]
రాతి శిదివిశుం. [illegible]ం. మ్బు విం. మ్బు నా[illegible]గ్రా నై యుది సఫలం బ్బు గాం.
తె[illegible]లం. బ్బుయు [illegible] యుం. [illegible]। మధృచ నం బ్బునవా

[illegible]

[illegible]

[illegible] తస తాళం [illegible]

[illegible]

[illegible] పురం బున [illegible]

ಮುಕಿದೆ ಕೃಷ್ಣನ ತ್ರಮ ಚಿತು ಕಟ್ಟಾ ನರಿಂಪ್ರ ಶುಭಾಭಿಕಾಂಕ್ಷ ನೈಋವಲ ಶ್ರೀ
ಶ್ರೀ ಯು ತಂ ಮ್ಯಲು ಕ್ಷೇತನೆ ನಂ ಶ್ರೀ ನು ಕ್ಷೇತಕಿ ಶ್ರೀದಯು ಜೀವನ್ನೆ ನು
ಪ್ತ ಕು ವಚ್ಚಿ ಯುಕ್ತ ನಿ ಪಿಯು ಕವು ಷ್ಟಿ ಶ್ರೀನಾದ ಕದು ನ ಕರು ದಾ ನ್ಯಿ ಸ್ಯಾ ತಂ
ದ ವಾ ರಿ ಕಿ ಲೆ ನೆ ಯಿ ಟೆ ಯು ಯು ದು ಶ್ಚಿ ನಿ ತು ಯು ಕ ಸು ನ ನಿ ಮಿ ತಾ ಗ
ಬ್ಬು ನ ನಾ ಶ್ಲೋಂ ಬ್ಬುಜೆ ಸಿ ಹಾ ಸಿ ವು ಕಂ ಬ್ಬು ನ ತುಂ ಜ್ಞ ನಿ ಯು ಂ ಪ್ಪು

...ದ ಪು ದು ನು ದೇವ ಕುನಿ ಕಾ ದು ತು ಸಾ ರ ತು ಯು ಂ ಕ್ಷ ನು ಕು ತು ನಿ
ದ್ಧ ನು ನ ಮ ರ ಲ್ಪಾ ಸ್ತ್ರಾ ತ ವು ಲು ಯು ನ ದ ಜೆ ನಾ ನ ದಿ ಯು ರ ಮ ಘ ಂ ಬ್ಬ ರ ತ್ತೆ ಪ್ರಾ ತ ವು ತ
ಷ್ಟು ಲ ತಿ ವಿ ವೇ ಕ ಧ್ಯಾ ಯು ತಿ ಮ ತ್ತಿ ದ ಲ ಕ ಶ ಸಾ ಪು ತ್ರ ಕು ನ ತಿ ಬಾ ಲ ಕು ನ ನ ಪ ರಾ ಧು ನ ಡ
ತು ಂ ಟ್ಟು ನೈ ನ ಷ ಲು ಂ ಬ್ಬು ಯು ಯ ವ ಕ ಶ್ರೀ ನಿ ಪ ಲಿ ಕಿ ಸಾ ರ ಮೆ ಯು ಂ ಬ ತ್ತ ಕ್ಕೋ ಂ ಜೈ ನಾ ನ ತಿ
ಸ ಶಿ ಂ ಬ್ಬು ಂ ತ್ತು ಂ ಯು ಕ್ಕಿ ನಾ ದು ತೆ ವ ಕು ನಿ ವ ಚ ನ ಪ್ರ ಕ ಸಿ ನಿ ತೆ ಪ್ರ ಬಿ ತ ರಾ ದ ೯ ಂ ಪ್ಪ

ರ ತು ಸಾ ಕು ಂ ಪ್ಪ ತ್ರೈ ರಾ ಧ ೯ ಂ ಬ್ಬು ವ ಷ್ಟಿ ಸ್ವ ಯ ಸ್ಟು ಶ ಬ್ಬ ಸ್ತ ನ ವಿ ಸಿ ಯ ಸ್ಪ
ಲ್ಲ ಕಿ ತೆ ಪ್ಪಿ ನ ಸ ರ ಮು ಯು ಯು ನ ತಿ ಕ ಶಿ ಶ್ರೀ ಭ್ರ ತ ವಿ ತ್ತ ಶ್ರಾ ಜಿ ನ ಲೆ ಬಿ ಯು ಸ್ತ ನೆ
ಬಿ ರಿ ಪೆ ಯು ಬ ನ ಲ ನ ಸ ಸು ನಿ ದಿ ತ ಸ ದ ನಿ ಯು ದ ದ ನಿ ಸ ಗ ಕ ಸಾ ಥು ಲ ಕ ಪೆ
ವಿ ಸ್ತ್ರ ಯು ಂ ಪ್ಪ ಬ ನ ಷ್ಟು ಭ್ರ ಯು ಂ ಕ್ಷು ಕಾ ಂ ನ್ನಿ ದಿ ನ ಂ ಬ್ಬು ಲ ಕು ದಿ ಸ್ಯ ದಿ ಗ ತ್ರ
ಕಾ ಲ ತಿ ನ್ನ ಕ ಪಾ ಪ್ಪ ತ ಶ್ರೀ ಲು ಖ ನಿ ರ ಬಿ ಶ್ರೀ ಪ ನ ಸು ರು ತ ಪು ರ ಶಿ ಹ

౭౨

సమకట న వ ప్పనమొరలు యశ్రీ తాం క భిల బ్బోయ్యు
నా సెర శ్రీ రామిన్నివి కరం బ్బు శ్రీ [illegible] తరకిలు చలు శ్రీం. శ్యు సు లదిన.
నా ము డయుస్తే ము ద్వేష [illegible] గారు శ్రీరగా. శ్రీ శిం. హైరిధరాం. తెవేశ్చ
శ కి త. సకల [illegible] రుద్ధ దా కొరా చాం బ్బుయ గా నే ను మ [illegible]
రం బ్బుక [illegible] తం. శ్రీ వం. న్నిరం. బ్బనాం. [illegible] ము రి యక్షోహారి

[illegible] సని శ్యుసెను బా రతి వా గమ్మితం. బ్బుతకా రక రత శ్రీం. మ్యు సు న శిష్యు రిం [illegible]
నధ కలు [illegible] శ్రీ ము. బ్బు [illegible] సు విన్నారం. బ్బుగాం జ ప్పం. ధార [illegible] న్నైలుకా శ్రీ తే. దాష్యు
గులజం. ప్పై బ [illegible] ఘం [illegible] రాచ తశ్యారకలు ద్వారయా నకిత బ్బు శ్రీ స్టే రు.
[illegible] ం. న్ని. త శ్రీ ధి ర జ లం. బ్బు లవి వ్య త ప్పు గాం. బ్బు లు జేసి. త బ్బి ప్రగణా
సం. శ్సిని ను. ఢూలు సి ల వ రరథ వెలు క్తం. డు [illegible] రశా మె [illegible] ఘా తు రగము

[illegible] సెపుర ట్టి యు న [illegible] లాలి తన [illegible] ప్పోరము [illegible]
వరనం. శ్రీ [illegible] ము దాం. శ్రీ [illegible] వ [illegible] జీ గయా తరి [illegible] నం. [illegible]
కాం. [illegible] రుదేలు నశ్రీ ప్పు రకు రా ము. ప్పు ని బ ని రి తకు దార [illegible]
శ్రీ ర ధ [illegible] [illegible] దా న [illegible]
శ్రీ [illegible] ప్రు ర ను సం. [illegible]

శ్రీయుత శ్రీ గుణ కలత మైన నా మయిం బున్నది నేత్రి గుణాంబున నుల్లంబున దీనియు వృద్ధియయు నుగణా యు లేద్దనా యమిత్రి గుణ కలత వైశేన నాతిహా నే దయుయు నివడ యం లు గుణ కత యంపు ష్ణుత నా యర గుత

గుణ కల త్రైన నుత నుమర్దితా నియు వృద్ధు గనికనే స వరం ఘ్నదిలన గువద యయు బడిమ దనంగు త్రైన లయు కైకీహా కకి యగుని దత్త్రర ప్రయా దా నం ఖ వృత్తియ యు తవ ధియయు నే యం న్నన వ నమ్మ దదే భావ ర

నయు మా నం న్ధ్రయుయు నాం గ్గులు నుగనలు వదితే యం న్నయు కనల్లు ఛ నదినుత్ర యు నా లక్షియుం ద్రోం తిు దినే ల ద్రోం వ్యం నమ్మ లు యం భం శ్రీ వేరభ ట లు నుం గ్గలి యుది యయు త్రైయు కహా కయు ద్యు నవ్త

యహారాథి నమ దిం త్రియయు దసం న్న క్షే నై క్షల ఘ పాం త్త యయుదు ఖ్యనే యయు త్తుం జే న యు కవం త్రి పం న్న తఁ బున్న నవ దు త్రి ఖ్రినాం బం నం ద్ది కగు తుత్రీ ఖు బ నం భూ గు వాయు ప్ర కే త్త క కత్రి

సదయుయుహా యరం క నిక్ష నం త్తె నుఁ ప్రతు దుష్పరిత్రితా శ్ర యు దూ రు దు దార కే త్రే నా త్త్రితవ విదాభ్ర లయు దష్ట జన నే భయయు ద్దే జన్మా యున్నా తిహా నృగతె

౭౧

యన్నె నవుడు వారిసు భూపాలుడు ప్రీతి రావేల కారాతి షైపొం దభరారితా మ
క్షక్షే సుద్ధే ధాత్రిపరిపూర్ణమిం చ్చుబలదర్పు పరాత్రమధ ష్టుడ్డే
సంత్రానవతిలం బ్బునసూనరియుం చ్చుచుంన్నా వారి విద్దరి క్షేత్ర సు
ప్యుం గ్గని విశ్రిలాధ్ధర్గ వంత్రిం బ్బులయున స్పూత్తుల నతి ఖత్రియు
తినని పద్ది తపస్సు తప్పకు నభివాం ఛ్రితమెం దెవ్వది దానిబ

యు మా పుత్ర ప్రభ [illegible] సూరు [illegible] ఘనఫలం [illegible]
[illegible] ఖుం [illegible] సుఖ శరా రుమ్ము [illegible] సం స్తు [illegible]
ద్విదశారధత్ర [illegible] నపరి వర్త్రిం చ్చుచుం న్నవారి నా [illegible] సూరులసు న
[illegible] యుం చ్చిన [illegible] సుధి ప్పలరు ప్పుం [illegible] దం [illegible] ని
సుపత్ని [illegible] దంవ్యం [illegible] కరం బ్బునం [illegible]

[illegible] నం బ్బులం [illegible]
[illegible] ని [illegible] లబ్బునాం గకల లం బ్బు [illegible] ముం [illegible]
తి ప్రసాదారం గ్గం బ్బునే కినా వానిమహా [illegible]
[illegible] తేవచన [illegible] సుపుత్రుల [illegible] నవరణ్ణై
[illegible] యుంన [illegible] లబ్బునా కుపరిం బ్బుగు [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

పింగళ నామ సం॥ [illegible] శ్రీ [illegible]

[illegible]

[illegible]

[illegible]



శ్రీయ యజ్ఞం ధత్తం సూక్ష్మ నభిప్రాయ యో। న రిగిది స్తప్రదుత్తో దీక్షు [illegible] ... [illegible] బ్బనే [illegible] వెల గు వు ని ది ర ఢి । గ ల [illegible] వు న వు [illegible] ... శ్రీ యవల [illegible] న వ్ర [illegible]
త త్త్వే । బ్బ లయ దం స్తం ద్ద గారు స్త్రీహం బ్బ న కు వ ష్ఠ న [illegible] ... ఉ వ త్తు లయ [illegible] త వ [illegible] న శ్రీ [illegible] యం త్వం ద్దలు బ్బ లు [illegible] ... వ న కం ఙ్గ । సు దం [illegible] న [illegible]
యజ్ఞ దం శ్యం గ్ర ని త త్త్వ యయ సం [illegible] ప్లి త (ద) త్త్వ సం ద్ధల వి [illegible] ... [illegible] లయ బూ । ఖిం ప్ప ని ట్ల సం వ్వ [illegible] వు [illegible] త్స్వం బూ న రిం ... [illegible] ను రు రా [illegible] యు దం [illegible]
ద్ది ఙ్గ ని లవెం [illegible] తుం లయూ లయు న్య చా స్ప్రీహా ౨ ౩ । బూ లయ క దం బ ... ద్ది ద వ్వ [illegible] న లయ ల్ల । త్వ [illegible] తవిపు ల [illegible] వు వా [illegible] యుం స్ప్రి ది నం ... బ్బ [illegible] సు న వి తె [illegible] న సు దం [illegible]
శోం రా న తస్మై యయ ల్ల ను న ల వ ఖ వ ఘు । త (ద్రు) స్తం ద్ద ను దు ... స్త్రో క గం బ్బ చే సి న వి [illegible] బ్బ నా । [illegible] ను న ల వ ల సె నే నిం ద్ద ం ద్ద మి వ్యతి ... [illegible] నిచ సు హా డ న దు ర నెం వ్రు సు వ —

సుస థ్రయంబు నెక్కి హరుడెంబున వాని నెక్కి [illegible] ల తన్నం గని గాన వ
త్తృతు బాంత దుండ్లు లంబు [illegible] బ్బె ధాన వ [illegible] నను =
రి వి ద్దిర [illegible] లను। దత్తుల [illegible] బున ధ [illegible] బ్బు యం [illegible]
బున న వి [illegible] బున్నె [illegible] ని ది యుం [illegible] లయు నేమి [illegible]
జం [illegible] హాం [illegible] ది ద్దు ల [illegible]। యయు ను వి ధా త యయు హా [illegible]

[illegible]

ధరంబు। [illegible] లుల యారంట్యులు రాపాంతత ఉప్పులు తగ్రంథ గ్గ మన్నిదాంవ్వు ఉన [illegible] ట్ట పజ్ఞం న్నృ। డి [illegible] దున న్న [illegible] దవం ద్యు। యు [illegible] సం(దం)
కవ్వ కర మిత్రులు ఛే సిత్రి పా। కరిసూ దన దిన నీళు నను స త్రులు ములో। ను రు కా ర్యని రతు యు। గు। స త్రులు ఫ్యులన గు ఉ ఉ దే న ధి [illegible] ం నా [illegible] ం బ్బు
బ్బునం ద్రు [illegible] నా వి ము క్రిం డ్డు వైత్రి వి। నిజే ప్రసుం డ్డు మ నిన। నం [illegible] ం డ్డు గురు న [illegible] ము (ద) హ్రాం బ్బునదసి। త(త్రు)సా దం బ్బు న న [illegible] ం బ్బు
పకారం బ్బు [illegible] త్రుతికా రం బ్బు బిం త్రిం బ్బ్రి। రామ త్రినా ఉ జనమే జ యుయుత్రీం [illegible] యు యు త్లి ని యుండు బగు మి త రిం త స త్ర్రీ౦ త్రి। [illegible]
యునే యు న బూ। నచ బిం గ్గి వం బ్బునేహా న్ని తి వు తి యుత్ల లకు కార [illegible] । [illegible] రములు శై ఛే తే(త్రు) త్రుల త్రు తి తు [illegible] త స్పు భావు ఉ వరా ధ [illegible] వి తే ప

దే[illegible]దా॰శయుజనా॰ధిరతో౯ భరతా॰[illegible]భవ॰ధర్మనన కలుషా
[illegible]తనా॰రతి[illegible]దన కెట్టి[illegible]పరా॰ర ము[illegible]
[illegible]గ్రమ[illegible]రుని ఖా॰దలుం ఖ్యులనం[illegible]
[illegible]నపర్వములు॰ గనుతి తీలయు తదే లయు[illegible]
[illegible]మి తజ నర్తలయుం[illegible]లయు నప్రతి[illegible]

॰ ధా॰తవిదా॰ రుధసం ఖ్యా[illegible]ఖరం భవ॰ క్షీణ[illegible]బరిద్రి[illegible]భుజ దగజన్న
దే కవి[illegible]ధన చె[illegible]ప్రృంగవనిధ్యనసనె[illegible]భూ॰నసు రాణా[illegible]తసప్రు[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

ತೆ ಭಿನೆ ಯ ತ್ವಲಾಮಂ ಶಿ ಧಿನಾ ಕ ತ್ರೋಕ್ಷವರಂ ಭುವಿನೆ ಭಾಷ್ಯ
ದಂ ಬವಿನಿ। ಶಿ ಭ್ರಿತ್ಸುಯಂ ದ್ವೈ ಪ್ಯಕ್ಷಸಂ ದ್ವೈನಾಂ ಬರ ದಿನ್ನುಯ ಪ್ಯುದಿ
ದಿಜ್ಞಸಾಯವಪ್ಪೂರ್ತಮಯಿಂ ದನಕಾ ಯ ಕ ಭೃಗು ಕುಲ ನಂ ಧೃಷ್ಟನ್ನ
ಉತ್ಪತ್ತಿದಾಂ ತ್ರಮ ಸ ಮಿಶಾ ಪಂ ಭುನಂ ಬಾಂ ವಿನ ದಾಂ ನಿ ತೆವ ದ ಯಂ ನರ ಲ
ದಾಂ ಬಿ ಯುಸ ರ ಪಿ ಶಿ ನ ಯ ವ ರ್ತಾದಂ ಭುನಕೆ ವಿ ನಿ। ಯಯಪ್ಪಸ

ಕ ದಂ ಪ್ರದಿ ಭ್ರಿಗುಂ ಧ್ರುಷ್ಟ ಪೆಂ ಕ್ಷಿ ಯ ಯಿ ಪ್ಯ ನ ಧಿ। ವ ರಾ ಹಾ ದಾ ಪಂ ಭುನ ನ ಪ್ರುರ ಮ ಸಾ ಭ್ರಿನ
ನ ಮಾಂ ಲ ಂ ದ್ವಾ ೪ ಕೆಸ್ಸ ನ ಪ ಖ ದಿ ತ ಸ ಮಾಧ್ವ ನ ಹಾ ಸ್ತ್ರ ಪ ಮ ಧ ಸ್ಪ ರಾ ತೆ ಭು ಹ ಜ್ಞ ಗ ಯ ಪ ಪ ವ ಸ
ಪ್ಪ್ರಾ ನಿ। ನಿ ಡಾ ರ್ತುವಂ ಭುನ ನ ಕ ತ್ಪ್ಪ। ನಂ ತ್ರಿ ತು ಂ ದ ರ ನಾ ರ ಕ್ಷ ಸು ನ ಕು ವೆ ರ ಬಿ। ಯ
ಸುನಾ ಮಂ ಭುವ ದ ಕ ರಿ ತು ಮ ರಿ ಯಂ ಧೃ ಜ್ಞ ಸ। ಮಂ ತ್ರಾ ಸ್ತ್ರ ತ ನಾ ಸ್ತ್ರ ನಂ ದ್ವೈ ಭ್ರಿಗುಂ ಧ್ರುಷ್ಟ ಬ ನ
ರ ನಿ ತ್ವೈ ಕ್ಷಿ ರಿಂ ಸ್ತ್ರ ನ ಪ್ರಿ ಯ ಬಿ ಪ್ರು ರ ನಿ ತ್ರಿ ಪ ಲಾ ಮ ಯ ಯ ಕ್ಷಿ ನ ಧ್ಯೆ ಯ ರ ೧ ಯ

ತ್ರಿ ನಾ ಕ್ಷಿ ಯ ತ್ರಿ ನ ತ್ರಿ ರಾ ನಿ ಪ ರ ಮಂ ಬ ರ ಪ ತ್ರಿ ಕ್ಷಿ ಭ ರಂ ಭುನ ನ ನಂ ತ್ರು ಯ ಭ ರ ರಂ ಧ್ರುಷ್ಟ
ಮ ಯಾ। ನ ಮ ದಿ ಪ್ರ ತಿ ವ ಪಾಂ ವ ಕ ನ ವ ಯ ಭೂ ಮಾ ಯ ಯ ನೆ ನು ರ ಭೃ ನ ನಾ ತ್ರಿ ಮ ದ
ಕ್ಷಿ ನ ಮಿ ತೆ ದ್ವ ಯ ಂ ಬಾ ದಿ ಯ ನ ತ ದ್ವ ಕೃ ತ್ಪ ರಾ ರ್ತು ಪಾ ಹಾ ಂ ಭು ಪ ರ ನ ಧಿ
ದೆಂ ಪ್ರು ಬಾ ರಾ ಧ್ರು ತ್ರಿ ಧು ಧ್ರುಷ್ಟ ಸಂ ಬಾ ನಿ। ಪಾ ಲ ಮ ನ ತ್ರು ಪ ನಿ ಯ ಪ್ರು ತ್ರ ಚ ಪ್ರಿ

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

౨౯

[illegible]

[illegible]

[illegible]

[illegible] గావతమం। [illegible] ఉదు। ప్రమదియము। [illegible]

[illegible]

[illegible] నిలయము [illegible]

[illegible] న్నె ఉన్నదె౦ దయు సూయు చెయ [illegible] జిడ్డ ఆయా [illegible] ఆప౦ది౦ తాగా। నిష్ట

యు [illegible] రానా౦ తపమ్ము ఫల౦ బున్ను [illegible] యు సంతా నప్పు౦ బున్ను ను నిత్య [illegible] నిడనవద నా రెడ్డియు

రి కి౦ దీప్పునిక౦ [illegible] గాడు। చెయున్నియు ప౦ధు౦ బున్న గల ది। శ్వేతయు [illegible] నా తృతి ని [illegible] ది ను మని। నీయు౦ యు

[illegible] టి కృతులై నది పట్టి౦ గారెర నర్మ నితల్లై [illegible] చి ల నర్ము రెంటియు చెన్ను న ఉల్లా దే వ దు౦ త

యు [illegible] వా [illegible] ప చి [illegible] బున్ను ల నా ఘ౦ [illegible] మ౦ ద్దు ఖ తె ఖ త న స లె తే ప నా. ర మ్ము

[illegible] న [illegible] ములకును [illegible] ధనయము [illegible] గ్రామ [illegible] ంపొందదగిరిక [illegible] లు కొని సత్రసి నిష్ఠుర భూ [illegible]
ద్రావి [illegible] యము [illegible] ణం శ్రీ ఘనమహారాజం ఘనం పుత్ర పుత్ర [illegible] గగన [illegible] మంత్రి [illegible] కలం పుదేం మిగ [illegible]
బా [illegible] ల [illegible] యము ధనమ [illegible] లుం [illegible] మ [illegible] శ్రీశైల [illegible] ల [illegible] ద పద్మ [illegible]
ఖమ్మమునిద్ధయము [illegible] నిధిబలి [illegible] ద [illegible] ంపి [illegible] లుంద్రాది [illegible]
నిగ్రహం [illegible] మరదేశీ [illegible] వలు [illegible] సన [illegible] మాందిళ్ళన [illegible] దయముం [illegible] ముద్ది
[illegible] గవంబో ద్రాక్షాయము [illegible]

మ యు వ్యు [illegible] న్యు [illegible] ద్యు [illegible]
[illegible] చు [illegible] జ శ్రీ [illegible]
[illegible] ధ [illegible] మని [illegible] వ శ [illegible]
[illegible] నాసం ప్రం యుం క్త [illegible] [illegible] ళ్ళి [illegible] ప్రియ [illegible]
[illegible] రించు పదేశ [illegible] తా [illegible] జనమేజయుం

హ్రాః ౹ ను౹ స్త్రీ గాం ౹ దే ని ర్వి త్రి ౹౹ం ష్టై సని ఛై ప్రి ౹ సుకాం స్త్రీ ం యోం ధు రు రు నను
యమ కాం ౦ ఢు తేజ్ఞ యు త్రు వరం అ ధ ని ౧ గం చు న ల్లై తం వ్లి గ్లై ము ౧ నాం
ర్వి ద యు న త్రి దిము ౹ వ్ల లం ౧ ల్వి తనా వ్యు నిం వ్యం
ల క్షుని ఖ లలు ప్రపు దా రితే ఋణా ఫు ము దం క్షురు దేవి డి
గా శి ని భూ వ రదే బ న ల్లి త్తు ను౹ నాను త్తు ని ధియు ౧ [illegible]

వ న్నెం బ్బులభ్యవా ష్టినిన్ని బ్బన్న [illegible] అ ఛట్టి [illegible] రవ సం బు ష్టదేవతల
బ్బులు సరి [illegible] సర్వసం [illegible] వి మ [illegible] సర్వ [illegible] బ్బు యి రదరి మేలు
బ్బు జేసిన నిం వ్వండ్ల ప్ర [illegible] పౌరివ [illegible] వరానా
[illegible] బ్బునవు [illegible] యి [illegible] ఓ
[illegible] లసుము జెప్పి [illegible] రు తగ లహరి చరితయు నగరబు బు

[illegible] ప్పు బు ఁహా సర్వ [illegible] నం [illegible] ప్పునేం [illegible] నబి బు [illegible] బ్బుచ
పుదిలమేం ద్దు నెం [illegible] యి [illegible] ఉ వాం లయు [illegible]
రాం ద్దుం ద్దై దేవల [illegible] బ్బున [illegible] యి ం ప్పుదేవన [illegible] ద్దు [illegible]
బు [illegible] ప్పుయి [illegible] ఉ కు [illegible] బ్బుచ [illegible] బ్బు
[illegible] నదల తరద్దుం [illegible] రు గు బు నై రి [illegible] దా [illegible] రు వ త న [illegible] ద్దు

[illegible] సం ప్పు బు [illegible] యి రు తాం [illegible] ఛ [illegible] దా రి వ [illegible] స [illegible] వ ష్టం
ద్దుం బ్బునద రి చిన్నెం [illegible] దు [illegible] దం బ్బు నన ల బ [illegible] ర వ వం
వం బ్బున రు ం ట్టి ని యి ం [illegible] ద్దై యి నే వ [illegible]
రి వి భ వ వా ని బు [illegible] న ప్పు [illegible] రి తన యి డి గి న [illegible]
న ది స పం [illegible] బు [illegible] యి బ్బున ది [illegible] న [illegible] బ్బు గ [illegible]

ద సుంక్షేనతయిరుభిము [illegible] ష్టి న యుఝో శాస్త్రల స్మృతి। స్మృతే
రగ । బుద్ధేన దిత్త త్రేయుతము నస్మి ధలనస్యస్యి దేన బా గా ప
వక్ష సం ష్టి స్మృతి కరు గా యాబోగ్నమస్తుంశయుం నక్షే
ము బు । ఒడి భ ము న సే వా హా ము న న ము బో న స న హా జ్ఞే నైరి
నర ల్పి న క్షే న త్పి ను గా సం ప్రం న్యం క్షే నే క్యా యం వ్యం ష్ణ మ

యు దు న ది యు న శ్రీ భూం తే త్రైశేషీఖ నేఖ సు న ము న సుం త్రి ప్రియం బున ము కిం తే।
న వ త్ర ము త్రవ ము నై న । ప బు సు [illegible] దా వా గ్రే బా గా త త్వ లి । ప ర ము ము గ
బున క ము ము చా చా ము ను న ది నె డ న బు న [illegible] స్ర్వ ష్ట్ర గ । జ యు ము ం
వ గ్ర ం బున సు డ బ న వా డే యో ం ధు బు । న త్ర సం బున నె యు వ వ యు వా త
ది బ్రా ము న బ్రుహ్యబా తి క్తి ఖ్య ని ల్పి తే ఖ తే ఖ లి తే ము త పం బా న ర ం చ్చి తి।

ము సు న తే సాం ఖ ము ము ధు రం బున సుం చేరి మిం తనయు నాన సు [illegible]
ల క్ష్మీ ము కొ పా లు మ కే షే వి ం బు । బుం ద్వే డా దు క్షే న దా రా
క్షే న ది సు క్షే శా ం త్రి బు క్షి । మాం న ము సు గా మ ము సు క్షే
వ రు యా ం ఖ వ ఖ త్రి ని వ్రా సుం గ్ర ర పి తి । నం వ్య ప ర త్య ం క్షే ప రు లి సుం
బ్యూం వి రా స్పు ర పుం గ్రా లో క బ్యా క నం బు యు డి । బా [illegible] వా వ న

ఉ ఖ ర ... ం భ్రా జీశ సముద్ర ... ం కవి శ్రీమలమ ...
శ్యం బ్బుఖావళీవశిష్టాం శ్రీ వరం బ్బున స్వవ భూయు వసు శ్రీ గృహంబు వీజ్ఞె వం నవ। శ్రీ
నిలయుయుతినె। శరతిత్రిసపా శ్రీ తి జా శాం శ్రీ యుయు బరాణశయు తగ్గ నిశ్రాం
యాం.గ॰బ్బుపసం వాచిరించి। తన్ను చేసిగం బ్బునసె యుస్సిష్టి ...
శ్రీతాం పత్రి నరిశ్రీ రాత్రిపాం ఖానిం బ్బువె పిసి నిద యుయు జునస

శ్రీం కైన । నాం క శ్రీ ప్రద హేం నం బున్న ది గ్రహిం తం బై న్న సృష్ట లు య [illegible] న్న । [illegible]

జే [illegible] ము లం షు యు యుం క్షు న తే లు లు కే ప్రం బున్న లు । గా న న ము హే [illegible] వ చి [illegible]

ము ద్రుం బున్న లు కై న చ న । న వి యు తా రా జై న లం బు నాం న శ్రీ ము ల్లుం బున్న న న బి ఛ ల ర బు

యుం క్రో ధం బున్న ది డు ను ని శ । వ త్రి ప్ర వ చ నం బున్న న [illegible] క రు [illegible]

కతిన । ద హ త్రై దా ని ద లు చి । వ దు [illegible]

౯౭

ధవి౦బ్రతి। నా౦మా న్నమెకెశ నవా౦ త్రునవా బుద్ధిర వములు
ప్పర తపం బున్న సరి యు గా౦ రవ మనె౦ త్రాభుగ్రణి నిశోరా భి
ట్టి ఫల స్త్రీనవా౦ త్రియు లత్నినిర ర్థం బున్న నిరి౦ యొక్కడాసా। నీ
క్షే నఖ్ఖుగానా కు౦ర్భు నా౦ బి౦ క్కు మది యు ర్మ్యా నను మ తం బు
ము త ర త్నలితె యు దిరసు విధ్యెయు కర్ర యు యు ను యు యు వ ల త్రం

త్రినవర్గాద్యా నకు నలవ్యూహ్యా౦ తే యుక్తు నిరాయకను రఘ్న త్రనియుత్త్ర్యా యర్తా।
రా౦నం బున్న న మహాలు ష్పుల తవం బున్న నవా౦ ని౦బ్రున। నలవ్యూయు౦ తినర్తి౦
వి౦క్షినదిలారిర్శ బున్న న వరు కు మని న। నయుద్ధియా౦ తి మను ప్పులాధి కం బున్న
వడకిశిలనల త్రి౦ త్రిరి త్రుత్రం బున్న న భిల ది నం త్రిరవులు। శైయునచును వం
త్రినయుద్ధిలు౦ తి దా౦ విరాద్ధులు యుద్ధుయు ష్ఫ శు౦ క్షను బ్రు వధ నను౦ క్షను।

నరఖైచరశక్తిమ యు నినర రాష్ట్రవ తంల భూం సురతప ను యు నా౦ దనుడు
బున్న న శి౦ పుశు। యు౦ బ్రీదల నినేను దేవతారిశను భూ౦ నుభ్రవం బున్న నం
నరు జా౦విసహా౦ప। న౦ త్రిరిత్రుం బున్న న ద్ద్యా వం బున్న న౦ ద్యా న త్రిన్గతినం
బున్నా౦ తని ని వలనుచెల్లి। చూ౦ వన ఫ్థా రా వులు నడు చూ౦ ప్పిన౦ త్రి। ఫ।
వసు వారా ను౦ క్షను। బహు ఘ్నన కు౦ క్షను। శైధి కృతుల నను వా రున

ష్ణువనదివాసులు దమయంతియుక్తులై పనులెం ట్రుగనలయ్యెలయు తి
రప్పుత నలుడుదిగెనా। వారలు తన లయ్యెలయు తియు త్తనలవెలు
న్నాడు నలుడు శ్రీమత తపసౌది ధనం బునా। నేమలజ్జలకం
దుముని దివెఱ్ఱ మునుయినసగా। సంరక్షించు ముని ప్రభ
కు వనప్రభ చనలభూమి విదర్భ జెక్క వి సాంతనలయం

కరికేతి బాలికలయాననం త్రివిధం వ్యాప్తికి దిగిన నగరముశ్రీ హంబున నభ్రు
కుల శ్రీ యంత్రన వర్షధర్మ చరితం బున్ననుం కృతు ధైన నవుషపుత్రుం
బువెంబు దలు నాగలసుల బలారికములం ప్రభు ఈవ్వలమును క్రమము నభూ
నాయునాతపముతో కరినా నరంత్తనే। చల శ్రీ మరవి భూమిద్దదాన వినిలు
ప్లనమన్నుమ యుయ్యదు। పూర్ణిము చవు తాలసంప్రుత తపః ఫలపానిలయున

నకృప్రాభానసత్ప్రయం చేసి। నివెం ప్రుం క్ష్మ వేమిగార శరీరం బున నిం ప్రుల సు
ఖ్యాంలం ప్రునము ద్విమ లాకిత్తే ఖ్పురు। బునకం ప్రు యు యువరతి తాలు నగని దిసం
గిం చ్రులయుం ద్వికరతేజునినను ప్రకేయను రపతినా తప ముంన తప్రెంలపతినే
షి వనం బున్న నలత్రి వరాంవరాగా। నము దగు నలయ్యెది లయునను నం న్నులయిన
ప్రకసుం ద్రునే ఖవలయు ప్పు నలిలిత రతము షు వచన ప్రకే ఉతుం డ్తన్నై త్రం

మరియు తన్నియును క్షత్రదశ [illegible] సక్షత్రసంబన్న
యుక్తగ్రామయును వ [illegible] త్రాధత్రంబున్నయును। సుగంధి [illegible]
[illegible] లయుతున సత్వా క్షేమునకు। సుత్రామంబున దత్రవెయుంఢ్వం
నిభులగడబిలరు౦ ట్లు। నాగబతిన వానిల [illegible] లయు ము।
కలశినవం ఘ్నుకంవృత స్త్రాత్రంబున్న [illegible] త్రి [illegible] ౦ బున నవ

మతమ్మి [illegible] నానా తం క్షు తన కు [illegible] త [illegible] యుం క్షు గులు రయు వానిమేహ
తిప్తిసం వంబున సు। జీవులగ భూోగ్ని తృత్రి [illegible] త్రాసం తంబుయ [illegible] క్రుమ ధ
గ్రా। వారులలనేం దుకారకుత్రతావవెయునరి౦బ్నా। గ వరయు ఉ ద నుమ దక్షుమన
లయుధమగతిత్తవాం గ్గన్ము [illegible] యుయువగ్య౦రి లయు గభూగ లతిం నిరయుంట్టు
రయు వంబున్నే బిశతిల [illegible] రయు [illegible] విల్లి క్రోత్రుంబున్నులశబ్దంబునునే

[illegible] బున్న నవ। సర్వతా శకత్తుంబునను। సభిబాత్ర నసంభు త్రి [illegible] నెలంక్షి
శ్రంబున్నయు। నక్షిదినవారిదినలయున్నయూం తియుల్లని లాయుగ్ని గసర్వభూం
నభరనెయ్యగిగతేదవివాం తవిధులనాదరిం బున్న లయుం [illegible] గతి త వెరుస్త
రుతుపుష్టిసంభున్ను శ్రంబునుయుగలతం బున్నగాం దుచితం త్రేరితుం క్షి
త్రేంబున్నలరాం వంబునను క్రూరంగాంబున్న నసంధంబున్నను। జం [illegible]

రసంబున నా। శృంగారశేఖరంబు నా। వీరసంబున నయంబునే ఘంగ మన్త్రార్థకర్త విచారణ నంబున దుష్కృతంబున నా। సుకృతంబున నంత్త ది। దుష్క తపాపయుగ్మంబున కృతార్థంబున దృఢచి। బుద్ధిరథి। యు సైతి ర్ఘసేనా
లంబు స్తుతుల। సుకృతపాపయుగ్మంబున నిష్కాళ్య్వంబున కృత చి। మనుష్యదేహంను లంబు ష్టిం చియొత్రాపాయము। తత్త్వవిధు ర్బేదవత్త్వంబున నం పాంక్షి సుక్షి తస్త్రీసు స్మైయు కర్మల సుదురు। సుతి యుసైత్రాపా దవత్తుర్విన సు
యశిక్షలం ప్రష్టి యయు పా నిత్యాన్విత్యయ నర్మిద్రాస్త్రంబుల యుంత్రు ప్ర ముత్తిన్నై। శమదమ మహాభంబున యధార్థి। యు విష్ణుభక్తిం పున్న దర్భ నిశ్చం పున్నారాయ యు। పాపంబున నె దుర్గేవతాపంబున నవేర ది। ధర్మంబు న్నైన ప్రత్యలం
శిత్రంబన। నత్ప సంతోషంబున। యుక్షంబున ము। భరులతనంబున యుగ్ర తిగ్రహం ప్తకే। నిత్యా సుప్త నవ సుత్తైన స్వహా న్నయు ని యుతాపాశన్నై సర్ధసంపుమంబున విధచి। చితెంద్రియు వైన హాన
స్తుయు న్నాబున సంక్షిప్తం ను యమ। సంప్రకే ముంబున లసంక్షేప సర్వకర్మాంకేంబున ఆయత స్వేస్వభావ సుత్తైన నగరప్రవేశంబు పరిహరించి। నామక్రోధాదులం బాహ్యరహిత

౫౪

వాచా ప్రియులు రహితులై సద్ధర్మం బ్బులనసు [illegible] సర్వసంగ విమ్మక్తులై యింద్రియులు నస్నను వేరలు తమత
తరంబ్బులవారి నద్ధమ్ము సుద్దరించెరు గావునాల్గవవారా నన్నపేర్ఛుము ననురివరాం నార్షులయ మునువరాం నవెతానంబ్బునను సంభాష్ణనము ను
అనియు యాంటిలయు ప్రద్రతాదుల ఓగిన వారిసంప్రేపరువాంపంబ్బు నంచెప్పిన దినవారవిల్లనితిక సర్వధర్మ విధుంక్తపు నర్ధిలాగ్ర తోన ముజెరి
బుంద్దిలోగ్రంబ్బులు నలవెలయు నిన్ను చవచఢాను ప్రవాతిశయం బ్బునం జ్జేసియు వరిమితం బ్బునై తేజ్జాతులయుం బ్బునై నర్లోకం బ్బులు వివిధభూ
వనిచెప్పినవిని ధర్మప్రతాదులు నెయ్యరు సంత్రసిల్లి యమ్ము తీర్థాలు మునివారిచెదం మ్మెరుంగ్గయు తన్నకృత జనితపుంణ్యాలా

ముప్రంగావచూరులంచ్చెసి క్రింద్దంబది తరంబ్బులవారిని పితరుల బ్బుది
మానలయ జ్జేము నా నులయుధార్థకంబ్బు విదిలయు నా ము గునుప్పి పేరము
దిన పుంణ్యవత్రో పెప్పనెయ్యదియు నరంక్ర నైరిదింపు ము బ్బుద్ధివరాంతు నెలయు
నసంప్రోస్తంబ్బునై యు నై కంబ్బులు శవదాంగను నంబ్బుప్రతిష్టింబ్బు
తంబ్బులు నీవు నుంచరి త్రహాంబ్బునమ నిన నయ్యముయ తినాతుంబ్బురి

శ్రీరామ జయం
శివ త్రిశూల స్వామి
౪౯ అవిఘ్నమస్తు
శ్రీ గురుభ్యో నమః

త్రయోదశ నాం స్తాన ఫలముతో వివరింపబడెను ఫలదివి లన చెప్పి కతి నిన్నివిలయ పయోం ధి సంపూర్ణాన కేళిక ల త్రిపురు తుం ష్టు శా నతాం బి వ పరిమలు నులవంబె క్షిన ఘ్ను నై శం బ
యము సంష్టు జనమే జలయున తెల్ల నతౌం న ష్టి యు తయాం తి తెం బుల్లుం క్లైన పుం రుత్తు నమస్తు మతాం రాత్రిం బుల్లు చేసి వంశ వత్తులు క్షా నవానితెం నా సవ్యిలయ నా దానికిం జనమే జలయుం ష్టు బుల్లి రాం షై
త్రిశూల దత్తత యుం బుల్ల జేసి తెజ్ఞాధ సంష్టు తొల్లి నష్టి జనమే జరియున పునసంతత్తలయునుదాం నవి ప్రాచి సంక్షిపు ష్టి పరాత్ర పుం బ్లునన నుదయుం వలవరి యుం త్రోం బుల్లు ప్రా ద్విషు బి యుం బుల్లు చె శి ప్రా చి
సం షు నాం బ్లురశి న ష్టి ప్రాం శి సు నసు నశికె యును దానికి యు యుం తి బు ష్టి వాం నితి వతాం క్షిపును దానికి నం యుం తి పు ష్టి నానికి శ్రీతలికిలుత్రింత్రైన భూం సు వలత్తికి సాంబి చ్చా వుం ష్టు బుక్షి చత్ర
వత్రిని లత్తెం అరివిక్షికరణా పరి యుం త్తు భూ వలయ్యం చె వచత్రుం బ్లై యుం ష్టు పతు క్ష్మ హ ప్రు వపర్భుయ్యు యు రా జస్సిం బ్లు చెకి సుఖం బ్లులు భవింత్తు నష్టి సాంబ భూం పున్న పుంతే త యుయు రాజనంష్టి

నర్మ్య [illegible] ంగ [illegible] ంపుట్టు బట్టె। వానికిన్నెర ధరించ్చె న [illegible]
మహా [illegible] పుత్రు [illegible] వాన ప్రతిపట్టె నె భాంను మత్రి క న [illegible]
నవిమలు సుదానికి [illegible] ంపట్టు బట్టె। వప్పున సుదర్మున పుత్రుల్వె న
[illegible] న గజెనె సత్రులు [illegible] గయుని [illegible] ఆత్రనికి సరబు
[illegible] కింద్రిములు [illegible] వానికిల్లయం పట్టు పుట్టె। [illegible] న పు [illegible] త్రి

[illegible] సుదానికి ంపట్టు బట్టె। వానికి విదర్భుకొంబు పుత్రుల్వె న [illegible] రియాం దకు
[illegible] ంపట్టు బట్టె। [illegible] [illegible] ంపట్టయు సుదానికి [illegible] పుత్రు।
[illegible] లయు సుదానికి [illegible] ంపుత్రుంపట్టు బట్టెయకేయు ంమ్ము గ సర్వ [illegible] తేనం
తిన్దని। మతిన [illegible] యు ంయు వానికాను నదన [illegible]। బతికె సం [illegible]
రిలయు సుదానికి చు [illegible] ంత్రు [illegible] పుట్టె [illegible] నం [illegible] దార [illegible] త్రం

మహీధ్రాయుం పట్టు బట్టె। మహీధ్రాయునకు ప్రశినజెయ్యె నే సుతప్తుడు
వానికైన్నె [illegible] ంలయ్యె న మరియాం దకు ఋబిసుం పట్టు బట్టె వానికైనెరాం [illegible]
మ్మున బంధ్రుం పట్టె వత్సరములు విధ [illegible] ంమ్మున సద్గుణాస మహా।
త్మ। స్థితి న యున్న పురమ ప్రసుడు [illegible] డు బట్టె సుయు వపు ఆత్రసు న సం
దైత్యకుబాలహారణా ము యబట్టె డు వేల ను విష్ణుపాదు [illegible]

ముంకైన యాంత్రనిక్రెం పూర్వదయ ప్రవేశాదమాతత్తమగనప్పు
భ్రనిప్పుడు సాంగము రిరయు నుగవేటకాండద విచారమ్మ గ
యు యయులవిశనవిన్న స్త్రీ ప్పేయ్యుపురా పూలజా ళ్ళు
లేతతుయుక్కదూండు చుచీనులకైంప్రైనగంధ్యమయుంచు
దనచెతలకరాంత్రము నైనమభాం యునిమదుప్రకటంబ్బు

ప్పినలంతాంబలనలేప్పదములాగిరించవేట్టితేతేసుపాంత్రపాంవయుబు
ములనారత్నపరాట్టిపదక్తిబయుం స్నాత్రము భాంరగనైదబరిశావ
ముల్లి యూననతాతంప్పులయునకమువక్క సురపాంన్నలుబాంస్న
కరోకైల నుప్పరములలు చిరాబవిరాంబితాళు చనిచనిమయుంట్టలునాచ్ఛిహ
లజాన్నిరనావిపృదంతానేరింన్దిదపాననమిలియప్పెనిప్పుయునింద్య

నేనేయువేత్తైనయుత్తుమైనసగఫదకేవినాందుపృదుచూపులచేవైన్యా
యుచిరసత్రైచిచెనంస్నదివనేంబ్బూలు బత్తావనరాబరిరాబశ్రయు
యునేదగులుట్టిగాంబిబడంగ్లునబంక్తిన యున్నవాంకార్యము యుక్కవద
విభూతెనాథధరాంవులతాతతులువెనదిన ప్రాంవులకామ్ములశ్రీ
విహా సమ్ముదానమ్ము నంబుపునెరక్షిపులయుత్తుమైదచెలుసెర్జావర

శ్లేష యన్నది యుక్తం బులనే నితరిణి। [illegible] నవరసపదప్రయోగ
గనస్థాయి సాధ్యయని [illegible] నాదిభేదభేదసంభావ్యనామోపత్తిబ్లు
సు। వివిధానాను ప్రాస [illegible] నంను ప్రాతేతుయు సు। సద్వి
వసంబ్లు సుభు ంగ్ర తన్లేవ్యసు పలే యుని లయాంక్రమం బ్లుగనే లుసిల
తేనా ముల చల్లనిగా [illegible] నపడి వానిచ్చెంద్విసు ల్యం బ్లుం

తా ఖ్యాతి పద్యమానవే దళ్ళ సు యుసు। నవిఖ్యనార్థ పయా [illegible] నా [illegible] త్రి ష్టి
యు సు। ఖం ధ్యర పదప [illegible] దుఖ్యభేద ప్రమాణా నవదాక్షిణ్యపాం సాంసికగర్భినివా
తత వారొ విర [illegible] వారొధనులకు నివాసం [illegible] క్రన్యసత్తేత్తేరం బ్లున
క్రనా సు [illegible] బ్లుగా సం మగా నం బ్లుయు। చది వెడునుకు తము లధ దు వృద
[illegible] యు లు సు। ఖాం [illegible] ఖ్యాతము లు దెబ్బు। పే ట్లు నివా

పాం కష్టం బ్లుయు సు నక్తే కవయు నిగళా వ్యుత్పత్తితవ చనరప [illegible] తృయు వి [illegible]
దం బ్లులం చేసి [illegible] యుచు న్న యు [illegible] యేం గ ప్రవినా [illegible] నైన యు [illegible]
తప్పయుల కంప్యం ప్రైన నరనారాయణ [illegible] నం బ్లు నం। చప్లు [illegible] నగ [illegible]
నిఖి తదవ వినుయు ం న్న తయు యు గరిత [illegible] తలప్రాయుద త్రికరాం బ్లు
[illegible] ం నృపి ంక్త తయు యు। తలగ [illegible] యు [illegible] ం వ్యాగల [illegible] [illegible]

౧౦

చేసిరి కంపా। ద్రూపదుల శరభం బుల్లులం ద్రసఁ। బాల జ్యముసన్నుదేగ
జైబుల్లిరేడు నదికుంన్నైయరా। యల్లెదుష్పం తూరునంతారసత్యుడు
వితరా। నాదిత్యుత్రచరిత్రనే వెనభిమంన్లై బారవాం వీర్యం బుల్ల
అం మృతాంరతియుు క్షిసాండు మృగయం వినేరాం దాధిరాన్లై
రాా। తదాం శుంతూరక్షీబాంపక్షిపాణము వైనవీరభటుసహస్రం

॥ నపత్రుబు మరిలయుసుయకలిప్రక్రియేశ నివహం ముల్లతా। పర్వతములయవెరి
సమ సైన్యకాం బిహ్వరాతంగ్గములా। రథ్యదాం లంవృత్తమ్మైనభూంవలయమా ఝర్యుతు
నను యతుల్లతనిరా ద్వ్యబుల్లునను। క్షితతం ముద్రుద్రాం భిక్షిక్షివెలరియుత్తుం
యూం దిక్షింయుంబుల్లలకం బ్రైవడిగల పాం లకంబుల్లలం బూనిపర్వతం
బుల్లుల్లతా। జనివనం బుల్లలత్తానమృగం బుల్లలం బుల్లుముల్లియుతవల

యులం ద్రుపదుల ముఖ్యప్రై। బరగనగమ్రైబు బుయుషినా। గర్వం బుల్లునతుయ
న్నైయు। ద్రుగా। నాందిత్యం శు సవీరాంరయు క్షణిమ మపాంప్రాంణ బద్దైరా
కాన్నైతంన్నై ద్రుయుషరితామ నేతంప్రైర్ధ చరిత బెరు సుచు సుంక్రైనలువయు
చెక్కి। యువి బాంనేయుతు రంగ్రాంరాం ధూమ్రైనయూం షితులపరివెప్పిాష్పి।
యుగవాంప్తుయు బాం బ్లుయుసు విఫసు విపిన ఘసుమ పాం దభిసెయుచుం

వెలసెను దుష్యంతుడు పూ। బలవంతుండగు నఘుమున సర్వభూమి జన నంతైలకై నరథనపరిచరిత ముకూరి। శరథ భ్రివరి పు రాంపు నా శాంతానాంగలు మరి। త్రిరదారతప్ర కరథ యుంరక్షరవన మర్త్యయు నస్తేవ తికదుల రిమి వెలయు।
నీయ. వెలయటెంపను రిపుల భూమిపాలకులు। నే కెంయుడా కినమ్యులు తా నె ననిబ్బుభూంకిని। త్రైరియులు చంప్పలయును గమ్యుగ। వాన్యసక్రి నపా రఫలం రవ న్య మృగా విని వలయు భ్లు మృగంబ్బులనెన కి చంప్పుడు వేదులవనత్రి
దూరంబ్బురనిన। నాతనిరథ వేగంబున నను సరింపనోంవక। యుధి వస్త్రి మిథాసాం పర వైపదా తులల శ్రేష్ఠ దేశంబ్బులవిక్రమింప్పురం త్రు దుష్యంతుండు కతపయువరిజినా వాం షేపుఠాత్రాంతనహిం తుం శైల
రాంబ్రా క్రశ్శేలయు రిపి మునుంగ్యలు నెంక్రుళుం గాంచిన ధిత్రీశం బ్బునం ష్టు। వివిధసురభూసు న్యపుల భూరనమ్రతరుల దానపుప్పవరికానాబిపంబ్లైన యుష్ణైరనం బ్బుననీయనయ ఆ మరవతిత్రాంక్షవశేయుశ్రు। రవునా స్వేత్ర
వనాలు పైత్రురథము నమున నూ। నయుగాంబినీ ఖఘా భూ। గము వసురచియుండ్లైను పై కేకముల జ్బు దు దయు సులు వయ ఆని దాని రము నికయ్యభూ వంబ్బులు పొంగడుచు। బూత్రెంబ్బునపు దురాయచట ఆ తుచరంన

...లు ...లు చిల్లలు నుండ్లు న... ల్లైతే ... ల్లురులు
దినమునుండ్డు న దిలయశ్చ చళవలయు నపా తప్పిల ద్దుగినవా
...లయను నరం నన్ని [illegible] నింతెలవన్నునిల్ల భు మ [illegible] బ్బు న
యుంన్న యశ్ర న్ని [illegible] దు ష్పం తెపుం డ్ట ష్ట నె యెమ [illegible]
అ [illegible] న తు బం ద్లు ద ర తేవా । [illegible] చవల్ల భ [illegible]

...సాం స తు ప్రదు । చూం [illegible] యు నెకె తిగ్గి [illegible] హారె ద్దు ఉంత్లులవడ్డయూ తాం స్టి
రలను వత్తగవుంబిధారు ణో । పెల విఘు రా ప్లైరుం ద్దువని త్తప్పి చ వేయా దళా
సూడ్వడ [illegible] దియును ననంత్రి విలాసం బ్బునదలరుం [illegible] హారని । దు ష్పంతున్నే
ప్రరవేమవద్రి లయుల । న్విమహామున ప్రాచి హారివేగా । వత్తుశమం డ్డు హారియ
రు ను వత్తూరింత్రితు నూర్వవలవారు వచ్చునం తెగెవె ను ప్ర [illegible] దిశం బు ।

ప్రం [illegible] న [illegible] పులహారియునికన కన్నరింబ్బువ [illegible] నా వచ్చినంత్రె
యు [illegible] త్తుల మి శితావినిల వరిశుం ప్పి [illegible] కరవులశుంత్రల
రింది నం ప్రమంబ్బున నా స నా ష్ప [illegible] లం బూం ఛిం ప్పి [illegible]
రాకా వార ని నవ్వి యు లా ల తాం బ్బి వా । రి వృద్దు నుం డ్టి యూ [illegible]
ఖునది యు నిన [illegible] ని యు కరి వ లి వి న లు లుం బ్బున తు [illegible] యుద్దే

చెప్పె రేమువినం గ్గనుర్యువలనా జన్మ ప్రత్యంబున్న [illegible] యునున్న
భూతంబున్న బదనిలయుం న్నా। న న్న నే క్షం డవిశాప్పమెత్తిద ల
౯౧ బి। శాస్త్రమి త్యాలం బి త్రి చ నితదియ్యా। మై [illegible] నే రచి కో
వాని వశిష్ఠ వశ్యా కొతయు। న్నేన నిధి లా నయుం న్నెన యు వాలి
ఈ। అ స్సు నిలుప్పె బరాబు డు ను నన్నుగా గాంత్రునే గా

మునమిక్కునిని డె ఖనవిదం బున్న నే చెప్పిదె [illegible] గింప్పరడ్డని। దుష్టం త్రా న ఒక కుంత్రి
పైం రత [illegible] యి యుయు నుం న్న తత్ర న మునరెం త్రాయు మెరచి దే వే శ్రు ం స్పృ
మవినా స్తైన దేవరాజ్యసుతిం నవి వి రి నే వ్యు। గా వవలెయ్యున నకదు షయుంష
తనష్టుడుం నింన్ను రాజ్ఞింయు। యున్నిని మిషేల్ల వానితి షే యుం। [illegible] డుచరణ్ణు డు
త్రిధారుణ్ కే। ప్రమ్ము రు ప్ర యున్నిన యున్నినుము చక్ర నం [illegible] దు వింశ్య =

లయున్ని చెంపునిల అనప్పు డు రాజర్షి చిమ్మె తపః కత్రి యుల [illegible]
రౌ। [illegible] ముల లాం నన్న గంణ్ణు చెమ్మె న్నా। దా నికే నత దయు [illegible]
ది యుమ। రే న్నెరు న కు ప్రమ్ముని యుయ్యిల న చెంపు లయు వ న చ చే ప్ర [illegible]
ప్తి యుప్రణో పసి తడ మే గు మిన్ను డ బాడిం డుయుప్పని నం న్ను [illegible]
ము దు లాం [illegible] ప్పు యు విధిరం విదు గు గా దె చెనరింప్పు నే [illegible]

సుగ్రీవుం డంత్యనయుండ్రైనకెపదలు పొందితి భూపాలు లుజాంతనే
ష్టరమం త్రులులయు ంబ్బురితీడుగా జెనదెం [illegible] తెంవనం (శ్రీ)
న్నెళె కుసుమాం గ్గరాంగనా మున్లనేనసు గంధి లయుగు చు మున్లి
ష్ఠ పుణ్ని గనిరితు ముల్లక్ష్మీరు (ర) వరు న్నె నునునెై శేకచిత్రాభ్జిర
ము త్రీని దం బ్బు త్త్యచేపవలయు నాన్ని జనమ్ము నవిన్ న శ్రీంబ్బు యు

త్రాగకేలు వలు (శ్రీ) యునసునానేబ్బుని విధంబ్బున నమ్ము నిచిత్రం బ్బునే
తిశేంబ్బునదపంబ్బుచేలయు యుంక్షైవిశ ప్రభమిశ్లైతపాలే [illegible] ంబ్బుత్రం [illegible]
వరుత్రీంధసుల (శ్రీ) [illegible] చేలు (శ్రీ) నిమిపదం న్నలయుణ్ణ న్నైవల తాంత్రావి [illegible]
సల జ్జనసః మహలతపశ క్ష్మరణ్యైనలయున్వతచి త్రాజినిరస్త్రాళ్లత్రిభూ నమ్ము శేలు
జైనబ్బులు [illegible] రాసుసుచవుశ్రీ లనతెయెమ్మప్పుగాండరుణశియుమ్మునినా శుని నైముల

జారణుం త్రీంబ్బు గునమ్మ చేసెదననివాసవుణ్ణి తై నినిమ్మీనద నరుయుం
కుచవళ్లనిద త్రిగాయూంరుతుమ్ముల్లనశిత యశ్రీదగని యూరంలలవా త్రీ
పుణ్ణా కెరునల నల్లనెవనమై నిలాలణి లాంపృగధింజసుచెం త్రీయుం
(శ్రీ) ంబ్బు [illegible] వసగనివిన యుం బ్బునసం మ్మునిని త్రీముత్రీమునురాగ
సుస్నేనా మిశతేసుగంధచెం షుర సతీరాధవశంబ్బున [illegible] తేయు

౯౪

చైడలంబులయు ఘడిలమెకప్పుషు చంబులు [illegible] లయు [illegible] లవీరె
[illegible] తికంఠి మునిం [illegible] నాని గదియుగ [illegible] గదివిరె
యుంచ్చిన। యుది। దినినిరూ విని తయునిమె [illegible] పులినతలంబునం
చరుతకతాని [illegible] పులిశనం భుక్తి। దాలిరు
[illegible] ంబు [illegible] మునిరుం [illegible] ని। యుం [illegible] లినపులినతలంబునకవుం

[illegible] దరంబులతక [illegible] యుత [illegible] రాజి లయు సు [illegible] ంప్తుతనప్పు
సులకలవేంనకంయునప్పి [illegible] (తు) నిష్టంబునసుం ప్తగినకనామే [illegible] గం
[illegible] కదేవలకంబునసుంజునిరెమె। [illegible] ంబు
సుంప్తచ [illegible] లగప్పర [illegible] నిశవుంతు తలుయుగుం [illegible] యుం [illegible]
[illegible] లరత్రిశలర్తైలయుం [illegible] తుసప్తుం [illegible] తిరుతినవని [illegible] బున్న [illegible] గు

నాతుం డుల। కంప్త పుట్టనిశా తనాయుకంబుయు పె [illegible] ంప్తు
బులంచ [illegible] గాలంబులశమి యుంప్తు। న [illegible] రకలని [illegible]
నతుం [illegible] ని రెమె। నం [illegible] నం [illegible] ని (తు) భూ పం బున్నాయుని [illegible]
[illegible] గ [illegible] ంబుల [illegible] నవి [illegible]
తంబ్రిన [illegible] తలు [illegible] ఖదాయుం [illegible] సున్న చా నిన [illegible] నవుం

వకిస్తుతయొనరుచుంచ్చెనిః కవుంత్రులనాము౦ చెప్పచెసి కరం చెప్పగా ర
వనితయొనునిర౦త్రురదాసిక కవుంత్రునెనన బురుపు నకునీరవె
గుటుంచ్చెని (వూ నుపెహ్యదయొ నంద్రుంచైన తుం తుదనిన గ్రె
[illegible] త్రినుంన్న నాహ్యదయొ మురా బఫు (త్రి) యు నియున్న పులా
దనా తురు ండ్రె దుష్టుతుం ద్వా కి మ విడయొ నురా గ్గం చెప్ప ల (త్రి) [illegible]

వంచెప్ప నంబె నిబతి మిలు (త్రి) స్నెరఘువనెరజి నవుం ద్రు నంన్న ప్రధాతయు నెట భయొ
ప్రుయ నయుం చెప్ప గురుబు లవలు (త్రి) నబరదినకా స్త్రాం ధనిం చెప్ప నవెయు నుతిని కిధ
వగ్రెపుపూ ము నియుమ్మ నింబ ప్రి న్నుధి దుంప్పు దిక కవుం తూలు ఛ్చెట్లు నవినా దుష్టుం త్రుం
ఖెనగా ఖిబా ప్పనవ ప్రుదయొ [illegible] ంక్షుం ప్రునన్ను దబా గా పుర౦ పురె ని పు [illegible] గుణా
యుట్టనయెబకు యూవక్ష్మిబా జినమ్ములు కు యూవన్నిలగా రనములక్ష్మిపిటు

త్రాం తరయు నననగర౦ త్రులకనిము [illegible]
యుత్రాంతలమ గురు త్రుష్టేని గురు [illegible] నభిద్దిగ [illegible]
ద్రాం త్రినతు చెప్పనా యుబా యు దిము నినా ధకన్న యు నిచ్చుం త్రయు [illegible]
ప్రుదవ [illegible] నం ప్రరించ్చైన విపాతవికం ప్రిత [illegible] జూ [illegible]
వకుటి కొవానవయులతు నుబిత మెు నివిలక్షితయు [illegible]

౧౩

నాములు ... యాంబు నిపన్నేను ... దివి దేవలకేరరబ్బును కొ నెయుప్పగా। భా విని నాకును భార్గవేయు భానుర తలి నేనేశప్తా జ్ఞి ... ని యప్పనా మ్మయులు వేయు గనంద్రు మనింద్రి తేంద్రు ...

హంత్సని తలహంరిహింరణ్యాలయు కుద్రు మం బ్బులు నుయనియబ్రి హర్షం బ్బుద్రి వం బ్బు బరగు నాకృష్ణం బ్బు। బ్రా బాంప ష్టిము ను రాం ... నుర ం బ్బుగాం ధ ర్యం బ్బు రవుణా ష్ట ... బ్బులు న ... బి

హం బ్బులం ద్రు కడు త్రుశ్రుణ బ్బు న తుల త్రువం ఖుల కు। గాం ధర్మ ... నములు ధర్మయు శ్రీ నీ తు ను నా తుసునె స్పృబర నృర ప్రేమం బ్బు ... ము ం ద్రు బెం ప్పు దా ... నాం న ... యునే ం ... గా నే ... గా ...

ధి విహా హం ... ఖ వినవెలయు కిర్తి। మని నల బ్బు టేభి యప్పవన తవ దన యా ... యాం లతాం న్నియు ప్పులని యాబ తి కెల తగ రరు దా ని రతు యు ధ ర్మా। స్వరూ ... వింతే ... ను ... వి యు ... జు నే ...

భ్రు ని కి। శ్రీ ... నిబా ... రి గ్రహం బ్బు నే యుయు మనం స్వ సు యన్న। ఆ ... నదానిక ... హ్మం ... ని యయి యుని గతి నను ను శివా న మ ష్ట్రి బ్బుతా న త న తు। గతి యయు త న్ని బ్బు హా ... న త ... న గ ... నే ...

శ్రీరామా రామచరణాంబ్జ | మునుసమత్రతకము సునను బినెంప్పూరు వట్రిత్రినాదుశ్లుం తుం న్డగాంధర్వవివాహంబ్బురుాశం బ్బుబెబ్బు | శసం శ్రీలం సెంతం ఖరదనదియుల్లిర్వెలు నైనకను తవిరుస్పొదమున [illegible] యుంనవనం

ఫ్రైసం న్నెహా | గురుతరలతాస్త్రాల ఖ్యాముల నకుందయుతారి నభారిత్రి షైయుగా | వరము బ్రసంన్నబుద్ధినన వంధ్యముగా దయ శ్రీయునెం బ్బత్తారీని దుపమదానవష్ణయుసని కుసునా కుసు [illegible] క్షసుం బ్బుగుసూ | లక్ష్మిని

కరుం త్రోలకునె త్రోయుసంత్రిశ్యం బ్బుగాందాని కిరీటినవరం ఖ్బుబ్బు | గాంధర్వవివాహంబ్బునన బిమతసు ఖింబ్బులసుబ్బ వింబ్బు | యుతస్త్రముటిశీ దత్తని రానన్నిశ్రుతానవస్త్రంబ్బు గన్యాపహారము నిపాలికిం బుత్తెంచ్చెదనని

యుూరధంబవిచె | దుష్టుంతుం ప్రభుని చపురంబ్బునకరిగె | శకుం త్రలయునదసుదేశినదానికిగనం ఋనిరకుంట్టిరింగ్గ యుతుగుసేం యునిచె రబుయుం న్నం తృని వ్యహరయని వనంబ్బున సుంక్షిరంట్టిముాల [illegible] లం బ్బు

గానిచను దెంబ్బు | లలితశ్యం స్నాం [illegible] బ్జాతం బ్బునల [illegible] వస్త వదనయ్యె | యుంన్నసూతుం జూ బ చనది వ్విజాస్త్రనం బ్బుననం [illegible] యునె రింగి [illegible] యులకు గాంధర్వవివాహంబ్బు విధి [illegible]

౬౮

సంతతీష్ణిన్ని శకుంతలయు ఘన్నని లతాంతీ గత గ్లినీకులు సాంత్రసాం
శకుంతచరితంబ్బునకు మెచ్చి నీకోరిన వరంబ్బిచ్చెదనే డనని
ను వ్వితుండ్డు సుగ్గా వలయును నే విను నప్పుడా ముని వరుం
కృంబైన శకుంతల కుప్రభరతుండ్డు దయింబ్బినచ్చొని
పుట్టిన దేహయండ్డు నుమహాదిపుడ బాహయండ్డు ను। అ

శ్రీరమయుల కుతగి నపతినత్రద్ధి ధానికిచ్చిన గభర్భము యొన్నిన ఘేద సవా
న। నకుం తుల యును నా చిత్రించె ప్పు డు ధర్మ ఖనుండ్ర నిలియు ఘుండ్ర నూ
ప్పుకుఱ కించి భ్రూ నికోరిన వరంబ్బిచ్చి యు ధ్రాకాల విధులదర్శ
ప్పిత్రిత బ్రూత కన్నా విద్రియా కలాపుం హ్లై పైరు నుచుం। కరతలాలం
గంత్ర చవనత్తిసంపుం స్నండ్డు నన్నై పెరు నుచూ ఘుమ పుత్రి ముత్తొగ్రా

ఢిన ఖులు వనస పాన పుహా ని యజ్ఞ ఘుచ త్రుభక్తి
నా కుదయింబ్బుకు మా కుండ్డ్ భీష్మా యుణా కోర్రెబ్బుబల
సంస్కార కర్మ కింబ్బు చేయు భుంస్నంతుర్ర। మహాత్రయుబ్బునంప్రా
కృత చ క్రొండ్డు నుచ త్రువత్తి లక్ష్మీఘ ప్రభుండ్డు ను। సింహాసనం
అవలోకిన నప్పుం మృత్యువరాహ నాల్ కా బ్రా లిమా। గమ్మునంద్ర

ములచెట్టితత్తున్నునుద్దెశనాచిత్రవేరావెంత్రబ్బాం। డమలం
బ్బులనుంథ్థనమువలనత్వంబ్బనంబ్బెనిదమియ్యంబ్బుచుంన్నెరంత
బ్బులక్షుసంతత్రిసిల్లినిదడఖిలభువనవహంనదేవాధిరాజ్ఞద్దెశ్రె
గమాపతులకరనలయునిచినములకుధర్మవు। నమలికేడు
నా।కకుంత్రులయునుదవెప్పంతు [illegible]

ద్దాలినవేష్టుచుంబలిమిస్తైకరాకుంత్రాయుంద్దావ్వైన।న్నిమ్మడెదంబ్బులినెక్షుచుం
నింబ్బారకు।యుంష్టులకుపువెల్లినాక్షుభ్యంబ్బంక్షియనిగద్దనిసద్భుద్ధిమున్నుంద్దను
నబ్బునముసమధుంక్ష్టత్తెన్నినవిచారింబ్బురియుశ్రనాంతు [illegible] తునక్షిష్ణనిదాయు
నద [illegible] తిలయుచూవెల్లుగు।తావునినిత్యమాయుంద్దాదజనివతపానిత
లి.నెవ్వ్రినకలిసామంతన్నను [illegible] ప్తగ్గారాతప్రధానబనచిప్పలతుద్దా।

తగిలినానాశ్రైకవేంత్రైదలసులునయుష్టప్తనంబ్బుత్తానెనుగ్గునత్వం
నాయంబ్బువేశరి।తేనిద్రిమవరియునియునినశ్రుమారవతితాన్నిశ్రమః
గిలులకులత్రైనానష్ణులకునుయుత్రైనయుంత్రులిపెద్ధగాలనునిశితద్ధద
యునుమని।నుపులతవొధనుత్తైనతనకిష్టులనగాంత్రరదా [illegible]
యుంత్తయూరారాత్రుంత్తనియున్నసుతునన్నవంబ్బునను [illegible]

వత్రియు
భీయుష్యం గ
సాధతే ట

దేవతా యుసం భ్రమయు నపుడు [illegible] నకేర [illegible] ద నుజు [illegible] రు ఉక్కనం స్మ [illegible] ఋషి ంయు । తాదలు గని యొప్పుచుం ద్రునెంతయు [illegible] దవ్విత గురు [illegible] యు
లలి ప [illegible] లు పల్లి నవిధం [illegible] ద పుక రయుం ద్రుసె [illegible] నాయా । దృద్యు విర సంభ్యున్నై కరము క్రూరమునై [illegible] నమిత్రమే మిఠారా । కరి యుగ విభ్రాంతం [illegible]
[illegible] నధరాధినే తుల్యనుల్యనల [illegible] నిచిం తత్త్ర గ్రాంతి [illegible] కసం తి [illegible] దిం త్రయు నాత్మగ తరుఝ్యునాయుకులమరచి నదలిపింప్ప గద స । యెలరు గని నా దెల్లపాలు నెరి
తదం తగిద్వి గతన తెంయుయు అయిన ను వప్పు మిన్నపారిందు గం వు న పూ [illegible] తత్రాంత్రాం ప్పెరుం గ్రిం ప్రియు క్ష [illegible] రాలుఖ [illegible] దన గనవు [illegible] న ని [illegible]
న [illegible] ము న । గానక్రా నిరర్రాపత్రిపు ము నరు వప్పుము ధ్రువ్య్యున నం ద్యున [illegible] నా డి । ప్పిన వర ము ధ లం ప్పునే ఋచి [illegible] సు [illegible] ము పా లా [illegible]

[illegible] సవర [illegible] లయయు నవరాజు జే లయయు [illegible] నవని [illegible] దానవ [illegible] యయు [illegible]

[illegible] బలం [illegible] లయు [illegible] లయు రమ [illegible] నవ [illegible] నవని [illegible]

[illegible] నపట [illegible] బయు [illegible] లయు [illegible] లతన [illegible] నలయు [illegible]

[illegible] లయు [illegible] లయయు [illegible] నయయు ంబవి తెలివి [illegible] నవని [illegible]

[illegible] నం [illegible] తపయు యుసం [illegible] యుక్తా దగనం త్రిరాత్రులయయుం [illegible] చంద్ర [illegible]

న్త్రదేశ న్యైనసూ[illegible] ౘనాయుపాద న[illegible] యుక్తౌ న్లే చేయుట్టిన [illegible] తిక దుముధారు ణ్ణివరరమురు మర్ణ నా యు౦ ష్టు ద్రా౦ ఛియ [illegible]

తియు౦ ష్టృతి త్రత౦యు న నవ నితి నవ చ[illegible] ద్విత ధ్యూ[illegible] చునఆదుమ[illegible] తితిహా యు చక ముగలిదె చలి కె౦ వ్రు నా యుతెగ స౦ [illegible]

డుల[illegible] తు[illegible] ౦ త[illegible] ౦ ష్టు ప్రత్ర వ౦ తు[illegible] నగు [illegible] సూ యుషుల [illegible] థ క్షా యు నో౦ధ నతుచెర౦ [illegible] ఛ్ల స్టూ హా మువి న్లు తి చా[illegible]

వనార ణ౯ా౦ ఛ్లా౦ న్లతు న్లై గు ణా౦ ష్ణుల తుల నా కర ము హ్యా [illegible] దలుయు స౦ [illegible] ప్రు యు న తు [illegible] న౦ చు [illegible] యు [illegible]

[illegible] ష్టి తిరము ల నుము ష్టు చదినవ౦ [illegible] చ్ల బు[illegible] యు ని౦ తృ్రల [illegible] ప్రుచ౦ల ను నె [illegible] ర చా౦ డగని నే [illegible]

దేవ న్మైన నా [illegible] న [illegible] యుక్త | నై యు [illegible] కర ము ధా ర ణ శివ కర తొలు ఖ సుక్ష | నా యుం బ్ర ద్రాం ప్రియ [illegible]

తియుం బ్రతి వ్రత ంయు [illegible] న నిత నవ బో [illegible] | ద్విత [illegible] బున ఆ ధూ [illegible] తి ని హ ము బ క ముగలదే బ కి తిం ప్ర నా యు వేగ సం [illegible]

డు త్రయా [illegible] త్రి [illegible] పుత్రవం తు [illegible] దున గుము నాయుకుల [illegible] ధ న్మా సు నం థ న తుపు కం ంం బ్రాస్తా ము ని వు తి | [illegible]

కన్యా ర ణాం బ్రాం [illegible] | సు ణాం బ్రాల కు నాం క ర ము హ్య ద ల యు | సం [illegible] య్యు న తు [illegible] బ్ర న బ [illegible]

ష్టి తీ ర ము ల ను ము ష్టి బ ది [illegible] వ్రాల [illegible] ప్ర బ ల ను నె [illegible] ర బ [illegible] న ని [illegible]

రలాతెం బున్ననం దననపులుపత్రగా. దదదాన ము. [illegible] ం ప్పు బుం ప్పు[illegible]పుం ప్పుముం స్మ[illegible] తుం ద్రైనవద[illegible] గాసను బర [illegible] వన
పుం ప్పు భాన్నిలుం [illegible] ప్పుగభ [illegible] బున్నవభు తిల్లం [illegible] నలుసుం ద్దవి ల్లు। నంగ్గద[illegible] నం ఫవతి రుసను దాది లుసుం తిగా గులనే [illegible]
ంగపత్తి ముననా। ఆబున్న [illegible] ంప్పు బడితదాలఃవ నిలుప్పులు ప్పునవెము గుల ప్పువెయుగును। ప్రనము దుదాబు [illegible]
లత [illegible] నభున్ను [illegible] ప్పు [illegible] నం ప్పు [illegible] లుప్పు [illegible] లుయు [illegible] నరసం త్రాలుయత ఇతిలుయను [illegible]
ప్పులునాం ఠనద్ద ఠిం [illegible] ప్పం [illegible] లనా [illegible] పుత్ర కు దులద్ధ విల్లరుయం తొ [illegible] యుసను [illegible]

శ్రీ ము ల ను ల కు వి వి దా త్రిగో వి ఘం డ్లు నా గ్న వ ర ధం ఖ్యా ణ ర ధ్రిసా ర
ర మ ఢ వి శా ఘ వా వ ధం డ్లు ఢ తాం ట్లు । ధ్ర ర ధం ద్ర [illegible] డు
ద్లొ తొ ల యి [illegible] దొం [illegible] ని వ [illegible] సు న ప్పు డు త ద [illegible] ం ద
ం త్రొ యి [illegible] ఔ ద్రై న శ [illegible] యు ఠ్రం ఖ్య వి ఙి [illegible]
ని వా న [illegible] ం ద్రొ [illegible] శ వా [illegible] ం ద్రై । శ్రై [illegible] లం

ర న క్కాంర్తిలా క్కసంల స్తూంర తర్ధ ర్యుబు బం త్పూర్ది రవిర గా సశిలాలి క్కులును సం
యము వ విశ్వ క్షేసం ముక్తిల భూ సం గ్ని కాలిక క్షేత్రము యిలు యిం నిసు రం బు
రం స్నానైయునై శరణు ఆశ్రిత న రం స్త్రీయును ఈ తాళిలును తభు జూం రక్షు
కుభ్ధ రుణ వే భూతే ము న కె రిం రత్న బా రం ప్రుణి సస్నా నం ఆయోం నం వి శ్రు
ము హైన శ్రీబ త్యా సో నా త కు జ్ఞీ శ్రీ త్యాధా ణె న రం రః నభ్ధి వ్యు న సుఖ

౯౬

వలనవేకా కాదేవ తలుజ నితులుం బ్బునే [illegible] తే జం [illegible] సనసావు మ [illegible] పరితప్రతిభా పవే నిపతికే [illegible] ధయు [illegible] [illegible] పం పుష్కగను ఖం బ్బు [illegible] ను ము ము [illegible] [illegible] [illegible] గప్రద నంబ్బు

జం ద్రి నము జం ద్రు [illegible] యుం బుత్రు నా [illegible] పదిష్ట [illegible] ము న [illegible] జీవులు నుప [illegible] ష్టంచ్చేర దుష్టే తమ్మె [illegible] న్ను [illegible] కత [illegible] సు [illegible] నని నా తు [illegible] వా జి వే యుం బ్బులు నా [illegible] నరిం బ్బు నని నరప్పు [illegible] విను

పిం చ్చైన ము నుయి నగ వి ను తీ ధి దె స నం ఘవల బూం రిసు నా నిష్టనులే వి [illegible] నుదార నుదార ధ [illegible] యు [illegible] నా మదపు ఖూం దగా నా ఉ సు తా చను నాన్నే నా [illegible] సత్త్వము గలు గుం నా దా ఇయను తజల పూ రితం బ్బు

ల సు నూం తు యు నూం రి [illegible] నూం నృత ప్రతి దొయి నగ వి త్తే [illegible] మే రి [illegible] ఫులు నూం రితి నం ట్టై [illegible] వది వేయు [illegible] తే తం బ్బు రంట్టై నే [illegible] నుం డ్డు కేలు యు [illegible] తులు [illegible] బ్బు [illegible] నే

నూం నృతనా రేను మే లుయూ కు గ నూం యు [illegible] రియుం గ నవి వేలు ద [illegible] మ్ములు వే యుయు ను నె నృ నత్తు ని రు గ దలు [illegible] ని ఉ నూం పు గ సత్తు ము వలనవయులు [illegible] [illegible] నా రవే బ్బు నే [illegible] గల న [illegible] తీధా [illegible]

ము నే [illegible] బ్బున [illegible] దాసము దిగము ధ్రువు నుస త్వం బ్బు [illegible] యు గా [illegible] మనసు నెల్ల ధర్మం బ్బులు లయం ద్దు చెప్పు । యినది స్వత్వ బ్బు [illegible] ము నుయు కు కాంపున నత్సుము దివి [illegible] గాని మలమతి దలం [illegible] దిత్రమ నిం
భూ రి త స మ లయు [illegible] తిద లయ గా ఎం ప్పు ము [illegible] దుల కు జూ ం దు [illegible] దు గ్గా ద్భ [illegible] యు [illegible] త్ర వదు డైన వి శ్వా [illegible] త్సున తుం బ [illegible] త్ర మై న [illegible] న కక్షు ను పుత్రి నై । బూ ం క్ష్మ బ యు కగ । ధ్రా ం త్రీ తల నాదు [illegible] త్ర దత్త తనె లయు
అ ద [illegible] ం త్తోల వలు కు ఖు నే [illegible] ననా [illegible] ం ట్టి లయు ముప్పు [illegible] ం ప్లై దా ని కత్తు ని యే ఖ శకు యే న్న తే ను ము [illegible] । యే నై ం స్న దు దా ల్ల జా వి యు [illegible] గ ను నా [illegible] ూ ని ను ఖ సత్యవచ ను ఖు । నా ని [illegible] త్స ప్రా ప్ర
ము [illegible] ం ప్లై లుడేను పూ ా దళున బ్రా ా యం ం బ్బున నదు । నే [illegible] ము ం బ్బున నుద్దూ ా ద గా నన ప్పక్షు దిం । గా దుత్త ని [illegible] త [illegible] ం త్తు లయు [illegible] ము దు వు గ జూ ా పై దేని వింద్దరు నగనను ఖు వలయు [illegible] ల [illegible] కవి దుద్దం బ్బు
లైన పు ఖు త [illegible] కు నే [illegible] దుల దు [illegible] లయ్యు వెం బ్బు నై నే పఖ్ము [illegible] ఖు ప ఖు త [illegible] త్రు పుం బ్బు న్న తుం [illegible] ం [illegible] న [illegible] త్తు [illegible] త్తా త్స [illegible] రణా లయ్యె లు అ శ్వ రథ [illegible] దయు కవు ష్టి నం త్తు పు న సు [illegible]

[illegible] ది యోం గా ధ్వని తో [illegible] ద్దు [illegible] సోం స్తుని । త్తి మా [illegible]
[illegible] ం [illegible] కం [illegible] త్రీ యు । ద్దు జ న్మిం । ఘు । చా [illegible] లెదు [illegible] న ద [illegible]
[illegible] న శ కం । త్రి నం । ద్రె ప్రై ఢు । గా వ్రున । వా నె తె నె శ న స [illegible]
[illegible] కా సు స ప కా ర ప్ప స న స రం [illegible] త యె ద్దు । ఊ కా న చె స ద తి న న ।
[illegible] రం [illegible] తె రం బ్బ [illegible] నె శ ప్ర మం । ఖ్యనం । ఖ [illegible]

౹ శ్రీ ప్ర [illegible] తి నే ప్రీ ద ంగ్గ న [illegible] తి తి వ లు వే దా లు గేన
[illegible] బ్బు హ . పరియు వ్రీన వి ల సం బ్బులు [illegible] నే యు వ ఊ వా ని న బు ం బు
న శ [illegible] బ్బు వేయ్యు ని బియ్యు [illegible] శ్రీ [illegible] బ్బున రాజ పిర్ వంశం బ్బు
బ్బు న ఆ శి భ ని ని [illegible] గ్ర లయు నం వ్రు ప సే భీ ప్ర [illegible] సు భూ వం బ్బు సు ౹
[illegible] నరుగు నది [illegible] కాయు కేక [illegible] ని ము పూల

పరిభారతంబున్నత్యాదివర్తిం

ంబున్నస్యుద్దే పతిని

ంఠఠఠఠఠ ఠఠఠ

కినక్ష గల। గ్రతావె విచె ప్రుడనిలయు। యిప్పటి వరకు సురనదికి నమ్ము చున దప్పున
ప్పి తను కాపు ప్రకారం బున్నగ్రాదివిశాలం గ్రింప్రాయము వెయి ంత్రోపాలయ బన్నిం
గమం బ్బుగు। మహాజనస్తం బునున వం నవి త్రిం బాప్పిత్రాం [illegible] నెనవని సం
కాక వసిద్ధిను ంచ్చుడను భూసురనదివరు ౯ాను లువలున సువులకు మనః త్రి —
న యుక్తు [illegible] ం మ్మ నీ శ్లేలాకి వెయు యు [illegible] [illegible] ం బ్బు [illegible] ం [illegible]

ని అల్లుబ్బన్న సత్తె [illegible] తము గలుఘు న మురు వని [illegible] రాం. శ్రీ ఘ ళ్లై [illegible] రని స్తా [illegible]
పు త్రైవునంద వనిసెరి గస్థ వల లభోం నివా నిజిగర శ్వేతము త్య్రైగిరోం నిపుణు.
అనఖి న ఖు స్వ్రైవరి తుం. స్త్రు ప్రతీ ప్రుం. స్రు గాపృ న వానతిం. ఋ త్త్రం. క్ష నె జని ఋం.
రూప సాం. త్ర రస్త్రం. ఋమ్మ ం. దనలయుం. ద్రు ల న భి లా ష బ్బ్ల నల ం నె రం. గ్న. తా
వి మసేతం గలు బ్బునదు ః ఖిత శ్రైవ శ ప్రవము నివరు [illegible] బ్బున నచ్చువారి

ప్పద బట్టిచి మహా సిద్ధిం బ్రహ్మలోకంగ్గా దేవియారు ...
డేబు త్తు। ను సు బ కాల మి పైనెల నరం గ్గవా డు సు। కర్మము చేసి
ప్పుదు। నెంద్దు ల లయం. ద్దు బ నిర్ంపు నని యు గ్రసుల ధర్మ ... ను మతం.
మేన్సు సూచ బాగా గా బా ధ తపెద్ద ని నం తం. ... బు మ.
... స్పులు। నె నవం. భూరా. ... గం. గ లయం. త్రి యు ... త్రి ...

ప్రా ను రి ల రో లే మ ను కృ ష్ణ ప్రు మా ం పం బున్న నం ష్ణీ ని ను న్నే ... మ న
వు నే మా ప ను । నీ లు ం జ్ఞు ర జ్ఞై ద ను । మా రి యు న్న వ రి శ్రీ వ ర్మ ం
త్రి ని ద్ది గం గ యు న్లు ని తిం ను రు ము కు నా ం తు ధ మే త్రం ప్రు ... జ్ఞి ది ।
లు ం బున్న గా ం బ వి వి న వి ని । వా ం రు సు గం గ లు సు ద్రు హా ం బున్న మ
... న ము గా జై లు యు ద ది । మా ం రు ధి ష్టు ం బున్న వ శి ష్ఠ ను ... ను

మున కుత్తే జ్జె[illegible] సాం బవలయరి గయి నెక్కుల వప్రుష్టులు కా వాం నే కే శం బులు
[illegible] లు యున నక్కి[illegible] యుపరగి వి న యుఁ పాం రగ భృ వద యుష్ట్ వంశ పరిపా
[illegible] సంబులు యొప్పు వెవళ్ళు పురుషు ల క్షు ఘ్ళ్ళ కు ల్లో[illegible] స్సేరు పుర తటి నుస
[illegible] పాయలు సురక్షి తు ల్లని ంతెం। తాల్లి ఇష్టు ల్ప్రకు వం శంబున్న మహ
తివ లాకేకం బున్న తెలం బ్లౌని టెం। గ్రుయు ం టి దేవవిట్ గణం బున బత్తా।

[illegible] పుత్రి శంప్పు। రంప్పు శతాం నే కున కుప్పై తెవిం వి న ప్పు[illegible] ది తెప్పంప్పు బుప్పై ఁ తిల
తా మె యునీ వల[illegible] నన్న ని జన మేం భయయుం ఁ ప్పు వం శం ప్పా యు నుగ తి ల్లి ని
ప్పై టిని నెరి గింప్పు మెయు। నీ వలయు రియుం పేం ం దృ ల దృ త్రి రో తృ సం ధ వం
ప్పై యుం ప్పై సు। వా దృ[illegible] వ రి ధ ర్మ కి యుం ప్పై యు ప్పు తు ద స వ ప్రుం బున్న ను రా
తి తా ను[illegible] ంలి తిం ప్పని యుక్తి నం నా[illegible] న్నయుం ప్ప యు[illegible] సరం బున్న న।

తిరిగ్గ సి పార ప్రు బు సు భార యులు సు గ నర ప్రు బు సు వ్యా
రాయ లక్ష్మి న ర వలు [illegible] సు శం త్రి న్న న తి న్న న వసుర [illegible] ధ రెన ల్లు సు
బున్న సు। సవి న్నరం బున్నగా వి న వలు తు రాక్షు ల్లు మ ని న [illegible] ని తి పై [illegible]
యి సుం యు శ తా బున్న సు ం ప్పై సి ఇం ప్రా వి ది ర తల ప్రి ది వి।
గం గా దే వి వి న్నయం ప ద్మా క్షి వి యొ ప్రుం మన్న న ఈ తు న్న బు

కాం[illegible]నకు గా[illegible]దికినా నన వర[illegible]ధం బున్న నప[illegible]దనం [illegible] ది నే నా[illegible] యి [illegible] కుంత్రి [illegible] నవి [illegible] వర [illegible]
నే [illegible] నవకు నహం దెవుల నంగా నే వురుకా [illegible] యి [illegible] దానిలయం [illegible] ధ [illegible] ఐరలు [illegible] సుదానికి [illegible]
[illegible] నను నకు జలఘర యు సుదానికి [illegible] [illegible] సుదానికిన [illegible] నకుయునవ [illegible] న [illegible] నర [illegible] సహం దె [illegible]
౭౦ [illegible] లయు కె సు [illegible] నసు నను [illegible] యి [illegible] న పదు [illegible] లయం [illegible]
[illegible] నకు [illegible] లరా [illegible] రకు [illegible] నం [illegible] నిరిన నం [illegible] [illegible] న [illegible] లయు [illegible]

[illegible] వెనంబల్లినె [illegible] సం దురాజ [illegible]

[illegible] సంగ్రా [illegible] రం [illegible]

[illegible] నిత్త [illegible] హం బల్లు చేసి నా [illegible]

[illegible]

[illegible]

నతని కీర్తి శరవం బల [illegible] ఘనమ [illegible] ప్రసన్న బ [illegible] నా [illegible] స్మృతి నిత్య సత్య [illegible] మహా [illegible] సరవరా [illegible] థా. నిర్మల [illegible] ప్రభం. బ్రహ్మనాం బ్రహ్మదేవ సత్తి హం [illegible] త్రికత్రా।
నయు శ్రీ దశకుని తెం. భుజ [illegible] బుట్టె। వాం నిశకు [illegible] హనస [illegible] న సజ్జన [illegible] హం [illegible] పుత్ర। [illegible] సకు తె [illegible] కాలయుక్త [illegible] యునుము పుష్ప [illegible] ల కుల కేళ బలకరం [illegible]
[illegible] యుఘవతిన ఖ్యాతి రను సు చుయు దశ్వ నివిల్లి నా న్యాయదేశ యు బృందక బుట్టెరి సుత [illegible] సం పట్టణం. క [illegible] రాజ [illegible] సుభద్రు [illegible] నఘుడు [illegible] కులవర్ణను దైవిన నాం ధులనయు దశ తివిహ
[illegible] సయుక్తిని రుప్రరుశ్య కు వంశకరుం. భట్టె బుట్టె కు [illegible] సతు దైవ [illegible] వ నవ కరం. స్తు కు త్రే త్రం. బ్రహ్మనాం బ్రహ్మ [illegible] కు [illegible] న కు [illegible] గ ధియున్న నసంలలభ కీ [illegible] త్రాబుట్టె। వానికి [illegible] యుదానను త
[illegible] రయు [illegible] ము నె నుం. భట్టె బు [illegible] వాం [illegible] బుట్టె [illegible] భ్రత్ర [illegible] ప్ర [illegible] బుట్టె। ప్రభి పునకు భీకు [illegible] సకు [illegible] వా [illegible] పితం. తనె భాం. భూ [illegible] ల సంగ్రాము పురు బుట్టి॥ [illegible]

[illegible]యయి నగర [illegible] యయు రు గరం నృ[illegible] [illegible]వారము నిరత [illegible] ప్రమంచున్న నింద్రుగ [illegible] వాహ ముననగర ముగ్గనె [illegible] దినపాల [illegible] గా ముయు గు[illegible] నృపేరు గ [illegible] నిలు కొత్తాపవాడు
[illegible]మురము దప్పి యెరుగనం [illegible] నింద్రరికిప్పు [illegible] గుబెట్టినాన శవానికి [illegible] గాను [illegible] నిమపాలు [illegible] [illegible] రావు హం షణ్ఫలకవెన [illegible] వింగ్గ సం బ్బుచెసి [illegible]
ము వాలోవ[illegible] ము నారద [illegible] బ్బునసంభా [illegible] యయివారా [illegible] బ్బునన [illegible] నబ్బు [illegible] చెప్పి పెద్ద గాలం బ్బురా[illegible] [illegible] నర జవిభారం [illegible] త్రయయి [illegible] బూ [illegible]
[illegible] నసం [illegible] నినా [illegible] [illegible] వన [illegible] [illegible] [illegible] [illegible] నగరాపుం [illegible] స్నేకాసురచి [illegible] కవుల సుప్రతుడై యున
[illegible] నిమిత [illegible] నాలు [illegible] [illegible] నాల్గు [illegible] [illegible] పరియు [illegible] తనాం [illegible] నిజ్జనం [illegible] బ్బురా [illegible] [illegible] యప్పిన [illegible] రం [illegible] నతన్నై [illegible]

యుయు నుచే [illegible] త్రిత్వ దండ్యుల వా తదార [illegible] దాని [illegible] త్రు డుపతిగా నన [illegible] న సం స్కృతరణా వ్యతుయి లయ [illegible] నిని [illegible] వులు వే యుయు ను నెండు వం గ్లాల
వడ గిరుచే సూం బతి గా కే మి యుయు ను బు వేడ వే ని కార్యము న గ [illegible] డం ష్టము న రాఘ్యవ ల త త్త్వ యు యు డు [illegible] బ్బిని గ త [illegible] షు న త్తాను యు [illegible] ష్ప్రు ఢల రెట్ను ల ం త్తు [illegible] త్రా ను యు
[illegible] బ్బు వేతను [illegible] వ్యూ రను పతి [illegible] న యుయు నిం [illegible] బ్బాని తు [illegible] వ న న వి ం త రయు పో వ ను ం స్కృయు వం స్వరం బ్బు నా లు భ గా న రా ని వే డు వేడు ను శ కు ం [illegible] వు ం [illegible] యు నం ష్టు ను ం
తోం తని రవు ం [illegible] ల న [illegible] వు స్వస్తా ం బ్ది న [illegible] ను తేను వు వ [illegible] త్త్ర త వే నే వ [illegible] న వి ధి స్వ హా ం దశి దా ం వి ని చె థి రా థి నా ం క్షు న వు ం వి స్తు యు వేం ధ్రి గ ద త్తు ధా ం స డు యు యు న యు యు త్రిల్ల వా లి ని న
[illegible] ప [illegible] త్తు ం బ్బు ను [illegible] ర [illegible] త్తు [illegible] సారం [illegible] స్వ వే జ్జుల వ యు ల తి స్వే త్రు ం బ్బు నై యు [illegible] రం [illegible] న తె ం బ్బు న వి ని ం యు వ్వ ం త్రు ం క్షు న [illegible] న దు వె ల్లి వి న న [illegible]

నిను నమ్మి యున్న నిన్నే దలచు ని[illegible] యుని పుట్టించె దయ దలచి [illegible] నీ [illegible] నాను నేను [illegible] [illegible] [illegible] నీవు [illegible]
[illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible]
[illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible]
[illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible]
[illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible]

న నది యు ఘ్నది లనె ఘ | నియమెన సుఖ ంప యున్నాం న్న హించు సన్నా న గి స
యు చ న నా యు క్రి నా ఉలిగేం బున్న నం బున్న ర గా వి ఘ్నా నె సతి బా ఘ్న
నె న్నై ఘ యు యు దిం యు సం గ్రా క | శ్రీ బా గం భై న ప్రతాం కి ఘ
ప్రయు వ ఘ్రాంధి కి న్న సన్న తి క్రతం బున్న యుం క్షు న | దా న సు
ము త్ర రు న్న ర నె శ ర ని హ్లా యు క్రి ర ... యుం ... | బున్నా తె యు ను

ప్ర గాం వె యు లె కు సం త్రు సి ప్తై | భా సు త్రే వ వి కు భూ వ్రు గాం వ ప్ప తి | ని ప్త ర యు గ
గ యు యు ప్రతి గా నియు న్ప్ర లం | తు న ము వె నె ని యు యుం డ లు ప పూ ం ని ని యు ట్టి చి తా
గా యె ం త్రం భై నాం వె యు ప వి వ్రు యు వె త్రై తి వి గా వ్ర న | నా ప్రతు త్రియు భా ర్య వ
ప నం ప్రో దె శి యు యు న కి ం త వ్ర త ం బున్న యు న యు త్రు చు పె ప్త గా లం బున్న
భ ం ప్త బు ప్టై శి న్నాం గ్ర గ ం ది మ్య ం ప్తు | సం తా వా ర్వ దా కు యు కం త్రు సు ఉ ద్వు

చ ది త్రి ప్తిం త్రు నం సు త్య యు యు త్రి ది న త్రు క్రి ళ ఉ ప్త ని యెన న
త్ర న న ప్ర ది | ప్త ని ప యు సం గ ది తె సు న త్రు గ్ప్ర యు బ శి న యు గ్ను
న్ను మ ని న త ది యు యు ప్ర ట యు యు డు న ని యు త్రి ప్ర బు ప్రయు | త్రి
పం బున్న చే శి నా యు ఆ ధి న ప్రు న్నియూం త్రియు యు న యు =
ని ల యు యు ద యుం ప్రై | గి గ సం త్రు వ్ర యు వు నా ం ...

యం బ్బు [illegible] దనవే [illegible] కటకంబులు గలిగెనని
[illegible] నతన్ననేజా [illegible] త్రవని [illegible] పవనరనాఁను
[illegible] ంబ్బుల [illegible] గతి [illegible] ని [illegible] బ్బునలు పు వనికిం డుసుంబంబ్బు
[illegible] లి [illegible] ంఢవనంబ్బుల [illegible] వారడు [illegible]
[illegible] సునా [illegible] బ్బు [illegible] తేజ [illegible] వు [illegible] బ్బురవా

సంత్రాసిల్లి [illegible] కలరాం [illegible] దారలయుం గ్గాన [illegible] ని
తున [illegible] మనిన [illegible] యుయుపున [illegible] గా [illegible]
ప్రథిపుం [illegible] వనంబ్బున తరగ [illegible] రాబ్బుం [illegible] యుబ
నిలాలలకల [illegible] లవాలలా [illegible] నాసనా సము [illegible] లశ్రికెరా సారశన
లావ్రమణశి [illegible] లంగ [illegible] బ్బులవేషను [illegible] గనిలయు నుబు చయ తన

ఉయు శ్రీ [illegible] నమ [illegible]
మ [illegible] యునా [illegible] మ [illegible]
నేక [illegible] నాం డు మ [illegible] ధనుర్ధరు [illegible] బ్బు
రంబ్బిగుచుం [illegible] గంగ్గాపు వినత [illegible] బ్బునా [illegible] రలా యుత
వనతన్నలయాం [illegible] నకయా భుజనేంద్రుకం [illegible] యు

[illegible] యతివిరయమృగత్వంబున రమాంయు [illegible] విము। వృనము
[illegible] రాంగ హాంభర్వ యేవృనవిలాంసంబులుకవితుబడి। మహలి
[illegible] గుబుగాంగా నేవేశనముమరుడయ్యెరుపురమహాంభిహాంన
తరద్భాతనలయింపు భక్తానుదానుంగ్గయుతుయేవలింగ్గియుట్ని
[illegible] యుత్రి [illegible] యయిదియుఘ్హంబ్బైననైనెద్దిచేశన సు

న నిష్టు వేమమరిసబ్బునె [illegible] నవనేల్లిరయంబున నీత్తన వృష్టులుదా నిత్త్రి
నరాగంబున్నదాని నయాబు [illegible] స్రంతత్రయు నేలు [illegible] యు ప్రనొంక్షారు.
బ్బతినాంగ్బమరంత్రసంతుముదా నింజ్హా బినిదేంద్రులదా [illegible] విత్తైలు-
రుతులకేటుభూనాథనేతుభూశ్వగానంస్నబరిరివేరాంపునదకోని
గారింపుశేదానిక్రాదంబ్బుదికయుంబ్బునది। నంప్ను నక్రియుంబులు

మునినాదపవరోవశజ్హాబెత్త్రిత్తరీరెటవయశ్రితియుసనన
ఫులగడు। నురచిరమునగఝాబువాంకియా [illegible] యుదనరుల
రుసేకతంబ్బురయుంస్రదానవనియ్యదుము [illegible]
యుష్టుయి ప్నెనిసమలయంబున్నసేయుమయు। నా [illegible]
పలునవుంద్రవలలయు। న [illegible]

[illegible] లు ధుంధు [illegible] శ్రీ [illegible] నాం గ నిత్రి
[illegible] నంతు ంతటై బ్రాం [illegible] గాలం [illegible] వ సర్వ తుం [illegible]
[illegible] య్యంతోనేత న [illegible] ం [illegible] బెల్లు [illegible] న బ్రుగ్గాం [illegible]
[illegible] యయు న [illegible] వఠి [illegible] నా [illegible] న ంలు
[illegible] గ్రి హాం [illegible] హాం ంబున్న న [illegible]

పులయు తి వి తి ద్విగు। ద్విదే గ తి న … ల ద సుల వ స్లు క్షు పాం ర
న సుఖ్ఖి। బిలు శ్రు తే వ దూం తయు త్రు నిత్రి॥ న యు శ్రూలా ల ద
వి న ఞు ఙు ం డ ఞ్లు ఞ్లే యుయు దున వి ఠ న యూం లయు షు ఞ్లు నం
[illegible] పాం యుం బ్లునం ప్రు శ్రు ఠి రం వం। ప్రఠ్రిం బ్లు వల న
[illegible] వ దీ ఠి తు ని దం డ యు గా తి వా యు లి స

ళుము।సనిసనినిదా॥
త్రసన్నత్ర్యంత్రభత్రింబు
అయిననునాడెంత్తంబున్ననంగలదాని
రాజిల్లునిలతొలుఅక్షరలభూపాల॥
తుదక్షింగసెంకుఛుమేడుయుచెదని:

ఉండగ వినాశ్లి సం హ్యష్ఠుడం బున్న ల
ంబవి దివ్య ముని నది తీరం బున్న నా
౧ ముడా ని బల్లాలవి బల్లాశ నం బున్న ల్ల
నెదిగిన మ్మటం బున్న న న
లపెం వెన్నెల్లగా ౹౹

సుఖిలబ్భుత [illegible] నతన్నుగాం వనివెప్పుడేని నంస్మ[illegible]ల్లుంబ్బు
వానిక[illegible] పభోగ[illegible]బయునలు పుయుంత్రు। నంతత్రలునిలవరుగాం
౬ ననెరిదియుపసుమతినాథుంట్టు। తనయులని త్లలదయుయుదే
ట్టు। తనయుఉమ్మ వయుంగ్లుతలిదండ్రులకతి। ప్రియుసుమువంబ్బు
నడుపము నైరబడెకిపుత్రపూతిని నైతి। కాడునన్నును యుగాంన్నటే

ఋపవితేతి। తృప్తుడు నిన్నుబాంకిపోయునని శంత్రు సుంర్పునస్సుడంబ్బుదిదాని
డాదినగల నే సమ్రులుడో డ్రోనిప్పుట్టు యునుంన్నన పౌలతివారికి నల్లనప్పుత్రి
కేగంగ్లలారైచను కడు సదర్శుంట్లైలతోక్కెదునంనేరా దుచెయువదంన్నుపోం కి
చెరుకు చుంట్రాణువులపెక్కాడు కుంభాబాని పుత్రి [illegible] హంబ్బునకొన్నాపరకం
జు సు। విడునంగ్గానెం [illegible] నను చెవెదురతారో [illegible] నపాయునో। అనదానన

వరి [illegible] గ్రహింన్న్రుగంగ్గా యుయు [illegible] రి [illegible] త్రు
నలుపుపుదక్కాన పోయు। నిర్భయు [illegible] గం క్షని [illegible]
పోర్పునె యులని పడుకకయుపుటి। యుట్లనెం [illegible]
త్రినుంట్లె గం గ్గ త్రిల్లని యుపెలు కలుపదలుయుం [illegible] సకాడుకలు
ప్రియుంబ్బుయు పరితిగాం రింభునా నదిభయు నుతాడ్లి చేకి

నసము లు౦ బున్నదలళ్లు నీతా౦త్తిసంగ్గ తినాళ్లిత్తి యలు ఫ్రి నల్లం గాన్నిటి
బెళాంతు ఖాన్నం వృనేహాంవము। నీలయ౦ ష్టుఫు త్రైడము। మళ్ళీ౯౦ బున్నబె
నీవలనవ సుప్రలబులృ్త్రి౦ బ్రుతి। నీకుంబుం౯ న్నిలూక౦ బున్నలత్రు—
వాడు। లూకహాం షాంథ౯౦ బున్నగా మత్త్రి౯౦ బున్నబెఢిగాం లం బు౦
వము। వశిష్టము నీ లయాం లబు ఘ్రైపాం రిబ నే త్రేళవటమురివసు

ల(త్రు)వాహాప౦వి(త్రు)।(త్రి)భువనపాపనియున బరగినగంగ్గబు౦త్త్రి। వసువులవి
ఢిగాలంబుం త్ల్లనుం త్తివుంవిమ్రు ముశ్యాలుశ్లీయయువనినం న్యబ్రాం ధి౯౦ బ్రినా।న్ని
యు౦ బున్నలగు। మరియూయు ష్టమ ప్రత్రి౦ త్తివసువులయుం త్రాం వ్రుకృ వ
ఢినదినగం క్కైనకాం త్రానుం ఢిక్లనియుంఘ కుఱవసువులసు వారెంతు ప్రైన న్ను
వులు ప్రుఘ్రు చుస్ట్రి గ్రాం౯ బున్న నకు౦ బ్జనా టం యయు। నీయు ష్టను వసువు ప౦ ఢ్లూ

వి(త్రు)రాంప౦ బున్నశవసు మతి౦బుళ్లు పు౦క్షి తెలెవెయు౦ జ్ఞ
ను దేవబాంథాంథ౯౦ బున్నాంము ను స్త్రిరాంప౦ బున్నాంళ్ళ
బాంకాం౦ శ౦ బున్నలు దాంవ్రిసకలంధ్రుకృహ త్రిలవెం స్త్ర్రెకృ
యిదేవతలు లూకకవంధప్రిలు వారి౯ వసువుమతిబుళ్లుగక్రు
లూకక౦ బున్నెడి క్షిగాం లం బు౦ కృయు యయు। నే మినాంర ౯

వస్త్ర[illegible]తనాడు భూంబినవాడుగాళ్ళనే। నక్షుడుభూంతిలోను ఉంగ్గనేరకకవిస్త్రయూంతులబిశ్రాంత్రై యుంత్రైశ్రీసూంతంత్రైసనాలతనింజూ। ఏంద్రిగారనేలు [illegible]
త్రినంత్రయ।ఉదిపభూంష్యాలంకృత్రాందే పయిదైనే।గాడుకువలపతినెటయాస్విబరాశిమలాంగ్గి।దివృనదిశ్రీతిత్రోజిను దిరిబ్బుపతిశ్రీభూంపిభూనాంధదిడునినుహానుదనిడెయి [illegible]
ంత్రస్యనలవేదంబున్నుఋ।చదివేన శిష్యశరనవలధర్మ।శాస్త్రాదిబహువిధశాస్త్రములఁసూత్ర।భృత్యంబులఁనా[illegible] నంత్రుమ్మనెవ్రైరి।పరభూంస్త్రవిధ్యలనపురకురాంముంతెంచి [illegible]
[illegible]విజ్ఞానంబున్ననంధుననత్మ సూ।రాందుర్లయొత్తిదయునస్తుపట్నంత్రియొపృగానుమువినినుది[illegible] [illegible]నెసు[illegible]వని[illegible]రెరిగితవయు[illegible]
నిరిభూంవిభుండ్ఝులునేల్ల తనపురంబున్నకువఘ్రిసకలప్రభూంననమత్రస్యంబున్న[illegible]గాంంజ్గోయముయు [illegible]భూంచెచినే[illegible]

క్షేననిశ్శంత్రసూనెండంబ్బర
ంబ్బున కువ బ్రుఖుముపతనకా
దక్షారతు డయేప్పశంత్రసు
డు। తంస్యబాశరథు త్రోంబ్బు [illegible] దాత్రి
[illegible] త్రిసూనా నంత్తనం

బి। క్రాడు కుంఠోరిడ్డ్రైనియురిగిన విన్నియుంబ్బంద్ధ। శాతర్గసాంధ్రదానిత్రా
జన్మతేశవ త్తిగ్గ్రై మునిం నవం క్రు (క్రు) వంరను వెల్లను భక్రింబనికేక్షయు
డురాం జక్రౌజ ధర్మస్థితి నేఖునలయు ల్లులానిరంబల్లు తనధర్మమాగ్గరంబ్బు
నళ్లుకడు నళ్లుతాహారైబైన దానిగుణ్ణనధింబ్బూ బి।యుది ఘ్రేమిని మి
నట్లుం సంచ్చుచు బాణా సంహ్పాతి నే తుప్రంఘనముగా నమరాంవ గవ

[illegible] క్ష్మయు [illegible] తా గా [illegible] ధర
[illegible] రత్నగన [illegible] ంబై [illegible] గ్రాంశ్రాతామా [illegible] గావదేశ్రై
హాగడు ఖుంక్ర। [illegible] యు ద్ధి [illegible] క్రనా [illegible] త్రు మల్లి
[illegible] శ్రీభిక్ష్నియు న [illegible] ంక్ష్మా రనెల యురిం నియ్యశలలు రనియెుం [illegible]
సుము నత్తియున్నగత్రు ఘియుంన్న కుమోహి [illegible] । త్తిన [illegible] నాత్తు

త కిప్పుడు త్రిపుర నాశనా [illegible] యని వచనంబులచను నసుగుణాంబు
న కక నంబెట్టితల యుక్కక కి। రోహిత ద్విష్టిం బొ[illegible]ంబి దానివసువులు
ప్రపత్రిపాదలు। విన యుతైయనర నీక్షిప్తుల నిరతము నిశ్చలమతినివు ధ
ర్మం మథేసుతు నెంపు చ్ఛిన। నమ్మునిత్రిసంస్కృతై త్రాకాలినంచుల్లో
తు। గున నిత [illegible] జై మైనని। గం స్నాతే విశనధర్మరూపంబు

గా। ప్రభాస్నుం ద్రష్టే నిజ భ్రూప్రపూరిదిశుండై వశిష్ఠుపౌ మధేన్నుప్రసుంబ
కాని పాపులు యొందింక్షేత్రనిలమనుజయోం నిబుట్టు దనివాలకైక్షుధమ్ముక్తా
కృష్ణ: త్రిదివి మాచేకి నలుపైస్తు నహింబు ప్రమత్తోర్ల లారకంబున బెత్తు గాలం
లయ సు। నిర్మల యుండై నప్రభాసుంద్రష్టే పెట్టయునపరాదంబు బెత్తెం
ను। శనూ త్ప్రితియయు। న్ననృగనిమనని మిత్రంబు [illegible] గాంగేయము

ష్ట్రకారాధిపాలయు॥ నమ్ముని యుసు తనిత్యం మదిస్వప్రసురంచా
వమ్మదరిమ నియయు గారమిత్రు। ధ్రులయముచాంజ్ఞిని వశు
యుంధ్రవంద్రమాంరుననస్నుగమితతు। లయుననిప్రత్రిష్టి [illegible]
ణా పున। వీరు ముక్తిరీంబున బెద్ధగాలంబు। త్రి। నవలోక్తి
దత్తజ్ఞితలయంసుం బెప్పి। దేవ ప్రపం[illegible] యుస్యుకాలంనే

౧౨౦

ష్ణుకీని దెత్తు మ్మ. నియము ఈ గి నేగ పాంనికి గంగ్గలు ఖ్లనియెలుభాఖ్యత్రి తల తపంబ్బునం న్దేలుగాను ఈ న్మనిదె వహుని వృ న్దేత్ర సు. జ్మితి త్రిశ్వ భరం పృగా బ్బి నదిన్మేయు నిగ్రతమ్మ డన్తే హ్రూగృప్రా. శ్రీతు డు వ రత్నణ్ణు డా గ్రస్తు:
ము ధే శి త్రఫ్ఘ బ్బున రింబ్బై బ్రిం హృస. బ్బి తు డు రుర త్రరా చి తసనే ఉ మరి ం ధరి కేం ష్టి రం బ్బునస్వాఖ్య వలు ము రి యుదత్రి ప్రిధా వ తిరూ తుష్టె నసురబి కికే శ్రీప్రి నకుం ఖ ఢ్డి నసం ఢ్ర నితనగ్రహా. ము ధి సుదే:
కసోర్తి న. వస్తూ వులు గురి యుచుం క్ష. తపం బ్బున్నే యెచుం న్నవశి ష్టునాత్ర్య ముం బ్బునను వసువునె నముం ధ్యేను భారాన్ని సలింతుష్టె త్రిదాధ్యంబ్బు దత్తై. వశిష్టు లు ముత్తు సువ్రం జ్ఞ. ఖ్రిదానిపీలం బ్బునవే.
తిస్థియుం బ్రంత్తు చుం న్నబారి. నం ఘష్టు మ వసువు భా న్దెవ తితిల్లి నియెల దఘదీని పొయుత్రా విహాన. వులెవ తియుచె. వేం ష్ట రతి జు లయు జ రయు నె లు గనముర. భూ వము నజ రింబ్బి జి ఉం త్తూర లు తిని. నెల గ నిన
నాడనెం భ్రొచెప్పా. గవలము తితు ల్ఘెరలోకం బ్బునన నాం శనర వతి కూతు లు. జితము తియ్యు సు కరిమ వి నాం ము త్రి యును బ్లి యే నె వ్యు దు దా నికి త్రి యుం ముక్కి రు ఘం ద్రు తు. యుం త్రె దవునం మ్మధి

౭౦

ప్పుడీ నిజత్త్వమ్ము. నియమధికనైనా హానికి గంగలుయుగ్ని నియమము భక్తిలుల
ము చేకిత్తును। భక్తి నరించె బ్రహ్మము స। విష్ణు దురుర త్రారాజిత సవేల
కొలిన। వస్త్రములు నురియుము మండ్ల। తపం బుల్లనే యము మంన్ల వశి
విన్నయుం బ్లాండ్లు మంన్లచరో। నండ్ల మనవసు ప్రభా జీవత క్రిష్ణ నియమ
నాడనెం ట్టుడెజ్జ్యా। వలమురిమ ల్లోలరె కం బున్నన నాకె నరపతి

తపం బున్న నం స్వేరుణము ఉన్న నిచే వహయు పున్నెల్కృసు। జ్ఞతి శ్రీ భ కెంప్రహా బ్బు
ఉమత్తొంధక క్షుం క్షెరం బున్న నస్రాపు వలమ రియుడ క్షేత్రక్షెత్రా పతి కూంతున్న
క్షనా క్షేత్రమం బున్న నకు వసు ప్రావెనమం దృష్ణు బూరాసలింతునై శ్రీపాదరం బున్న
రపుకీని పాయిత్రా విశూన. పులెపరియుడె। వేం న్లరం బులయు జరయుని. రు
కూం తులను। జితమతియు నక్షిపవి నాం మ్రతుయుస జ్జియే నెపు దుదా

నె దిన్నియు నిశ్చుడన్నె ష్టుణీ నెప్పు। ఖోతు దువ నక్షత్ర దారుణము।
న సుర భ్రికె శ్రీ ప్రనతుం। ఋక్షి నసం క్షనితన కృ హా ముధినుపై।
దక్ష్య। వశిష్ఠు కవలధ్రను ప్రంజ్ఞ। ధి। ది నెపి లం బున్న నకు
గకముర। భూవమున జరింప్పి జెరిం తృవ్వరలు కిది। నెలగనిన
నిశిప్రియుం బుట్టు కీరు భుం ద్మ్రుడు। యుంత్తు దప్రు నం ప్పుధి

స్వా...సాం తం త్రై। మరి లయ
యక్షు నే న రా వధా శ్రకోమలత
లదాం నిమ నేనాం హం రాకృతియు।
యయెం శ్లు లథా న లతేం క తమ యూ
...త్రిం శ్లు న స... స్ఫరతి త న్నిక

యెయ క్ష్నాంతు యయ మయ నాం నక్షి తేరంబ్బున వేటుటాం దు బాక్ష్య గ్యుల వాంక్షు।
నులతత సుయ క్ష్య్రక మలద శ్రీనైత్రిని చేరా। ఖ నసంక్షి నవ ని నాం ధ్యుడు। తనితుయె
దాం నిసబిన్హిత వ త్రిస్రాం త్రయయుర్। దాని విలాం సముం గ్గదు ముదం భ్లున ఘూ
యయ మయ నాం నవి చేరాం డ నబ్బుచుర్। సుంధ్భవి నేకు సన్నియుబి బూం డగ దా
యు. ఫ్లని బన్నై ఖ్లేతి తాం నృత లు లతే సుదాం నరాం జు. గూం తురతం త్రి నిచేూ

అ.స్రాం కీడు కమ్యక్షం భ్రాం ...ంబ్బు. రాని వ... సమయు సాం మక్షి
ను సురకం న్నిన్న ని రక న్నిక నంత్రిను యయపాదా ... రక్షు
బి మనేరాం ఖ భూం గా సల ధ్రాం నహాం తాం త్సుద్రై నవిల బి దాని తి నల్లు
నుబితం బ్ల్నిసాం వ్రుడుర్। మంధ్ర మ నేనాం క్ష్ము హూ సయు ఖ్యుగ
గం. బ్బున ని క్షాం రవ్విం బ్బు ధర్మార్ధ ంబ్బుగాం బెలయు ప్పుం

యథనవ రూవస్సాం త్రుక్త బున్ లక్షు సంత్రసిన్ని। తాన్నిరయువినయెరింగ్గినవాక్రై యశక్త్యమవింగ్గా విం బ్బదా సరాబఙరద కుంబ్జె ని। తన యుభృత్రాయుం బ్బైరిం గ్గిం బ్రిసనాంతం క్షు సంత్రసిన్ని
రజిం బ్బియుత్తునిరయెంటుని ఉప్పట్టినమ్ముడ తక్షన్ని కుచర్విన త్రి।వరు నకి బ్బుటయు దిలాశకవత్ర౯నం బ్బు।వసు మత్రే నాంథ నివం ట్టివరున తిత్రిథ స్సులను గా మెయుత్రవిత ధ్రనెం మ్మయి వలు
చెప్పుడనేవి క్షన్నవధ త్రిపత్రిగా జె లయున త్రి యుష్టం బ్బునలదేని।నాంవే ఉనదానియుం మ్మనిన।కంత్రసుంక్షు దానిని దగునేని ఘుబ్బైదకానినాం ఉనెకనది యమచెప్పు మనినదాంస
నీరునికన్నెమవిలయుంద్ధు బుక్షి నసుతుడుర్చే పరేత్రుం బ్బున రాజు శావలరయంనె మ్మని త్రికా।నెరాపుదేనియునిన కంత్రసుం క్షు గాం స్తెలయు యువరాజు గా దలం బ్బు। యాపేలు
యవకు నాం కసునెం ఙ్జై ఖియు ష్షం బ్బునే దనిన।యుక్ష్మాసరాజు బాతం బ్రిపహంత మనేరాంఢు శ్రీ త్రంమ్మతిక్ష బ్రికం త్రిసుం క్షుచిం తాత్రాం త్ర్యుం డై।స త్రిశశ తల్లు బ్బుయ

నిత్యశ్రీరామాఖ్యేయం డై యయంత్రలోయుమైనాడుగాంగ్నే యయంద్రులోత్రిని
రాజు వెల్లిననిశం బ్బువిదే లయులు నీకు ని ఖ్యువారాన వద్యపృష్ఠంత్ర
కథలవి నవలయ్యుపకవి ప్రద్యేన నవత్సదునె త్రేతాంప లయునిధర్మ వు
మై దేవదగా॥ ఊనదుత్రివుపంకజులక్రమ॥ నవిరివుపాధర్మనిపు
యయునికేనం వ్యగానే కణదనుఘవఘ బ్బేపరు పు త్రార్థం బ్బుయ

ళ్లనిచయుఘ చఘచవద ఋరక్షిత త్రిత్రి బాధ యయునప్పనినే ప్రతిష్ఠిశాత్రవనవక
యేలక్రాను నః ప్పురితాపను చాం క్షలయుం ద్రిగనుఘవఘ త్రినవినకం త్రాసం
లలప్పని నీకుదోడు వృత్తులు నవపూంవద లయుంగనిష్ఠుమై నది నాంవనునుఘవ
రాల నైన ను నం దర్పయాఘవఘనీవ స్తుక స్తువిదాని కరివిదు ధవురణాములంఘ్ను
త్ర్యం బ్బుశాయం వల లయు॥ విరాహం బ్బుయైదననినవినిగాంగ్నే యయం

శాం బ్బువేడు వసుధాప్రచకెల్లనసం త్రిసం త్రిణా॥ ళ్లవేవుల
క్షై పె క్షి యయుఖ్యాత్యం బం త్రిం బ్బు॥ రాదునునకెల్లనిలచెంఘ
జనవినుతో యయ్యగ్రిహం త్రిల బ్బేను సంత్రానం బ్బువేదమను
సూర్యులు దవలిరి॥ ప్రావణ॥ సాంహానిశుం క్షుచు॥ గాధునది—
ఛ్యై॥ వృద్ధిసూం త్రిపురశివిరాతనుదృష్టునంబ్బులలోంచు

ఠం స్వ్రాయోం జ మ్మ న గండ్డిరాజ విత్తంబున్నెనం ద్గుగులు బు రెంబ ఠింగ్గాయ
స్వ్రా నిప్రధర్మకలయిండు ప్రా నద్బా నద్బు విష్ణుండు వునవేల రాజ్ఞస మ
ద్రునరాజశ్ర్ఘియోం నత్సెవతివరులకేకలవద్దు శ్రం త్రాసు నరయుబ్బు
న్నునిష్ణు చెప్పిత. సాం వత్సల బ్బును దొ్పయు గలదు దేవ నదియును నీచే.
యుబిహాపం బ్బునంధు ఠింబ్రును న
నే కరాం జనమున్నియుం స్త్రా దాం నరాజు వదతుంజ్ఞి నిపాం రాజున తునశ్రీతి నిదేవిం
త్రా సిద్ధి ప్రాగురు వర్ధం బ్బుకం నాద్ధిర్మైకప్రతి విగాం వునాతత్రా ఘం స్త్రనైశ్రీ
నదిం యును యుం శ్రీ నీ తాల్లియ కతం త్రైన దేవ యుం ధ్రు కం నా ద్ధి యుద్ధ్యైవన్ని త్ర
తను సంపాట న్నయి నేవ వి. దిన నష్టమెపొం కవిం ప్రకేశవుత్తైన్నా యగ అ
నవినిగాం స్త్రే లయుం జిల్లానియతు దచల నసు దు. ప్రుక ధ్రుత్తైన పుష్పదిప తు.
గ్గాం నివ్వనది యునియు డేవనగా తడ్డు సు దేవత్ర తుం బున్ని బిం
నె వ్వనియసు నిబిక్షిం బ్బునని క్షం నన్ని యుద్ధ విష్ణ్వ నట్టి యుపరిచయం
తా నిక్షిన్నియు ం ద్రు యస్సి యు ట్టి సంబ్బుం ద్ధ దెవ్వని కిబడలయునసుల
ద్రోష్ఠ బెల్లు పరిశ్రుతం బ్బుగు నట్టు గాన విత్రం బ్బునం దలం స్తి
లం ద్దు రు నే గు యుత్ర యేతా. జెన వయన జేశ తిక్ నమరయు సం

నైన మాలవి వాంఛ్గ కుష్ణ విం ప్రనతన యుం ష్టు రాఙ్యము ను చే
నెక్షత్రము ం హైన దేవత్రతుం ష్టు పవి కినె వెం క్షి లయలు దాంసధాటి ల్లని —
నినను యకెల ధృతి యూని బ్రం హ్మర్షి ప్రతము స్నైతి దాప్పి తి ని ధ్రువం బుల
నెలయు । నిజ రాజ్యవరి తాస్సి గం బున ను । బ్రం హ్మచ ర్మత తప వి శ్రహాం బు
బు సు రియుం ప్రిరి । శ్రీ హ్మం . క్ష నిపొగడిరి । దా సరా జుతరం బున స

లయు గనకయా దు వాండవుం కుసై । ల్లను ప్రతిమా దకె పరవశులై త్రికాలము దుదార
యు యకయకవ ముల ధర్మము । త్రిదివ గాంధ్ర ననికిట్లు శా యు గాం ధారక్షా నియమ । బా
గనన పాత్రత ప్యైన సు లో కమునా । లయు తిపెన్నయుగలపు నాం కు నను యూ ద్వి
ను । శ్రీ నదేవత్రతుక క్షుం బున నకె । సుశు కాన్ధుమురంధ రక్షుం బు న నుతె ప్పి
తొ నిల్లి కం తొ సు న న కు న ల్లిత తని పైనం తా తృయ్మ మ య యు నవె జుం కృతి ష్టి రి

సంప్రుద సుయవ ల శ్రీ నసధాం నదులనెల్ల నీ [illegible] బు
విధ వత్సరము రింబ్బైరె ప్రవిశాంత ష్టిత యుసయు న కా
ను నైయవల శ్రీ నియమ్ము త ను తం శ్రీ గి స స్త్రవ ణ న విహా రం బు
లు శ్రీగా దా బ్బుల సు దేవ తలు సు । నాంత నై ధు ప్ర వర్షం బు
రాంప్రునర ధుం వెన్నిం ప్రి యు ల క్ష నెత్తో । జూ జ తెంప్పిం దనవ

ది స ఖ్యవతి నిష్ఠా కోట సల్ల తిమ్మయ్య గారి సవన్నదీంద్ర గరం తిను నట్ట తమ్మ నా
తి వివాహం జై। యు తిమా సుమం బైన యు బైష్య సట్టి వృత లబ్బునకు
సంప్రా త్రయు భిను లగా కుంట్ట మంన్న। శంత్రి నుండ్లు పరలాగ
లోం బ్బునకై న్లి। నిసర క్తుం గానకు। సురగంట్టి గలుఠ వసు ఖాంధులు
ల। యున్నలు వులు చత్రాంగ్గ దులు సర్రాం ప్పురయు నిసైల। ట్రా

రాగం బ్బునం చాంత్తరా। ఠత్రినయయు త్తాయు తకీర్తి రాసు ప్రరిశింతత్తు త్తు
సంత్రి సిత్లి। యరాంతె నకె బ్బేస్త్వం ట్టమ ణాం బ్బునా వరం ట్లాప్లి। సత్సవతియుం ట్టు
గత్తు ండైన। తంద్రి కె బ్బేష్యం ట్లు వరలా కిత త్రయు లు నిర్లి లింబ్బు। చత్రాంగ్గ దురా
నా తైలింబ్బుయం న్నా తెని కెన ఠిని చిత్రాంగ్గ ఠయం ట్ల సు గం ట్టవృత్తి ట్లో యు ట్లా
లు దాం కి తీ కచా ఠ చఠి। ప్రాంర ణాల్లు చత్తి ర మును నవైన బ్బూ ప్రల్లియు

తారం బ్బు త్తైయు నుకం త్రిను ంత్తు ను వర వారం నాద్దం బ్బున సల్లీత
చిత్రాంగ్గ ద విచిత్ర వీర్యులన నిట్టుళ్ళ కా ద్రుకు లంబ ఉన్న। వారలు
బా ల్యుళిస్తుం ఙెసిన నాంతం ట్లను। న తి ద్రాళ్ళితూ శ చత్తుం తైగ ౬౧౧
ధిరియ్యుర్లవ ప్రుకం గురు త్రై తుం బ్బునాం ట్లు యుక యున రాగం ధర్మాది లు
తేయ వరల నమా యూ లయు ట్లా। తిర ట్లు త్తై సంచురాను

౧౬౨

సంక్షిర్ప్యలమర్ప దితరవితేజు చిత్రాయగ్రదు జంప్పెవిచి త్రిపత్రినార్యభిష్ఠా సు సులగరలయ బ్బుచిత్రాంగ్గదుం ద్ద్రుగం ద్రర్భనిహంతలంద్రైనే తత్ప్రాచిద్రుంబ్బునశ్రీ శ్రుంద్రవిచిత్రచిర్యుశ్రిరవరం చ్ఛిబ్బునరచిశి(శ్రు)ంచెనినాగరస
వసునిబుపైత్రిశంబ్లిసు। వసు ధారా రాజ్వంబ్బు శ్రీకృష్ణవచనము నన తిర్వ్ సుసదయుదా ప్రితేజరగ్బైన గంగ్గ విచిత్రవీర్యుశ్రిష్టులు శుంద్రైలవగ దానివిచిత్ర చిర్పినాం దుంరు యచ్చినుం దూసా। శ్రీ కృష్ణుద్రు విహారయరుత్తి
వరుంద్రే। హారుళవలన గాశేరాజు గాంతుల లప్పిరుంవరాశే వంబ్బువిశి। థ సుర్ధరుంద్రై రథుంబెత్తి యమత్రియుంద్రు వారణా శిపురంబ్బు న శుంత్తినద్రి యువరం బ్బునకు యూనిన గాధ లశ్రావచెల్లచే
రసుచేచేహా బబుంత్రు। నర్పినిత్తులంరథం బెప్పిం బువాని। యు ల్లినారు సువినిన నిల్లినిలయెలగను నాలయు సు భునరువి వా హా ము। చేంయు నగ నల్లి(త్రి) శ్రీకృష్ణ చెరా। విచిత విశ్రి భూరియుదనద్రుంబ్బు సు వా। దా
యువతలు భుకతి నద్ద మసుద్దా జి మెయిన నూరు యవలఘ్రుం వర్పుంబ్బు మెయి దయి గా గల యతెం నివి ది వి హా హాంబ్బు లయుంద్రు సురాత్రైనగాం ద్ర ర్పిం బ్బుయు త్రి త్రి యయు లసు సు త్రి సుంబ్బు లు గా వు న।

ద్యులయం వరం బున జయుం బ్రదివాహం బులు యు। నం త్రనెం టైసు నత్వ
వీడ్వ్యని భీష్ముం డ్రువ చ్చునప్పు డు ధవులు నరనాగా కృవ డా దియు
డు వైతా వెలసె। శిరి వైన ప్రతు పైన్న కోవలయు యు ప్రిద్ధుం బునగా న్వ
హం ప్రరంగ యున నడి వయు ఋల జేసి నులకులనె డి సుదశవెలిదేశులు।
త్రిపుర స్త్రీ యం ధరం బురగ। విజయుం డైన పరశురా ముం-
తొ నుం బున్నులు గాం చిన। యా ముం నిశరాజులకు ఠం బున నెల్ల నొం డుం బ్రయు
ధ ములత్రి। నాం నాం వ నేనా ధులు ధ్రులు తైయెద్రుమనాం ట్టాలుం గ్గదవి యు త్రాం
ఋుల సుఖ। అయిన్ వరసరం బున నాయకులవారల సంధ్యర రా త్రా। వారుం డైరకైము
నెరిసు లుదొరాం గనెయు నృప ద్రుం గవ నలపుర క్షిప వప ట ద్విజు చెల్లించెర బిడ్.
ఓని సుం చొన్నైవెరణు నవిపి రశరా ముశిపుల్ం ట్టా। గ్గ త్రిపుర వర్గం బునె
ద్రైన వెలుం ధి రి ఢిళ్ల నవాసె ప్రుశ ధ్రుం బున్ని తా తీతా తుసుధవశా
గాం నిలిం ద్రు శసిన్యు। గరసం। ష్ట్రీ భస వుం బునగాగ విని స్ర్వం ద్ర్యే
సం। ద్రినాం ద్రనెయు దు ధు। రావ్రిరవటుబానా నిహంతినిదాగా ౮౪
పన్నాళ్ళ నకు లదిత్య యుంధి ప్రయ సుఖవులు యుళ్ళ నిత్తిల ద్రే
ల్లం ద నరర ధారవర్గం బున నయుం ఋ య్యెయ్యె తం బ్రు। యెయు నతి 1

ఖండ్రై వచ్చువాని కి రుండ్డ నసమరస స్పష్టుండై సాక్షిరాం జూచ సుతం
కేశవ గ్రహంనంబున దిస్రుడు బారండ్ల కై వెస్త్రయులబా వనబాలు
౧౩౩ ద్రానా రుండై నిలిచి నాయక చక అనిలజవంబున నం బ్లవరణ సత్వర నా
నిం రసులచ్చిన ర గన్నెల్డరం చన్ని గడు చుండ్రి రి వన్నెలను సత్రు
నాకుల్టితై వాండిశరంబు లూనక లక్షున భు జుడన్ని యలు

శ్రీకృష్ణయా వసుదాధి నాధుల జలయంబ్రున యుత్తి గాడుర్తి న్రైన పొలవకనియ్యి
నకన చు ఖండ లక్షుల నేత్రముదాకే వేక తార్కలక్షల జీ వ్యంష్ట దనరథంబున
నము జీవ్రిగ్రం వృథి వ్రిన పరితాం దపాలె సురు శింపర్చిక రుం ధృయు నిట్లు
త్రిప్రైయలఆం తక్షదృలిమై కతసం ఖ్యలయు దశశతసం ఖ్య లయు దశసహస్ర
నదునునాదు నియగవడి నేశవాని తురగస్వంధ్ల నసూతుల నెం న్నైవ

నాం కెదిరి పోల రసుల యుద్ధ సురిచి సు త్రనాం నాంచి భుసంగ్ర
ప్రత్రిండ్ల సం ప్రత్రిసన యంల సనువత్రి యయంబాల్లిరె రా
త్రం న్ర రిలచన్లై యులండ్రు సుండ్రి కిరి బాంపల నాం శ్రసుల
సం ఖ్య లయు నుదశ యు తసం ఖ్య లయు నా దే వరవు సుచిరాదను
యలు మ్మ నప్ర న్లగనే కె ధరతను ఖ్యదు పాలర నాయకు

రథము సకరత్నంబులును నా। రథియు సు[illegible] రత్నైన ఛత్రధరుం
బున నటయు ం[illegible] [illegible] పరాక్రమ ములబ్బునె
[illegible] నయుం [illegible] సునదియు [illegible]
[illegible] [illegible] [illegible] బునదా
నయు [illegible] [illegible] [illegible] లం

[illegible] బున
న [illegible] [illegible]
[illegible] [illegible] [illegible]
ని సొం [illegible] [illegible] బున నయు [illegible] వి
వినా [illegible] భారత [illegible] [illegible] సురా

[illegible] బునె [illegible] మం
[illegible] [illegible] సం
న యు [illegible] [illegible] [illegible]
[illegible] [illegible] [illegible]
[illegible] [illegible] [illegible]

ద్యూ ౦ ము కెనయుం బ్బున నెలం త్తు దలం ప్పుచు ఆయు నేలు నీ । ము ఖ్యు సత
తు ను హా మేం ధ నంధ్యున ఘలు । స్మృతి తా ౦ త్రి కం న్దర త్రే దా ౦ గ్రుహం ౦ గ్గ రా ।
౧౧౮ శిసి కరిఖ్య సిపి చిత్ర శల్య ద మ రపురి కె జనిన నతని కె. బరలూ కి । వి
నజ్ఞుం త్రు రచి కా ౦ రా ౦ బ్బున ఘ నిం గ్గిన । తన తల్లి ని పుర దం త్రు ను =
యుల్లని యుఖ్య నపు శం త్రి ను నం త్రు నం బ్బు ను । నం త్రు తకే త్రి యు

ల వన్నె హా ౦ రరహా ౦ తుం డై । తకే రా జు దు రాం తల న యుల్ల లు పురను ప్రణా ౦ యుం
వివి ధరత త్రిఫల వే దిక లనా । కల హాం స్స కలనా ధ్ర కమ నం యుల్ల ను శ. నే । ది దిం గ కె
ఘు ల కా ౦ స్త్రా యు యు. తి వెల యు ఘ చే సె । నా ౦ ప గా వ నా ౦ జు డ ఖీ ల బా ౦ ఘ్న ఫుల రతు ।
నారఖ్య ం ఖ్యు । యు రా చి కం భై న రా ౦ బ్బుం బ్బు కలం త్రిం బ్బు గా ౦ బ్రతి తా ౦ వి ౦ వల్లు
ను చిం త్ర న త్రుల తి యు ను నా । త్యుం త్రి ను తా ౦ । భూ రమ ను బ్బా రం త్రి ప నే యుం

బ్బు నం త్తు గ విఘ్న ఘ త్రి ను ల సుధా రం వ్సు తె ౦ త్రు త్తలం బ్బు లా । నద
సై కల త తి ర వు ల నా । రమి యుం బ్బు యు ను కా ౦ ఘ రా గా ౦ ది కా ౦ స త్రి
త్రా ౦ నర్మా ౦ ౦ యల యు ఖ తి ర భూ ౦ ను వ భూ దు ల ఘ న ఘ ను వి రయు
యుం త్రా కా దు వ నకల ధ్ర వి ఘం గా ౦ న్నె యు యు జూ ౦ చి న ఖ్య న రి
థు చర కరం సై విల చను ఘ చ ఘ జ న ను త నర్చి ధ్ర త్రు ము లు నర్చి ద

నత్పురి వత్రిగి నక్త్రసుంలు బ్బునుమ రి నక్షత్రంక్త నుయు ప్రబుద్ధి నమోగమియు వే ప్లనక్షత్రంలు బ్బనపుయెుయం స్థ అన్నత సుగా దబ్బిదప్రగి ధరతాంబ్రయాంవలం। బ్బ సుదపునిక్ష్మసై క్షత్ర యుయు వంక్తిశ్తి యుయు నయు మయ్రిరుయం బ్బ
నసాంఉశెల యుక్షరు వంశయునం జ్ఞి। వాక్షరుడువ లుయుక్రాం డ ప్రజ్ఞి పా జ్ఞద్రిచాక్షజరేగా ప్రతే జయు। రి నృలజెయు గింప్తుశంత్రిరలుయు నా బడ రయు వెయు గి నిలు వునిర తంబ్బు శ్రుంత్రి వెయు వయు గావయు ననలుయుడ
తె నక యుష్ట్రె నచ్చిననంశలలు బ్బురు ఘు జనీ ప్రుండ్లు గనీ। తరయునవిబ్బి బ్రిమ సు ట ధర్ముదెలు యునిద నుఘనలువి ని జ్ఞిమ్మద ని చెలు ధిమా। శిబ్బనిలుయం నతి యుం నద గుననమ్మ నాం లు। లినై బ్బులు నా తా ప్తిన తృత యు
విడునసంత్రు బరు తనె చెక్లు నాం లతయిా సు కరు డుమైక్షీ యు సు। నక్షిమ్మ దు మనా లే బ్బ యు సు నయు తా కసు డు ప్ర్కృషా వి దు బయ్నె నిగుబ్దిత్ర యు గాం నా తా విన నబ్బితం బ్బు వి దు తనె యు
వగుప్రదిన్నాధి వంప్రను నాజ్ఞూం తం బ్బులు యుగంద్ధు తి యుగాం బ్బ। లక్నె ప్లు వి దు వవబ్బు। యెసు సు సు రు తార్సం బ్బున క్షీం నుషిాంతాధం బ్బుగాం నర్ధిరన న సు క్షిసుం బ్బు న నాచే నినసనుయెక్ష

ణవిఘనౌనది యుత్తుండై । కీర్తిం యుంనతిప్రీన యునస్సీనారాయణం | గ్గనిత స్మృతులు వేదశాస్త్రంబుల సంతానంబుల శాస్త్రంబులగు నట్లుగా త్రయి యు ॥ ధర్మంబులను పైకొని నాంచెప్పిన దానిధర్మంబులు [illegible]
యాంనిత్యుండునైన ప్రకాశంతత్రము సైనిష్ఠలబ్రాంపర్లినావరుల | తారి విచారించి బ్రాహ్మణ యుండవియుని చెప్పుండుండ్రుగాదినన పుణ్యయిల చాల్ | పి ప్రతిదర్శనా త్రిపదపీఠి యుక్తైజనదనియోనిను [illegible]
ాన్తిబయుష్హాం పంలయుం నమరవస్థితుల్ చంపి యుకేశవభూరు నశ్రీ | పత్రులను చంపై నపుగత చారులు రనాదిన నల్లిచారలదా । వృత్తులు నను | త్రాన్తి ధర్మవిధ సంత్రోతినళ్లిరి చానుదోత్రు యువయు
సులియు విలయు నుంగ్గానత్రంలోకా విత్సుం కృసను పునివరునను ధ | ర్మపత్రి యును మతయు నపాదా నిరిగభిగోరిన బస్సిగణ గ్రైచభూహా పుతి | దేవ. రన్నలయుంబున్నన నభిలాష్యు ప్రినతది యున్నగభగస్మురై
నఫ్రుత్రుండై తింగ్గి యు దిధర్మ విరుద్ధంబ్బని యాంగ్రోశించిన | దాని తి భృహా పుతి యువి వి. నర్వభూతేప్పితు చైన యు ద్రవ్యంబున నం | ద్దైనాకుం బ్రతిష్ఠ యుంచక్కైతి।। గావున దీపు గతము.

బాంట్లు వు ని శాపం బ్బిచ్చిన వాండును దీర్ఘతముండ్రు నాం బ్రత్తిస
యుండ్రు నాగతవాండునైన కాడుసులపె ప్రద్రుంబడ కిన నదిలబ్బిపుత్రి
కను త్రియయ చెప్పి భాంము భరియుం ప్రబద్ధ గాంన భార్గ్యయు లెత్పి
పనరుసు మింతైనెం ద్రక్కడకు నననిధయాంత్ములని దీర్ఘతము
గనప్రరతింతల లియ్యడక్షుపనావృత్తి నదిమెుధము గానిల్లునలఅని

కలవైదవేదాంగ్నవిభుండ్రై బాంత్నం ఋుండ్రు యిస్సను। తనవిద్యాబలలబ్బనపెద్ద
యయిన్నను తన్మమెంచ్చితుం వన్నయిత్రాలతన్మనెం బ్రవనిదీర్ఘతముండ్రు ప్రద్వే
పరగనని పుసనయం ద్రుచిక్కడ యెనిన్న। యెన్నల్లు కాలం బ్బు భరియుం
డల్లిన తులన్నెల్లన ప్రడు కావమిసై లన్నుపతిత్రోను డ్రైన భూరమిసులత్రధ
శాపం బ్బిచ్చిన దీర్ఘతముం నకళిగిప్రద్వేష్టారియు ఋష్యుడు వనినైఎలరేనని =

గాలం బ్బున నఋత్తద్వేష్టురియు సుభ్రాంహ్మస్త్రీవివాహం బ్బైదాని
క్షత్రెన శిగినదియు ఋ్లని యెుఖని ఒకలియు భరియుం ప్రభా
స్త్రీగానఖనిఖలయుత్రాగాలన్నైనని పెప్పులు భరియుం ప్రా శ్రీరం
వం త్రులయు గులజులయుప్ప్నను నసలం పుత్రలలప్పెడవలం
యుం న్నదాని పేరియు వడచిరంతనకా దునుబుదిబినా

ము సునవేతా పతప్పినతి వృష్టి నాభ వృబా శ్యంబు నిర్జనంబులు। తో బంట్లు పిల్చి పోరాతు నంప్టు నై గంగలో విడిచిన నమ్మునిలయము స్వతాపాతనేగం బున నెపె క్షుద్రేశంబులు గడచి చని యే నతృప్తను డైనాదు బవి
యనురాజుగంగా ప్రేష్యాంధ్రంబు వచ్చి। యా రక్షనబం ధనంబు లసుంక్తియను పాత్రాత్రను దాతృస్వా తత్వచరము సుగుణం వండ్లు వేపు దా। న లక్ష్మీరాం బన్నాగావేదం బులు చదువుచు తరంగ ప్రుట్టునలంజ్జెసి నా
౫౬ న్యయము వేశంబున తన యుంన్నది దేవర వచ్చిన వా నెరాభిబు పింగా నెరింగ్గి। బడి తెంస్యనే రింగ్గింప్చిన మహాత్మా ముల్ల చేసి యున్ని నియెధిరు యెంత్రం క్ష వచ్చితింప్లులద్దెంట్లులకే నెడు ప వారియు నీ స్థిర విధి ద్వింపతి
నా పుంణ్యంబున। చెంద్రితినన్ని కష్టఫలము చెంప్పిన వేళ యనుచు వల యేన పుత్ర సంస్తున్నై యెల్ల విధంబున ననుసంప్రాప్తనంబుల పడలయు నేరకున్నవాండ నాతు సంతాప్రసదానంబున్న దయు శ్రీలను మని వానింబున్నాటిబ్బు
తనపురంబున కుంచటి న్నానిచని యేం బెటు తుమ తిలిమ్మైన తన డై విసుద్ధేష్టలయను దాని ప్రసుప్తిం బున నదిలయము ఉగిల పుట్టు చేతు వృష్టి ల్లా తగంఛ్ఛాసను। వేదజడు నిబాం ధ్రువుల దిరిరిశి। తన్నవారి

దాని ఫ్రుట్టుక పెంచితన। దానికి కాంతు ధ్వంసి తపశక్తి చకాయ వగడిస్తు
నవాంనక్షీ ల్లని చెలువన్ను చీరయు నీకుల ప్రత్రులు। గాంరు ... దాశేగా
నంబ్రా ధింబ్రితు శ్రుసాదంబ్బు వడసి సుదేష్ట వి రతాంగంబ్రిన దీర్మ
హాంబ్రిన। దానికి యుం గ్గరాజ సురాజపిలిబుత్తె। నిష్టి ధంబ్బున
కలతాం ప్రన నలయు తాం త్మ జగ। తాపవనుధ ర్మ పేరాంలి బ్రాంహ్మ.

తము ఉర్వ్రు సు దానియుం గ్రురు బేపదాతుల నేకాదశరుద్రుల బుట్టించెన। బలి
బలి గుత కుర భూరిభూ జయుద్ధ వించెన। హరు ను పౌర్థర్మ పురులు వారిలోన
తముం డుర్వు సు దాని రురుం గ్గంబ్బు వెల్లను నంశ్రీ చాంచి వంశకరుండైన పు
సుత్రు పు క్రుతి రుద్రు లంబ్బుల యుం ద్రు ధర్మ రాంగ్గనిద్బున। బ్రాంహ్మ
ణాంబ ద్దరుల గ్నం వలయు వాడు సంత్రతి। గావింబ్బు వి భిత్ర విర్య

యు ను సంతతికి విరలు నారులల పుత్రకులేయు నియు డిగిన నర్మ
జ్బు యువల మి నిప్పుని సంత్రానార్థంగా ప్రసవెంబ్రయు నం మ్మ
హాన తప్పం ద్దసు నయప్పుడు వాడు కనె కుంబుట్టు నని యును గు ౧౭౦
ణుల వలన సంబుట్టి వంశకరుడైన క్షత్రియుల నేకులు గలరుయ
తే త్రుతుల సులు వల్ల ని న విష్ణు ప యు కేల కు సం త్రైన

స్తి । సత్యవతితో నల్లికేం స్వకీయమ్మై యయుం స్వర్గాలంబున్నన ప్రాకారయుం డ్డు
ంబున్నన స్త్రీపుత్రపౌత్రయు నుండ్రు కాక నుండ్రె సద్ధర్మ భర్తంబున్నన బు
త్రపుత్రపౌత్రయు నుండ్రు శిలధర్మయుం తీర్థనాని యోగంబున్నన శి
వనం బున్నయున్నది క్రి । వాసన చట్టారకుల ట్టంనె ... నన కవన్ము
పౌరశనధి మతంబున్నయు నన నిన సత్యవ తియు నను వనువ

తన్నుం గ్గా విలం బున్నవయయు । నమ్మునవరంబున్నన తన వంశ్యత్తంబున్న దాంపత్యంబున
త్తి । పనిగలయు పుత్రులు నంస్వందలం బున్నన దియుని తపోవనం బున్న నకుం ట్టి సుకు
యునువుతంబున్నన ను । థవస్త్రా త్రిమైత్రం బున్నలయు । ద్దునంతాత్ర నంబున్న వరయున
ల్లిబగం బున్నయుత్తాదింబున నయూ దిమత్రి ... కుంగ్గలసాం వాంఛ్యంబున
ర్భూవా నార్ధం బున్నపౌ రాశర్యుం దల బున్న ద్దుతత్రుణాం బున్న ... నే

ంకుం ... యయు । త ... నాదం బున్న నం ట్టి నయయు వయు నా
యయు । శ్రీపున నకుం చెల్లు నిజ తపోధనా నద స్తపాపం త్తునుం ద్రైన
నినుఁ । సత్యవతి వల్లన మహాఫ్రి కేత్రనాం బున్న విని । శ్రీపుం ట్టరర
గదినన వేదవ్యాసుండె ట్టి కుబ్బికుం వంశం బున్న ప్రతిష్టంబున్న నదియల్ల
లగిలంద్రకుత్స తున నిపున్నిల్లమ్మై నను వృణా వెన్నెలలి । పాల

1 యున్నదివింగ్రక ఎకాల బాణా తలను వెయ్యగా రత్నిక్రలు విఱుండ్లను
చ్చిన యూత్రుధ మ ప్రత్యున తిరూపరం బ్బున ంగా ం గవి ంబ్బుతల నిలువ
మా ంక్షై సి ప్రతి విగా తత్పురస్సరం బ్బుగా ం బూ ను రనరు లతా విధిప్రా
న్తై మ్మను తన యొ ంక్షై రయున గల్పితదృవ యద దియ్యు జ్ఞున వి కిం
చరిత్రకు లదు తెం భున దాక్షి [illegible] దం త్రి కిం త్రియెం న్బున

[illegible] వి వనిలవిని లవి గ్రహ ంరా వ రు హర్ల లు ం గ్ల బరా ర రసరా సుడు
వరకతుకుమ ంధారర లనా నం థు భూ ప్రధార ర య్య నం జ్లై సి యు భి ప్పి రిం బ్బుయు ంన్లనం
భూకం బ్బున జీ హ్మ చేశ నయు ఫూర్జ ది ప్రాంక యుచే రా ని సుఖ ంసు నుంక్లై నయున్న
గయు గు సు రాం వున జనప నుఖం ప్తుం తృ వింన్న జన సుత నా ర్లు నంయు పుల అనుప
పుయు డలికే లయు చుం జ్ఞ ని [illegible] వని రాం జ్ఞన విరత్నిన ం బ్బు నల త్రినర గల్పిం

తల్లి మ ంత్రుతు నుభవభస త్పవతి యుయు నారచే త్సుగాలం బ్బున కల వ
మ్ము నివ రుం త్యను భోల్లి బా ప్రధా రయి ఖు డి చి యుల భూవా దం బ్బు
వరు వు కలం బ్బుడి గి సత్పురతియుల్లు నిలచె భకభక నకు సుస్పా మి నంగాయిలు
వు రా జ్ఞనం ప్పుద తు నహయు డు వం శయు వి న్పారిం ప్పునా పి నసు
[illegible] యు సు దాన్పై త గప్పు ది త ప్రతి జ్ఞనైల నల యూ యు ప్

౧౧౨ యువిప్రేద ముఖ్యులు రకన్నయు ది లుయేస్తుత శ్లో
త్రయోలక్షీ౹ సుతులం బడ లయు ముకులు౹ ము వి రక్త సంతోలెనె గడదే వర
ఖ్యాన కుగడు మనః ప్రియులు వెలు సన్మ్యధ్యేయ ఆ నసత్యవతి ని లహా॥
ముకాంతల లయంత్తు ధర్మశ్లి తింబుట్టి శ్రుత్రిగా నింద్రుడు౹ వీరలు నా
స్త్రా౹ రకుల గు పుత్రు మలు జెచ్చెర బడ లయు మగాం౹ చిత్ర స్నేనధా

~~గముఖ్య~~ ని సూత శ్లో గము తోన లుయంత్తు నిప్పి నధిగా౹ దేయు కృష్ణ పుత్రులు పుత్రు
న్యాయులు ము న నుయ్యేకన్సిరాంర ము నవం శముగాం౹ కులమై నిలు చేటులయు
గి ంప్రి నవేద వ్యాసుండ ట్ల శైలయు దు నని లయం౹ ఖ్యు నుంగ్గల ధర్మ ము ధయు పృడు౹
చెప్పిన వ్రతంబు న్నికృ సంపన్న త్సరం బ్బుచే శేషుద్ధాత్మల గు దురేని౹ సుపుత్రు
రు ణికె ప్రథ౹ లక్క నని మిహు ప్లె విప్ర కృతి నుం క్షు గలకెలు చయుత్రవ నియురా

లం స్గదేవ ఘని ముఖ్యనియు వాం లయు డు ఆరిపన్నిప్తి తే ధన మతియు
ధి తు। లయు నను తుల్ తంమ్మె లుం స్గ నంత్రా ను ఛే ష్యుం ష్టు. లుట నయు
చి స్నా తంమ్నై నళ్ళినినవద శ్నుం ఙ్ఞి నిచ్ఛే త్రిజ్ఞుం నైనవాడు ప్రుత్రుం ష్టుగా
యుప్రుయు లయు త్రా ను దర్శుం బున। నేతటి రాత్రి నినదఘు దేవ రుం ష్టా వఘ్ను।
నిష్టు [illegible] లుం ధ్రనిపి। యయుం స్నానారాత్రిలయుం ష్టుల కల.

వుని ప్రత్రే ధరగుణ నంష్టు లుగాంచున గాంల లయుం వనల ఖ్లు విరత వాన్ను చేయుత
కావి నమఘుణిల డలు చేకాం నిరాంబ్ల భూంర ఘురయుయుబు నుం ష్టు (ఘ ఘల అనిన
ప్రనాధన్ను విభు నం బున్న నశైరా ఖ్ని భూరఘుణ ధ రుంన్లె హైనకాడు మంబ్లుద ఫి
తధాగవు నంబున్ప్రతి ధుతి ధి యయుం ష్టు నదిలయుని కాండ విశెల డంబ్లుర చియు
ది విరి నను తు జన్నవెలం న్న్యు ఘున్నెను కాం దేవఘు ని వజిన న నాయు నాం నవ

తలపట్టున నున్న నటుల అశ్వరధ అపరజ్ఞుండైన వ్యాసుండేతెం ప్రసంత్రో నా తపసి కపిల వర్ణుంబ్బున్నను గపిల బడలు [illegible] యుండెన్నద [illegible] నెప్రసన్నసు వృత్తాంచి [illegible] యువాత నెత్తిన్నలు మూఁ కిత్రెలుత క్రియుం
న్రీష లయము [illegible] ద్దైపాం యుసుం క్రృదాంనిశి బుత్రదానంబ్బు చేశి యుయ్యంబ్బికకు బలపరాక్రమ సంపున్నుండైన కొడుకు పుట్టు వాడును మాంతృదరిషంబ్బున నంద్దుం క్కగు నని నవిభీష్మాచ్యచిత్రాంగ సదృశ టి
వెం క్క యుయు పుష్పదైపాంయు సుంబ్రాధించిన్ని యుం వ్వసం బ్బాలిక నంత్తా స్త్రాడును కుం బడయు మునిని యేరోగింబ్బిన్న యుపుత్రి యుత్తుయుం ఇయ్యునిచరుం దుం బ్బాలికక దనుం బ్బినన తన వేష్ప బ్బునను వెరచి [illegible]ల్లనై యు
స్త్రీనక్కైతు విశి బుత్రదానంబ్బుచేసి యుం యుం బ్బాలికయుం ద్దమపరి బలపరాక్రమ గుణావంతుండైన సుపుత్రుండు బుట్టెడు పాడును మాం తృదరిషంబ్బునకుం దృదేహయుం క్కగునని చెప్పి మునిచరుం ద్ద
రిగినాయుకుల బలవన్నదనాగా యుత్తు బలహీనుండు సుతుం డటు బుట్టె ప్రజ్ఞాచక్షుండు జలపుడు ధృతరాష్ట్రాలల నమనంబ్బునే మునుసును మలప్రవరుం డొలుకల అంబాలిక గుణానుతాశ్రీ

దివ్యదేహం ష్టురవిరాజతాంగ్ర దర్పత్స విలచే బాంష్టూ రాజుకు లనేశ్వ౦ బున్న ప్రతిష్ఠిల్ల ధర్మకార్యేబున్నదై పనే యుష్టు త్రే మం బున నుత్తిన ద్ధి తరాష్ట్రేహం ష్ణు కుమా ఠిలకు ప్రాంతో గానం బ్రు తెంద్రు రేఖ
స్వంత్తు ఖాంతకేరాధి త్రి యుతలా నరం బ్రిసంత్రి నాం బ్రితె యులబా త్రింష్టు బూచి దుకిత్రితమ్మై సత్య పతి బారా దర్పుల దలం బ్బు టు యుం త త్రు గాం బున నుయి నిపరుం ష్ట్రు పద్రు నియిబి యుబి నయిం ౦ఙ్గు
శకుం త్రిదను ప్రత్రుం దుంభ్రుం క్షరెవ్వి నింద్రి నెం ద్రిగా దు కుం రుం పేవం త్ర్యుం బిడ యువలయుం ననిననది నిర్గుం తాత్రే యుసు నెనసు ప్రభుం ష్టుప్రద్యు ననిన సత్రి పతితాన్ని యుల్ల కాదనిరరేం
కార్తి మవియు నయినవరాబ్బి నృత్తకే పగంధ్రుం బున్నలకాపతరి శితన దారినెనె భూ పదారాలం వ్యియుంబ్జెని యుా ః కే యునతలం బున్న నుం ద్రుం బం ష్ప్రువేద వాసిసుం ష్టు వప్రుదాన
సేం బున్న లంద్రు పద్రుం ద్రైహాని కి యెత్రదానం బున్నబేని నాలు ౧౪. చం ద్రుకాప్రదైనవరాం ద్రువీమా నివరు కాప యున ఏ య్యం ద్రు సరభవిం. సెబి విత్రు ఖుదన గద్రుచి దురు వారా తిప్పి తిగి యునన ద్రిగి

నయిం బున్న నరాం భేయు నిల్చు మిత్రావి శేఖ కలదలుగశి దే న తల
న భ్రమ తి త్రైస్త్వైపాం లుగ న నిచోరాం గిం భ్రి । రు తు మ తి రియు న న
ఖరతవం కం బున్న నియు పు । మెల్లధ శ్రుం బున్నల కం క్షై కే తం బున్న ని
నికి న ఘాం స్త్ర మ ఫీం న రవరులన । దేవతులన । రు జ్ఞి జాల కు ।
పుల్ల నిక న ల్ఫాం గ్ర అ । భ్రిశ । ధ దక్షి తృస్త్ర రా వి మ ల శ రియు వ

లుత్తర దేను ఉమేశుడు ధ్రుల నే యును భుం త్రి వి। శ్రితు కైన వి చిత్ర వేశస్వసుతై
దూ. శ్రుతులు ప్రజులు. శ్రీశ భ రాయం బిళ్ళలు వి రుతు యు। నాం వున
వన బ డు నాం నా ప్రాం ణా వి స్త్రీతుల ంధ్రు న ఉమేలయు తెన్ను శిరా బు
లు బుట్టైదరని న। సత్యవతి యు ళ్లని యుతెలునకు ప్రకటు మ యు గ వం శని
జ క ంబైన యుఘ్ఘు దుల భూరా ప్రజ యుం ఘునర్వ ధ। ర్మ ప్రయు దా

[illegible] మున నం॥

[illegible] ల్లినేరం తెగ్గడుచు. నానా [illegible] న్నులు సున [illegible] ముకమైన [illegible]

[illegible] చి। త్రిములు నవ కోట్ల [illegible] ంబి ఉ కరి [illegible]

[illegible] పాద గతి పలుల [illegible] బహువిధములు।

[illegible] ము త్రినే [illegible]

[illegible] శ్రీ [illegible] లంఘ్రిలంఘ్రిలచిత్తశి[illegible]
దైవత నమ్మ కేలుమన ధ్రువ యనుసెక్రా ము లువ కులంక్షిలయు
౨౪ దితాన్ని నిలిచెలువేలునా[illegible]ద్ది సోమాధి చెంబులు సా
[illegible] గ లిప్సుంబుల్లలరనిశలలంబ్రి త[illegible] వులుజై [illegible]
నన్నిగమ త్తింబ్లి [illegible] విశ్వరులంబు[illegible]

త్రం బ్రూ[illegible]ది । స్వం [illegible] పూర్వాది[illegible]

శ్రీకుమారస్య [illegible] త్సర్వ తే । మతి దుష్ట రణే [illegible] రం [illegible]

[illegible] సుదం రా సు రా శ్చ [illegible] ల । [illegible] సన పుణ్యేల [illegible]

[illegible] ర [illegible] లయం వ్యాలి ది వీ [illegible]

[illegible]

[illegible] ప్రా ఋ సు [illegible]

ం ప్రవిశత బ్రహ్మం ద్రై । వైష్ణం భూర్భువ ... విం ప్రధని యోగ్నీం తత్రయై గౌప

వడవసులు వై । శ్రీలక్ష్ములు నర నారాయణ త్రయ । లనా ధిపయు గం

ఱు ఞం త్రా ఋగ్ వసు లనత స్త్ర్యాం ఋక్షుసం న్యాస గతి ం భుక్తా వి । న ఋగ్వసు

ప్రదిష్ఠ విరాం నారూ ధ్యుం (దివి) భూ ప్రరతిగే ణ పంచ వృత్తయం ద్రై

ఉక్త వ (త్రే) ద్రై త్రాం త్రవ దళ్లాదృ (త్రా) రం ... యుం

సుప్తితె ఉపులు ధరి ద్రోణి నిర్యగ్రానే మృప్రభి తేరాయ తుమి తే వర

సుకు కాని నేచుప్పెదన్న నసౌ కి నిత్రా రాత్రులు తుమ సూర్యప్రదేశ అన్నే నిమిష

తుని పవితెమర చితెము నినా ధారుణపయ అనిపది కేనె ... ప్తి కైనాని

రుంత్రి జేబు। పశ్చిమ నక్షత్ర ఫలము పన్నెన నరు ంక్త తిలు క్షి ధా న్యము

రుశ ం ఉన్న నక్షత్ర । పుత్రు నవి రాత్రి ఉన్న తు కేవి యోగ్యము ంత్త । ఐరి

గ కులలు గప్పులు గా ... బ ... [illegible] ని మై శ్రీ దు ...
లలిన నం క్షేత్ర భూవ సం ... ం పుష్పిల్వ ... దు ది
బ ఋషే గర్భం బ్లు బుద్ధి నం తెత్రు న యజ్ఞమున్న
లు సులు చ లు యు య్యు తెం ... ం ఆంద్రు ...
తిగ న ... బున్ను ... [illegible] ... బ్లేయు దీ ...

ప్రబలు ఉయ . . . న

. . . గిరి . . . ప్పు

యశ త్రిం బోధి మ . . . ఁ రా

లు యుయు । త్రితం ప్రసిద్ధు వి

ర స్ఫుం. షు. వి రా . పలితం . ఋ

దేవాలింప [illegible] ద్వి + తవలిం దన

డు కరలలగడ వం [illegible] లి సై [illegible] లం. సై [illegible]

సఱుకి త్రిలి ం త్రైసుల వల ప్రరగులు నే [illegible]

హల్లి నాం భ్రర [illegible] న [illegible] లి

న ~~[illegible]~~ చాలుసల [illegible]

ನ ಗಲಾಂನ್ಲ [illegible] ಖಾಂದಿ [illegible]

ಸಾಂಖಾಂ ಧ್ರೋಂ ಬ್ಬ [illegible] ಖ ನ [illegible]

ಖಾಂ ೮ [illegible] ಂತೆ ಮು ಮೆ ಸ ನ | ಯು [illegible]

ಬಗವಲಿಶ ನಂಉವಉ [illegible] ದ ನಉಡಂ ಬ್ಲ [illegible] ದನವ ನ

ನಉನ [illegible] ಂ [illegible] ಧ ಸು ನ

ష్టుల యేడు లి వలనారసన వినిజనమేజయుండు ప్రైశంపాయను నన
తిల సంతవింప్రేలువల ... అగిన జనమేజయున కుప్రైశంపా
౨౦ నకెదగలు నుగనాద విలాసాంత్రముంబున ... వించి తదనంతరమ్ము
మాసు ... పునఃపాఠంబునకు ... బాశయు యూప్తి త్రముంబున
... గనేనం మ్మునిమేన త్రముం ద్రుగారువనపలుకనుం న్నా

కెల్లనిరయము లగు సకల జీవరాశి సుకృతదుష్కృతఫలముల ... అనుభవించు యము
లయనుకొ ... ల్లనిరయములం ద్రుపదుం ద్రుపను ... బంధించుచున్నారు ...
మూలంబున్న నసూర్యబింబము ... తెనా నరకంబునతపంబునకేయు చుంన్న న
లాదాగినంనాంరి వెనుకగ వివప్రియులకేకులకొనాని కన్నాని డా బదనాంవసాంరు కైన
నయునిత్రముంబులభాగ్యిమెవకీదనంబు తీర్చిన మృత్యువులంబభ్రు కానాగ

... తాండ తేరాంనిలయంబు ... దక్షుడి చేక ... యు
నంన్నత్రిధర్మంబులుకేల్ల నేనాం త్రివాలి యుక్తవింప్పి ...
గరంబున్న నరాజన ధర్మంబులు ... వినరాకొకులచే ...
... లయునిర ద్రుపదుం ... రాతయు పోతయురెలుం న్నదేవం ...
తాన చారికులకు తాపిగాంక్షివేష్టు దాం రియన్న కునిశిరపవలు

యఁ. మ న్నయు ష్మప యనే వం న్నాదని అరెం న్గులాడి యూరె లవ
ప్పుంబు త్రిపాదేషం బున నం న్నవాంఢ్ర ఫ్లు నే లుర ం బున వెయి పల
నాఖ వాయ నాలం బు వొం గ నంబుయి క్షుం క్ష గు ఘ నుయుచలయి ష్ట్రన
యి ష్టిత వ శ్రీ నైనస్నే దుః ఖం బున నాం పు న వాద వ్రర ని యు
త నిలిత న వ క్ష వ త్న ము న త న కు దానే త్ర త్రే గా వం న్నవల

యి ఘయుం బున వేకా లు వల వాం ఢ్ర ప్లు న్నం క్ష సుం నం వృ బ్బ లత నపట్టు శుని వచ్చి
సూ ం ప్రా వ్రుం బె నినాయకుల మం నవల ద య్యుక్ష ంక్షి యులదనా వు నయుననతి
ఠర దుః ఖుం బుదలంపు నే తపం బున బె యొబు న్నయు ం ప్యు నివల తలం -
థి నినవాడి త వాంఢ్ర ప్లుం క్షి న్ని అరెంల నిలు అరెంరిని దరెంరిని నం న్న ఫు గం.
నుని లంగారంగాం బున యి వల అనివాం ఢ్ర ప్లుం క్షం యొక్క న్ను న్నలతే

రా జు న నుం జూ పిధనం బి న్నిప్పిం బ్రినసాం రాజు వృ ప్పులం బం
క్షుం త్రు హైక ము ళ్ళీ ఘ నం ద పల బా నేరిం బై న నశ న క్త్ర యుద్ధ
బు న పేట్రి కి న ప్పే రు వం బ్లి మహా దు ష్ట ఖుర క్షు నై రాత్రి ప చ్చి
గ నే ల క్షి సుఖము దుః ఖుము ప్రాపిరి యున్న బాధ సత్యం క్ష
బ లిశ కోన - మీరు ప ల్లు శు యిన న ర క రక్తక యి లి వి న్న భా -

శో ష్ణుం తెప్పినా। రాజ్యసుం బరతెం యే స్వాల ప్రా ప్తిం బైన వరాం ఉ వున న వు న వు సాలర్ణం బున్ను చేసి నా చే శి న యు టి ల్లా నం బున్ను నడి యించినా ంభ సాం ధితప్ప। వెలయు। న నిశూలో బున్ను విల న సం మ్ముని
బా యు యోనది వృట్టారా తుం। న్నా తాని మెయి దయి వెంల్లనె తుని యుంచ్చిన। తల్లింథపా క్కులం బున్ను నం త్తి శూల నే పూబం తృ గ తం బైయుం క్షె రా నం ఖ్రిని యురా నివరాం ఖ్రవు వింక్ష నాం। ప్పిరగు। నం వ్వు షి
యు ని పై రతవం బున్ను చె ని ల్లలారా జు బున్ను లు చెరియుం ప్రే చెయు వ్వ నా డు యుయు ని వ్రం బున్ను న తుం జని ధర్మ రా జున కిల్లని చెయు కుదం ఖ్రి యుఖ్రి దా రు గా। దం ఖ్రు నేయు న తు నే మి మ ప్పితయుచే
రితి ను గ్రు [illegible] త నిదకమను। దం జీ ప్రునల్లాం పర్ణాబం క్షతె ము నేనం స్వను। అనన వరాం క్ష వున కర్ణ రా బి ల్లని చెయు। వేయసా ల వకత్తు నిగల గా క్రు ల చె ల్లి త జీవు నే చిరు త నా ల ము
తొ త్తులని [illegible] నుజిం చ్చితి। తాల గు నె రాం నా పలు లవుడు ః ఖ్యి ప్రాప్యు యుయువు। అని న విని వరాం క్షు వున క్ష విని ధ వ్వ న కిల్లను। ఇ న్నం బున్ను నైయు దయు గా వడు నాయు గు నం పట్టి

- త్రో ఠం బున్న ఱ [illegible] ంత్తి కృష్ణు పల్యం ద్రు హా డెట్టి చేక్కి పాలం బున్నదె
పం బున్న [illegible] క్రిం ప్రాం హా నారొబితం బ్భాగా నిక్రా రథం ద్రుం బున్న
సూం డ్డ వెళశి [illegible] యు। జ [illegible] లు జ రయు న తు ను దారచరితు న
సు తవి బన। స్మృత్వవు హా గు నా వినుూా। దితాసి గ్రత సూ ంబ
వి [illegible] తప్రూ ర్తిధి। క్రే భువి లా [illegible] వ్యా రసబం ధ్యూరాలు =

ధ్రు హా రయు కుం ద్రు। హా రికెను రు వె స్గ చేకిన హాం తతులు గురురు। యు దినా
దంక్ష్యిం చిన వాం ఢ వ్రు। నివృ మత్సరలాక కం బున కూం ద్ర యేం నిం బుజ్జు మ
త్రిలయుఖ బున్న ఔ న్నెను వం శం హ్వా। యు ను ఉ వి ర కి ప ల్పుతాఠి అ హై త దు త్రితి
వి మ ల భీ ర మే ణ కి లు యా వి [illegible] పృతి వి లం భిత లు త్రిభు వ నా ం [illegible] శక్తి
[illegible] వి ది న త లు సు [illegible] బ న వి ను త న [illegible] యుం భ [illegible] తం

చే [illegible] ను రా ని ద। నీ వి [illegible] వు ద లం ప్ప తే। బాల్యం బున్న నల్లుదొర్
గా పం బి చ్చు లు ం [illegible] ధర్మం [illegible] యు ం [illegible] అ ని
నే ల [illegible] రుయు కాలు కే [illegible] యు రా జ రా జ స్వ
నిధి స మ। స్త్రీ భువనాత్రయు ధర్మ [illegible] రం ధ రా [illegible] యు శః ప్ర
తైన। [illegible] రం తం బున్న నం [illegible] ది ప [illegible] బున నం [illegible]

శ్రీ ... ఘనపతిగారు ... [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

బ్బున నెత్తు నిపె వైచి నా। నతడు ... క్తివడె నాతె నలిగి ... వు నిర్జిష్ణుం జై ... నొంచు యుద్ధ రగం బెట్టిన గుము వని రాపం ... నేను వేయల నం బున్నచే ... నిరత్ని ... యు ... బు గనె ...
నం బన త్వం బున్న గాదు। కాం ట్లు రకాల బున్న దు ... ట్లు ... బున్న ... రాం డత్తి। భూగ్న ... వల వ ... నిరా తమ్మం ... బున నని ... న ...
౭ ర ... నిలిచియు ... నుతని ... నిదు ... ని ... దనె॥ ... బు ... ను । ... నయు నర్పబురా తరా ...
నా ... ట్లెన నర్ఘు నర్పె ... వృత్తా ప్రత ముగ్ నరు ... పర ... యు॥ ... నొంచిన ... నర ... లయ ... వు ... ణంబు ... వం కనయు ... ంత్త్రు। నర్పి
ర. ంబన ... బు ... యయు కు ... కరం ... ంన ... ను కనం జ నసనె। ౧ ... కాలల ను వారల ... నాన ... యు ... యుయు। ... ంనయు

౨౯

రఆఅ(౧) గ భూ(౧)(౧)(౧)(౧)(౧) యిది సకల సంరక్షణ [illegible] ... [illegible] బల్లి [illegible]

[illegible] ... [illegible] ౧౧౧౧౧౧ —

[illegible]

[illegible] లయగా। నరదక్ష నాధ [illegible]
మధ్య [illegible] లయు। వినత లయు। నన [illegible]
[illegible]
తేపం [illegible] నవాడు గాం [illegible]
లయు సం [illegible] లయుం [illegible]
[illegible]

దం బ్బులు తే [illegible] వమ్మ [illegible] నం ము [illegible] నవశి [illegible] నతే। తెయు [illegible] [illegible] తుకద [illegible]

[illegible] ।తం బ్బ శ [illegible] ।హ [illegible] ము న। ఖ ం [illegible] లు ఒ నశ లు। హె [illegible] ము। దధి ము [illegible] ।ము [illegible]

[illegible] ము। ము [illegible] బ్బు లు। [illegible] తర। [illegible] తా। సం [illegible] న। [illegible] ము [illegible] పిద్ర [illegible] ము [illegible]

[illegible] ।న [illegible] ।ను [illegible] ము దా। ను ము [illegible] ।న [illegible] ద [illegible] ధ ము [illegible] డిగా గలవే [illegible]

[illegible] లల [illegible] నలదె [illegible] నమ [illegible] పు [illegible] విలదెయు నల [illegible] [illegible] నవి లయు [illegible] సుయన [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

శ్రీరామ జయము [illegible]

లక్ష్మీ నరసి [illegible]

[illegible]

[illegible]

శ్రీ [illegible] వల్ల [illegible] [illegible]

గం. చెన్న నం [illegible] [illegible] పతి [illegible]

[illegible] యున్న నాయు [illegible] [illegible] సు త స.

[illegible] [illegible] యుయు [illegible] తాళ్ళ [illegible] గాల.

గారు [illegible] బ ని బ న. నయ్య [illegible]

[illegible]

[illegible]

[illegible]

౩౧

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] భినినె [illegible] హానిమ్మ [illegible] బున్నూరాతకు [illegible]
[illegible] నిలిచె సు[illegible] [illegible] రావను నకు [illegible]
[illegible] ఖ్యం॰ [illegible] [illegible] లయయు సూయు । స॥
[illegible]
[illegible]

[illegible] బియ్యం దే[illegible] [illegible] యిల్లు [illegible] విష్ణు [illegible]

[illegible] రెడ్డి [illegible] బియ్యం [illegible] శ్రీ[illegible] బియ్యం [illegible]

[illegible] బియ్యం నారా[illegible] బియ్యం [illegible] బియ్య [illegible]

[illegible] బియ్యం [illegible] రాం [illegible]

[illegible] బియ్యం [illegible] బియ్యం [illegible] దేవ[illegible]

దబ్బునై రపరివింత [illegible] యునగు [illegible] యర
ప్పుడు దుఃఖ [illegible] ంబు పట్టు కుని మి [illegible] నిప్పైన
యయి। నీ [illegible] భూ పతులు వరియుగా ప్రభారరగజ
మ్లపదయఖ్యచే [illegible] నాయకునా [illegible] య [illegible]
[illegible] రఖం వెం చిం [illegible] ముఖ్యతం బున్న గాని। వైష్ణ [illegible]

౩౩

[illegible]

[illegible] నా వా రు లు [illegible] ల్లి [illegible] ని తు ర [illegible] | [illegible] నా లం [illegible] ను తు ధా స [illegible] గు మ న వి హ త [illegible] | లు ం దా ం ని కి మ [illegible]

[illegible] లు న నే ఖా [illegible] న న లు [illegible] తే ల్లి [illegible] | న లు ఖ ధ [illegible] బ్బు [illegible] న గు న [illegible] | [illegible] ని త [illegible] ం [illegible]

[illegible] ము ఖ్య యి గ వే వ ం [illegible] | ప తు గు ఖ న వేం బ లయు॥ ఉ ను బ న ప తి [illegible] న మ త్రు ల బ్బు న | సా ము యు వం ప్రత్తి [illegible] న [illegible]

[illegible] నా [illegible] | [illegible] వం [illegible] న [illegible] వం బ్బు [illegible] బ్బు వా లం బ్బు నే లు ం బ్బు [illegible] బ ల్లి | [illegible] న [illegible] బ [illegible]

[illegible]

పు॥ నృతితాం చలో ప్రాత [illegible] ప్రబల వం [illegible] సమ [illegible] లు ప్రభా । ధరాం త [illegible] [illegible] ప్రతిమ [illegible]

త్రము లు త్రిరితహా [illegible] శిఖిల [illegible] ద్వారక ము న్ని భ్యా [illegible] గ [illegible] సరా [illegible] ల [illegible] గ సన [illegible] ఆ [illegible]

గ గ న గతి [illegible] తర జ వ ము న నరు [illegible] తెల్లి [illegible] లు బ ల త [illegible] లయు [illegible] న తాం [illegible] తు న [illegible] వి [illegible] । నదు గత [illegible] యు

చి త్ర [illegible] లు చుం [illegible] వం చి నా [illegible] లయు [illegible] స లయు [illegible] న [illegible] స [illegible] గ రు [illegible] వ వం చి నే ప న [illegible] వ న్న తి లయు [illegible]

[illegible] ప వ న్న గ ము [illegible] న [illegible] ని ప [illegible] పి న ముల్లు వు [illegible] హా । [illegible] న [illegible] ల ది । [illegible] ప్రద వుం [illegible] టి బ [illegible] ర ల [illegible] సా [illegible]

౩౮

నకధమున నాం దాన్యము। ప్రోక్తమమేయు గబాం ద్రుయునే నినీవయు తైద [illegible] ౯ని౯ [illegible] యునీ [illegible] దనగణిత [illegible] స్థితిను [illegible] దు [illegible] యు [illegible] సను ధర్మాస్త [illegible]

యుం తేస్తు నంగలదు [illegible] యుక్తి ము కొరనక్ష్ము నమధ్యుజ్జైననాద్యకుం ష్పదశీయు ముననలత [illegible] నెయుం [illegible] దునే [illegible] నదనని నైన [illegible] యు ముకి [illegible] దారు [illegible] నా [illegible] నుదు [illegible]

హాయుందాన్న [illegible] ముహాంయు ముకేయుం ద్దైనం న్నబను ల్పుంకేష్ఠ్యు నదదా నననీ [illegible] నం [illegible] యు దనై [illegible] వయుల దేగా [illegible] ననను [illegible] నవ [illegible] యుదు [illegible]

నదద్దుముం [illegible] నల్లుదైదరాణి [illegible] దనునే వునే [illegible] ద ముసదా [illegible] నాగ్గనకు దితేరా యుగలదేని భూరిబలదప్పు [illegible] యుంకు [illegible] కమ్మ [illegible] నదద్దు [illegible]

[illegible] నబుల్లునే నాయుం [illegible] యుకేయుం [illegible] న ముల్లు [illegible] బిహా రిబి – యుమ [illegible] దాణి [illegible] బ్బునలన దిము తోల్లలను గుకు దునే నెంది మి [illegible] తం [illegible] గుంద [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] శుద్ధి [illegible] [illegible]

[illegible]

౩౨ [illegible]

[illegible] పురుషులుండ్రు [illegible]

[illegible] గంధవాహ దనంబున [illegible]

వసుంధర [illegible] రంబున్ [illegible] వని [illegible] దుము వదంనై
సు [illegible] ఉన [illegible] తని [illegible] మన [illegible] మున
[illegible]
[illegible]
[illegible]

[illegible] మనలవి [illegible] వనువ [illegible]
[illegible]
[illegible] సంత [illegible] మున నాటు [illegible]
[illegible]
[illegible]

దుమ [illegible] వంత [illegible]
[illegible] రము [illegible]
[illegible]
[illegible]
[illegible]

ఉయయా [illegible] శ్రీకృష్ణం గాం [illegible] వల్లెర నైత్రం బాం [illegible] మను। చెర దేశ గతం బున్నజ [illegible] వెనచెళి। ం [illegible] వరవెళియ [illegible] స్వర [illegible] సంపన్న [illegible] లనెపు [illegible] త్రతతవిత
సుంత భూ। ఉపాయుల చెట్లు లయి చెడగైత నరిన లయలం బున్న తి। ధరి। బున్న నత రి నగం బున్న [illegible] వేళ్ళ [illegible] దల సెయువ। [illegible] ం ష్టు రరి వి। ని లయ సెహా తపొ త్రాపం బున్న గయ దనిం గ నం బ
౩౮ చెంబ నా లయు తంబైన వు ది యన్ని శా మనూం ది। యుగ్గ ధ కప్పు వం బున్న లయ [illegible] పు మెనినయ। గ్గల దండం వు [illegible] మనం షు సమత్తి యం బు బుల। పొ వం బున్న లు చెట్లు దు దేశా [illegible] మనశా
న సు [illegible] దిం బున వి శ్ను లక్ష్మి వగ। [illegible] వి ల్లి ఏపాం గ్గ తతు లు శ్రీ తిం బున వ నాం ఘ వయ [illegible] మ్య హా [illegible] వలం బున్న [illegible] రం గాం బున్న రాహా రం బున్న గా। చెతా [illegible] త్రతం బున్న నదల [illegible] తపం బున్న
మే [illegible] గాం బున్న లం జూ ది। యు ది భూ మి వ యుం [illegible] న [illegible] లశ [illegible] యుసు న ని [illegible] వ చ్చ పం బున్న నరి తి కా। ఉయు యుష్మ పా శా [illegible] రుడం ద్దు [illegible]

[illegible] వతగంధ వా
శ్రీరఘు[illegible]న కరుణా దనం[illegible] [illegible]
చవని జ్ఞ[illegible] ఛలి జ్ఞనని నవి చప్పభూ రి బలిన ప్పైన మన్నితుదే[illegible]
యుగ్గరిల ద[illegible] భు వనబిం తమ పార రణ భు౦ ప్త [illegible] కలబాధయు
బ్బు చేసిదాం నివిర[illegible] [illegible] వం త్రం బ్బునకలం జ్ఞనిలి గలు డం
తయుం [illegible] [illegible] [illegible]

ధ నం బ్బున [illegible] [illegible] యుం[illegible] దశిం బ్బు చే యు [illegible] ప్పనిం గని [illegible] కి వ సని
హం వ్వైరాం హ ననవ[illegible] నవి యు నుదా సన్ని గత ద్భు శా అ[illegible] [illegible]
గునని యు[illegible] [illegible] విదు వనే శరలయుం ప్రాం దు [illegible] రఘ వి వి [illegible]
[illegible] ను [illegible] [illegible] [illegible] [illegible] ని యుల వల
[illegible]

వ [illegible] ప తెరయు ను [illegible] [illegible] [illegible]
నమ్మల వాల [illegible] లు నన్మని నాం [illegible] దు [illegible] చె నెం [illegible]
యుతం [illegible] రుం నయ గుం [illegible] నన వాల [illegible] [illegible] వనల [illegible]
[illegible] [illegible] [illegible] తమ గు [illegible]
[illegible]

౩౯

కాం. ను పుమగ వస్త్రకాంక్షరాం ధులకైన స్వాం [illegible] దియాంక్లైలకల
త్రాంబ్బు కొం దక్షిణాం ద్రిం న్ప్రి। గ బ తన్మ కేంపం బ్బులభ (శ్రీ) ప్రి। మహా
పృథ యుతలు బని మిపుడి లయం ధీను రి నెడుబు। విన తాను తపింం దళపు
భూం కంక్షాం కనం గ్రాంర వృష్టి తీ। గు రిశ కులి కథారల్ కు ం రితం
యు బు త్తి న। సుర పతి భుతు స్థితిం భూం బి యుత్తి ది లతెం వియ ని మి త్రాం.

[illegible] వా సాధు నం స్తుయుగ బ తతా గ్గ వ సత్త। గ గ కుం ండ [illegible] ను [illegible] భృష్ణనం.
ప వస వ్యనం ప్రి [illegible] ప్పుం తైనాం కలా కేశ్యం బ్బు [illegible] గ [illegible] న మ కట్టి। వత్తి [illegible] నాం బ్బు
(శ్రీ) ష్టియు బ రీ వె సూ [illegible] యు త్తు య్యలిత హాం రగ రా థగని ప్ప గరీ డం ష్టి గ గ నం
బం ష్ట్రి దివ్యలీ। బ ర వ్ప ద న్వు వ డం న్గ న ద్వి ధిః కాప్తిల కం త్తుశ్ని స్థిర [illegible] యు యి
ష్ణ ని (శ్రీ) తి గి న్పు। ధా నె థిం గ్గ [illegible] హా ష్టి తీయు య్ల ని [illegible] యుని (భ్రం) వృ [illegible] డ సు

ది కడ ది ం రా ని షట్టు ప [illegible] బ్బులం ద్ర [illegible] గ్ర
చే [illegible] నా కు తే యు సు [illegible] లి వి వ [illegible] గు [illegible] సు వ [illegible]
బ్బినా తె గ గ్గి న। నలు దే వ లా శి త్తం బ్బ నం ద్రాం [illegible] రా రి నీయు సు [illegible] వ [illegible]
భ [illegible] కాం త్రం గం [illegible] నం సం ప్ర ది ఫ [illegible] యు [illegible] నే యుం [illegible]
గ [illegible] (బ్రం) వృ [illegible] యు న [illegible] న [illegible] సు [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

బ్బినై పఠిత్రం డ భిశాలం లై ద్రవధ వా ద్రు [illegible] త్రవ ద్రిం ద్రుప్ప స్థలములు డ వు ని
నం స్య గ రు గ్గెం భుం ఘ నివారణ బ్రా ర్థిం పు బలం న్నై రస్త్ర ప్ర భూ పతి ॥
రాం ఘవ రిం ద్రా దై న గ [illegible] ఘ గా గ భు వ న ప్ర వర్తి ద భి రాం ఘటి దం బున [illegible] తో ల
[illegible] శం క గామ్ము డ వ ని గ పు ల ఘటి వా [illegible] డం బు రచి నే ఇం ద్రి త్వం బై [illegible] రా
[illegible] బు డ [illegible] ములై [illegible] ఱ గం బు వ చ్చి [illegible] సి స గ

[illegible] జ్ఞ [illegible] ట్టి ని ఏ బ్బ న న్నే
[illegible] చు లై న వ ఛ చే లు
[illegible] తా౦ లకకలా తా౦ లం బ్బ లై వా
[illegible] ఉత్రి గ [illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

...తిగదా ర నం ర వే ప్లి బ్రి స్థ
...తీ త్రిటు. త్రధా ర. ల్లై దర
యిర త్రి ౦ బ్బు త్రి ౦ త్రా యత్రి న్లై
స్త్రీ బహుత్రి భూ జ గ బ్బు లె ల ౦
వెల వెల పొ వేయు. జని ద్మ్ సు

జ్ఞేవ సు।ం [illegible] ద దక్షి ద్విస్త [illegible] దక్షి చెనం
తెరుయు [illegible] లలు వ [illegible] ంతుకు కొతు।
ధారలు గాలు నే।పది [illegible] ంధ్రుసను సే
[illegible] తి।వం ద్రిం లుపరది
[illegible] సుఖ సులోకో దీ [illegible] లు కలు వి

సోరణాస్త్రీరితర్జైనె దుర్యోధ
వీరరాఘవా జింపల నంబ్బరం బున్నాస్త్రా
రవిశారరసంప్రతివాక్యరీపములు శ్రీం =
లక్ష్మీ నిగాంబ్బప్రుత్రుర నాయుడు [illegible]
శ్రీ। రులలబయున్నర నోం బ్రిగిరెలు [illegible]

[illegible] నిప నాగంబ్బుల సుస్థిరత్వంబ్బున నమ వచ్చు। సుపనాయం
[illegible] మ్మృభృతు। నిత్య విక్రమంబ్బు నిత్య సంపరా ధృతంబ్బు। నలతె
మవారి సాధ్యనిల సుమయు పౌరిసమాధుకులనివాం యలసునిలయు
నైదాని త్తునిరసాంధరంబ్బు కత్తువ పత్యులతానిచ్ఛురీం బ్బువె
కలం క్షి నివృవినుని వసు [illegible] నగల దనియప [illegible] సుఖ్యావంబ్బు

క్షునిపాంగడరి। స్నేరత్వం బ్బునునవ్విహాంగ [illegible] రత్వం బ్బునం [illegible] వెప్పులయు ప్పత
వకులక్షి [illegible] ం [illegible] త్రియుదు [illegible] యుడవచ్చియుడ। వవెంయయం డ
మృతేల। జివిలువడునాతకుము [illegible] [illegible] ప్రా వాత్రియు సువిదం త్రో। గ
త్రియు। త్మనవి। నెడివ భ్రనే [illegible] [illegible] [illegible]
[illegible] కువెల్లి। [illegible] పల సి రత్నవిలంబ్బు [illegible] ఖినపత్నిలుడ [illegible] పనవి।

వడి యిష్ట నిలవేల [illegible] నివుప వనాం నక్షత్ర [illegible] రితి వివమి। [illegible]
వ్రునికునత్త [illegible] మది లోకలరు [illegible] దీనిచెయుల [illegible] చిస్తమ [illegible]
లిం [illegible] చనని పరాలికి గలుడంక్షని యెం సుచవ్వ యేసు దు [illegible] లయ్యిత
లకిప్రిజననిత్రాసృంబ్బు [illegible] లుకాం నినదిని [illegible] సులు [illegible]
త్రునన్న [illegible] గ [illegible] దండ్లిల్లనియెంగునేయపర [illegible] లయసునాత్రు గునెస్తే।

౩౭

[illegible]

మునిని నా భవంబున్న సుమను। దేవేంద్రా నాలుగు ధంబున్న వను ములను।

[illegible]

నిం న్న వనమా నింప్పరాయ గాపున। [illegible] బున్న నెలయు ము।

[illegible]

నాలయం [illegible]

రపరికీర్తిగాన మలునేల [illegible] చితమైన [illegible] త్పురుషుల [illegible] లనైన [illegible] నడితెప్ప [illegible] ప్పగనా [illegible]

౦బులు వెల్లరి [illegible] తరిని బల్లు మబ్బులిం [illegible] పప్పు సవిరించి రాంబులు [illegible] నం దేశగతిర యా [illegible] గరుడని [illegible]

౨౮౧ ప్పుడు బంధుసం [illegible] డై యుర [illegible] లయు నని దేవేంద్రుం డిట్టి- [illegible] లయు [illegible] యనరం [illegible] యనన [illegible]

[illegible] సాకు సాలు రేల [illegible] భిరక్షణ్ము లనుచు । బువనం [illegible] నగరు లనిం [illegible] లశైనయా [illegible]

[illegible] నంబులు [illegible] వతి చే [illegible] బడని । తరమున సంప్ర [illegible] నుండె । యురం [illegible] లవద్ది [illegible] నకు [illegible] రంబులు [illegible] యురగ [illegible]

మయి కలుషమ్ములెల్ల మదెవ్వి మొంకని ష్పృతి నన్నా। జ్ఞాననిధా నమ్మయ
ఘ్నమ్మూనాను విహారేంద్రుం ద్రష్టుర గులం కృష్ణ స్నేహియుం స్తా। నసురం
హ్నులు శేషము వృత్తిర ఘనేవ శ్రీ మురాధి పుడ మ్ముత్తము నాది। లరు
భ్ను వయోం గింపుం గా నవేదా నిలయుం స్పష్టా నం బ్రుని దభ ఏ
లు పవిత్రుం ఋషుల ల [illegible] లు యు సాప సాన్గి క్షాప్తిన మయు।

ప్రాసను। దినకరవవనా శ్రితుపిం నధీశ్వరులు సుదిగం [illegible] లరాఠ సాన్తునా
త్రశిత్రూ [illegible] ంనత్రా నయుత్త్రర గుల త్మ్యుల్లాశ్రీ దేవాంగకులు శ్రాం పాల
మరాప తరతి తాం [illegible] యు [illegible] సం సా [illegible] ము నను శ్వ రితర త్రి। శ్రీయుతై
లు [illegible] శినానాంలు [illegible] లు లగు ల్తం చేసి। ప్రా వలు
భూ సం [illegible] సతితె। శ్రీ మత్ప

లం [illegible]
శ్రుషు వేదెం
ర త్రిలే [illegible]
యుం గారితె త్రి [illegible]
నిరా

[illegible] ಯು । ನ [illegible]

ಕ್ಷು ದಿ [illegible] ಸು । ಸ [illegible]

ಶ್ರೀ ನ ಅ ದ ರ ತ್ರಿ ಡ ಪ್ರೀ ಉಯು

ಬ್ಲ ಸು । [illegible] ಬ ಠ ಲ್ತಂ [illegible]

ಸಾ ದ ದಿಂ [illegible] ಮಾ ಡ [illegible]

ఈయంతధాన్యేసాం ఆగ
భిమం న్మిష. ధి। (ధ)ం దిన్ని
సొంరన్మితధచన్నుస। అ
య్యను। ఆపథ క్యళ బుగ్గిన
నరసలం చన్ని॥ నం

౨౪ లుష్టురసులవృత్తిబ్బువరేం॥ కం॥ పుంగ్వానవే॥ వ॥ వనజేశుండుత్త తన
దిగాంగల॥ పుణ్యం సౌనంబ్బుంలం త్తనేకనవం స్త్రీవత్సం బ్బులు బ్రుం
ధర్మ్యుల నుదిలం బ్బుడప్పి విను తే॥ వాభైన తేంయులనకవడా రముల
నాతనినసమ బు విత్తుష్ట దువెంబ్బు॥ విత్పవశ్రు ధర్మనిరతు ఘ్ట వ భిలం
త్రిభుర్భైనవిరుడు కస్పవనాభికట్యుగ॥ స్తునులవరం బ్బుగున్న

తన్నితేం మృచ్చు చేఱుగతుము ధర్మనిష్ట నకున్నె దిం ప్రవంధలు వినిభిదు [illegible]
పదాన్నేసం న్న [illegible] ॥ బ్రుం [illegible] యయు [illegible] ని
చెసి ఫల్గుదునా దిపు [illegible] యుదు దేను కౌశిలిదాం కత॥ యితే॥ [illegible]
బ్బుగదా [illegible] వృ [illegible] ॥ విది [illegible] యునం స్వవిష్ణులు మిం వృ
[illegible] గయు బ్బుడు [illegible] సవ్నేహ ప్రిన్నియుం [illegible] బలుంట్టుగాపు

గ [illegible] ధనబదిపనగా [illegible] మంత్రం బ్బులం
న [illegible] ॥ తల్లియుం నాళ్ళపేయా కరులు నసురాం బ్బులై॥
[illegible] దపం బ్బుచెలయుదు శరీర॥ భాండం బ్బువిదచేద [illegible] యనవృదు॥
[illegible] భాం [illegible] బ్బు॥ నివదా ల్పువల లయునం ముత్తరిదాల॥ వాడినత [illegible]
నవితేశ నుపం నప్పిను తా తను [illegible] ॥ పలునను గచె త్రిరే [illegible]

దిశాస్త్రయు వేషు ఘు ఘంట్లనేం స్తోంతృయమ ని బ్రం తన్ని విభవేశా గంభ్యీన
బ్బున నరసింహ్లు [illegible] యం బ్బున మవరదా. తనభాండ వుల బునె
[illegible] ధరను దు శాస్త్రకమ్ము దలయు వంన్న గమ [illegible] హా [illegible]
[illegible] మరనం బ్బునా డు మంత్ర రవ శెన గంబ్బున డు మ
శేను మ జ న [illegible] వలయు ంబ్బున. నుకేశ కులు [illegible] యుం.

శేషు [illegible] బ్బా రం బ్బు దాన్ని గలదని తారి ద బష్ట సం [illegible]. యుం [illegible]
[illegible] ది సహా యుధులు సురా విం బ్బ. శేష న్న హృదయుంక్లై [illegible]
[illegible] రధన యు [illegible] సంక్షి మది జే పి తలం పుడ్డ యాయు శైనాదుదు. ధరిరవరదం
బ్రం బ్బునై నవా [illegible] ం బ్బున కెం కెం బ్బ. యు [illegible] వెల్ల పితా మహయ [illegible] ం బ్బ
[illegible] లు కు మనేరా దు. శ్రీ [illegible] బ్బు మ స్వహం [illegible] యుం [illegible] దా [illegible]

న టు [illegible] నుకి యుయు [illegible] శే [illegible] బ్బున [illegible] బ లయు [illegible]
[illegible] వరము గబ్రం [illegible] దప ము షి సింయు [illegible]
[illegible] కమల [illegible] యు పుత ప్రూ [illegible] యు యా [illegible]
నా వన న్నిలయు త్రం బ్బునా నకల ప లకు వి [illegible] ం బ్బు న [illegible]
ను [illegible] యుయు ంబట్టి ను న [illegible] లయు వారమ ని [illegible] ం [illegible] యుం.

వలత్రిప్పులు కులుచెప్పి ధనిసుంద్రుశ్రాం పొంత్రం ఖున్నా నేమర వరు వె
న కాంపం ల్లిప్ప్తి మేం యనక వారింపు కంయుశేత్రి ప్రతిరిధి నిరిత్తుతి రా
ట్లొ ఉనేతికి తంఖున ఉస్పైంరగ సంపాప్రేరిమి ప్పు డాడబడవలె
ఖ ట్టి నవాండధి కేలతపప్పింయసిన్తవంక్ట సు మహా ము నిసత్త్రములు
(ప్ర) ము ఖ నాగము ఖ్యులెల్లసం తోష్రీఖం జ్జు ఏ తెలా. ప్లునె

ల్లః సఘ్న స కిత్తులనా ర రయున్నిశేప్ర చ్చకడు నిధర్యయు రా న్నై, యుత్తియు సం త్రబల తిర్ల
రగాం ఖాం ష్టు గలదే లయు నినా న మ యల కుకేమ లస ధేవుంక్షి ల్లనిరతెయ్యకేయు
సె నాం ఖవఖమ రిలయు ంనకెలలాదేనృం తావారు నైన్ ప్రితిత్తినైన నాంగయు ఖ్యు
ప్తు, జననే జ లుయుసమారభ్మన ప్త గలు లప్రశద్దం ఖున్నవభ్యన సురగులు రత్రిం
తృకాని సేథువా దేం ఖన్నల ఖినం త్తిం ప్తుబ వా సుల్త్రియు నగాయం గనా

సం కృంస్సులయు నకా ఉల
తేరాం రాం కాం య యళి గత
లంప్తెల్ల వాసు కచె షియు నైన నర
ఖ్యనని తిరా మహయు ంఖ్యనత లుల
వె ధన తారయు నిం ధ్యం డెన

౧౪

స్తు। యిన స్త్రగరాం భుక్తకు నాం గకు వారులు తల్లి ... సిగ ... న తెం బ లయుల డుక్షే యుయ్। నప్ప్ర యారాం గన్ను నకు। విశ్వకు ంత్వరముగాను ... వంత్రా ... డు। ధ రాత్రి ...
దము క్రైతు వ్రసే లయ కు వు ని యుల సు। నాం తృ ... వుం త్రిలమున్నై। లయా క్రతమ్మిలయుచెపి యుహాం ... పరి ము। కము పెకృదారిప్రంబ్లు ... లనిపేాం తు వ్రుయుసూాంపి। యుయు డ గంత ...
బాంశ్వరీశ్వ పాం నిలుష్మ్య మయ్ ల ... దు। వెగ డుపడనబాంచి వెరపి అత్తెవెయుఘ్నుయు। తక్త్యలచాం గచిధుఖు దప్పరర ... వాంఖ్యపు ... నినసం ... ంతు ... ఋ
ఋషి లిట్ల నిరీలుకరు యుది ... ౩ిం న్ని లయు ఘై లక్షు గనన్న నవల ... కు డు భూాం సు రాం హాం త్రిమ లిత్రో। ద్దివధాం కు గా ... హాం న రిఖలో। వనిరి ననఖి ... న్యు నపెయు గా ...
వైన ఎలా వృత్తిం త్రుడు వాండరతని కెట్ల నియెంబుగయ రావ మిచ్చునా ... డుత్రి న నిలయుల త్రెంగ్లం ఖ్యు। నం త్రు నిత్రు వారి యు నఖ్ను యుయుం త్రి। యు మ రవ ... ల కజు నపైనయుం నే ...

యని తత్వము లుంబ పే [illegible] రయు [illegible] నా [illegible] వర్ష వ తత్వ పో
షేణ తత్ప్రతము లు స యపు బు। దార పవిగ్రహము శేరయు దా
౭౨ పులియుగాం బుల్ల నీను బు। బలి [illegible] ం బులూ దు నసం బులు లూ
శ్రీనై స్త్రీయ సుంన్న [illegible] లుపుల నాంతరం [illegible] దాం యుం బని
వం ష్టో। దా ఉగెద న నపుడు ను న లుష్ట్రీ ము ఖ వి లయా ౪ తేలు

వధి యూ యూ। తర వే [illegible] ము దు నిలు మ వంతు [illegible]
నెలవ్వర సల సన్ని [illegible] న ధ। వ ఖితి న। తెంర వ్యాప్తి [illegible]
నెక్క వల్లీలం బుల గని (యం ద్రు యూ పక విలుం యూ లం [illegible] యూ
యు హా రల కుల్ల లత్తా యుం ట్టి [illegible] ను తల [illegible] గ। బది
శ్రీన ఫు యు విలసి లలిత వెం। యు ను వదు [illegible] లు లు గు య నాధా రము తే। వ

[illegible] ర తల్లు ద నా। బ ర గన యు [illegible] వ [illegible] తాల [illegible]
[illegible] తల సెప్పి [illegible] యు [illegible] తం బుల్ల [illegible]
లం బుల్ల త [illegible] యుం న్న విర [illegible] బుల్ల నవలం [illegible] తల
[illegible] యు యు వి యు న [illegible] తవం బుల్ల [illegible] నా। [illegible]
ను సం [illegible] న [illegible] తం బుల్ల [illegible] వె [illegible] ను [illegible]

రుమంత్రి భ[illegible]లైన వె యుం శాబ్బున [illegible] రత్నా[illegible] రట్లను పోష
న్నిష యు వ్రు[illegible] గత్తి త్రిక్షల్ల ను పాలుం స్తు శిం పృకె వాస్విడ బ్బున దర
యుం భ్రు[illegible]క్త గాతలల పగుదు మ ఘ ననీ భ్రుగాం చయ్లు ము వగా
రత్నాయం కృతి తా రుం స్వవి త్ర్యం హై యు పతాకృ[illegible] ప్రవర్షం బ్బును
ను కేగా కు నా త్యుదుదు భరు వ్రా తుక్ను నునా క్షయం ట్టరుధార వరి

త్ర్యం డుబు ద్ది దారవ రిగ్రవం బ్బు సీ యుం ను నంతా వ్రాం బ్బు బి దయు ను నై ల్ల [illegible]
తం స్త్రి రవాది తీవా నె వృరత త్రి దియుం స్వ యుదీ యు దీ యు ను బ రత్నాయం కృతను త్స్యం హై
వె నెం మైత్రి రీదు నవహీరతుం కృవై మా వయు తా వ రిం స్ట్రి యుం బ రత్నాయగని చెప్పు
వా వం బ్బు గ నవల యుయ్యా నీ తల యుని శక్తి లయు [illegible] త్రుబుం త్రిం ప్రతనపి ప్పు
గు హాం యు క్తి లయు [illegible] ల యు త్తి నలు [illegible] తుకు | తే వ్వె

క్రు వా యు వేల వగాం తని కి తృప్తి తా ను వ్రా ద్రుతితా ను వ యు ల యుగా
నం తి ను నే ము ను న తి ర గ తల లను ను దు వాం తం కృపు స్వెం ధ్రుల్లు దనె నెవి
ను యుల్లి వా ని నె యు దని వగాం వ కెయు వ ఉ ని యు వ స్వా యు వ యు ని నవి ని భ
వ స్త్రం బ్బు నే తి ల్లని లయు త కు తీగా యు నా రి భ్రుదె వ తా లా రా ధు విలితె
ల్లు గు న బ్బు యు దం బ్బు న దా రా ధరిం మ్మ వ్రు వ తిన్దిం వ్రుగ ది శ్రీ

౮౬

ప్పుడు ప్రత్తి నాకు దృష్టిగోచరమగు శ్రీనరసింహ యుండు వ్యవహారము న
ట్టుగతుల శ్రీ వడు స్తోత్రనిష్ఠ వేదనివేదపంబు పేశల యును పద్మనాభం
డని వెంబు స్వామి ద్విగుణములం బెలయుచు నిసబల త్రయంబు ధుళ్లైని
యుక్తం బ్రహ్మవేత్తలవరులు శ్రీనరసింహమూర్తి యగు సత్త్వైద్యము నతిశ్రేష్ఠంబు
మసులజేయు నడని వివాహంబుగా జరిపెయుండు సఫలుడు

యుబ్బ కత్తారుపలు కులకు సరసత్తి ప్రస్థిల యుల్లసిల్లుచునితి నస్సుంది వృలంబడ
య్యగజె సిరులబ్బ మొలి నెగడ గజెసి లయుంబడ లయ్యోరద ప్రత్యేపన్నైన శుద్ధత
నాకుసనాము రత్నైన దాంపద్యవివాహంబుగా తలయుయు నన్నుని శ్రీ పారితన మ
సుమంచ్చలయుం స్వంబున్నసంధు దన రిలకువృద్ధి సరులు యుతద్ధి లయుమువిమ
దనకొత్త నతి సుఖాలు పొయినయుల్లి తం స్వీకరించి నదలయ్యలుపైపిము నద్భుతా

నధ వ్యుల దళ్లవతం మ్యుసత్రాయులి శేషగరగ సంవ్యులి దళతేయువాం
యుంధువధుకాం ఏనత్వప్రాప్తి తధారాం పరిగ్రహయుంచి ప్రైసంత్రాసంబుపవ
సైరం వ్రియవనసనాశాశ్రంత్వైస్త్రైర్యాత త్యులుం ద్రైగ్రాం వలయుం వల్లగల
శదలవడం క్ష్యుయు సుందునపి త్మీవరుల ప్రునము గసూరాభ్యర్థగ
వలయు శ్రీం తన్నుబరతాము వివాహ సన్ముఖ్యం శ్రీ బ్రహ్మయుం శ్రీరామసుకి

ష్టి నిద్రితులై నయము స్వాహరం బు నేన
నిలసంధ్యలం దనరం బ్బ సమ్మిధుల గడ ధ ర్మ
వలు గనెన।నలు వేపడుదు గాం వ నె ధర్మ త్రయు।లా పంబుల
రయు ష్టు బు నని యెకరణు వెర బలు నయు సు ఉన్నతిం ప్పు బారయు
నం బ్బు దలం బ్బు తి నీ ధైర్యులు ష్ట సు దా ల్లయు నీకు నాం చే

సం స్యం డగు వలయు।సంధ్యా సమయేగా త్రయం యు నిర్మితి బ్రహ్మ ద
డయు నేల।బారి ధంప్పనై తని భూ సు దప్పనకు దయునే హ బారి ధం ప్పు బడ
దయుం బ్బ లాసహాం ప్పు।నన వని శ్చితా త్మ యై నిజవ తత్ర భూరి।ధిం ప్పయు
సు।నన ప్పం బారధిం పు వల శేనన వుడు నాం వేంల్లు సు నం త్రి కు నుండ కే।యు
శినస మ నయుం బ్బు సు।ని ట్టి దని గ ర్ణం బ్బు నసుం ప్పా డు।సూం ర్ణ నలి

త్రు సు వా సు నై నయు న సంగ్ర ప్పు పుం బి యోత్మ గతం బ్బు
యు వ క్షి దగు నే నాం కి ష్ణ నిద్రా భంగ మైనలం ప్పు।నన యుం బ్బు నే హాం బి ది
నిం దయు నిద్రదేవి కి యె వి మి।యూంల నిద్ర దేవి వి తీ పున ప్పు వా
సు దే నరగ న నెత్ర ద్రితే గ నేం డదే వే ప్పు గం।వ।నీ ప్పు మా క్షు న
న స్తు త్ర భు ండ్లు సు యుం గ్గల ద ర ణా

ష్టనుం మ్మున్నను వనవక నెలయగ [illegible] యుం డ్లను మని జరవన్నరన్నా
యుంన్నత్రి [illegible] లా టితే భు డ [illegible] గత [illegible] కృత పాకృత భవా నుబం
ధాం గ్గ ములు ని జవనుల బుట్టి [illegible] నెన [illegible] ప్పుం బున్నల నెంద్ర చె
క్కవల నవె శిం గ్గి [illegible] ల్లలం బ్బా బియు ఛిలతే మి ని నిము [illegible]
పరిత్రు [illegible]

రా [illegible] తత [illegible] ష్ట తపాలెవనం బున్న నవెరినె। నిఖచ రతన్నర యుధన యుగ్రుబ్బుం
ఘడు [illegible] వా [illegible] త్ర్య [illegible] భలు। భయూం వనయుంఛ [illegible] కుం ష్ట నుదితుం డ్రై పేరిగెం
ష్టు। యుధకసా త్రైకు దష్టి కుం డ్రనగ బను యూ। ఫ [illegible] నెం బ్రానా డు జన
నవిన్నరం బున్నగా చెప్పుం డ్రనిన [illegible] నిశిల। నిల [illegible] ధిగం న్నునె కు విరాం
ధర్మ్మ ధర్మా వు [illegible] లిద పుత్రన యుపు [illegible] నిభూం [illegible] నె [illegible] రిత।

న్నై న్న వాసు కెయు [illegible] మన్ని ద [illegible] ఖ [illegible]
[illegible] ష్టనాం। నిఘ బ్రాజన నసు తుల్లైన [illegible]
మెబ లయుం ష్టై త [illegible] విహా నల [illegible] ష్ఠనదన కు [illegible]
వా త్రిరుస్తైన [illegible] యుతాన్న బు ల్లైన [illegible]
నన ఘుత్తైర [illegible]

౨౯

ప నృపుప్పు [illegible] దృక్షనిష [illegible] త్తన నిలయుట్టిన తప్పు ప్పుడు యుం వృత్తం [illegible] న్నా నాధ వల [illegible] ప్తి భరతని ప్పు [illegible] తావు [illegible]

శాశి వృగలయ [illegible] న త్యక్తి [illegible] నా ఘన [illegible] హానం బున నం ప వృత్యగం బున లనె నిచ చం[illegible] యు [illegible] త్వకృతి నా పరిత్ర [illegible] త నచేత నేఘ [illegible] గం బునె నుత్త [illegible]

వై యుత్తి వృ [illegible] బున పిరయం త్త పర యు యుత్తం ప్తనుం బనైలు [illegible] యు ను నృత్తియు అనిత్రువ దఘది రయు నైరు ద యు వృగా నై [illegible] త్రను కులి తచిత్తుష్టై తనె [illegible] రు ఘు ను ముంత్త [illegible]

వి న త్రి ఘు [illegible] నం త్రి త [illegible] న ను నైతుం గ్గ నిలవెు గా న నా [illegible] రం బున నదియు [illegible] ని ఘు నిం త్రా ధా చే త నే యు బ దిన వృగం బ్లు = ప్పు [illegible] తరిదనయు యువచ్చినది యు [illegible] బా [illegible]

ఘ నిన [illegible] పుని నెతా న త్రులం [illegible] బ యు వత్తుం [illegible] వ త్ను [illegible] పం బున నె నలు గ [illegible] పడియుం వృపా ఘుంగ్గని తన దింత్తు కాం. వృ్యనరయు తిలయం. ఘు నియు ర [illegible] గు [illegible]

గురం బున్నస్తు వచ్చియున్నంత [illegible] నల ప్రకటకూం కలు దృఢం బున్న ఆనంత
శనశవము దనమ్మిరాం జ సము నం బరిప్రెప్తినపొం లుప్పను టు కృతం
లు గు దబి నక్ష దుణ్ణో థం బ్బు గు పం [illegible] క్షెనం బున్న ఖరాహరజ బున్నగాం
తభ్రిషా నలం బున్న రదస్తుం దైయుము సదనం బున్న నకరికె దు వశ నిశా
నృపరము [illegible] ముల నిజ [illegible] యుల యయ్యురగతకె బరం బున్న [illegible]

గ్రు గురి బాధ త్రిత రిద ఫైరం తప కము నే యయు బల న్యసుప్రరి కృష్ణం ద్దు శ్యంగ్గి యుద్ధి
ష్ణ నమ ము ని వల న [illegible] ప్రి ర రిప వయాం హం గిగ తుం ద్దై బవ క రాప బల లం బున్న వెత్రిరగా ని
వెతాం న ప్రతం వద పం బున్న [illegible] లయు [illegible] మ పారి వృ ష్టు మ దయ్యున్న జనకునన [illegible] చింబ్బిన వ
పం బ్రిబ్రి తత్రి పొం రి పెం బ్బ న [illegible] రగ వశి బర మ నాం [illegible] బ్రి రము న బడి త్రె యు ము
పారనై బి లక్షు గొం బ్బ బ్బ బ [illegible] తం [illegible] నభి [illegible] న్నె [illegible]

[illegible] డు కృంగ్గి న [illegible] ని న న
విజనన త్రినం బున్న న వి జత త్రి [illegible] ప్రై వెం [illegible]
రి త్రియుం ద్దునే దు వెయుద లుగ న త్రువ [illegible] బున్న [illegible]
ని కి దల పక లయు [illegible] తు దైవ రవం ధన్నా [illegible] రత
భా పు పూ రి [illegible] కృం గ్గి పరితి [illegible]

౨౦ స్త్రీనరాంతక శ్రీ తత్తృప్తిని చిని కథా రతిం స్ఫురతరం భ్రమ రీ ఇల్లుని దాల్పి ననుక్రొత్త తేదిడిన తాపము ఉంటెరుదు సిద్ధి [illegible] దలు లల్లు [illegible] లయల్బు భాస్ [illegible] [illegible]
ఉననెదకొండ మనతే నితలసితమున్నను। స్తనతూసంపదయుంచి ద్రుచావార్నై ప్రభురా। భ్రమభిం స్వకుంభ ములతోరయు ముల్లు లదుర్తి వం బ్బుల నుసదియల్లను। కాళ్ళు దిదిబనే ప్రవృత్త [illegible]
ద్రిత్తుంబ్బుచేసా నినకలప్రసారమ్ముకుండైన పరిత్రి ఇత్రనకుం బరి త్రింపుకరాపం బ్బిచ్చెప్పుచే నితి। రాజల త్రుసనైనాడు నుపాల్లు నులతెపో రతలం బ్బుచేయుటు। వేదనిశా తదృష్టం బ్బుల [illegible]
పలతెత్రినం త్రైలయుం గృహార్త్తేరా డుల కపతారం బ్బుతలం చ్చిన। యుం తెరం ల్లైటు దైనాం తరం। బా ణ్డి ద్విరిఘకతకులప విత్రోండ్డనప రిత్రి అర్తారాబసా మా సృంగారల్లు ంబ్బు [illegible]
లైధరణి గానగ బల్లనినా నుద్బ్రాం ప్రాంరా। సుత్రియునైశ్వలా త్రుభనగా। గలనా టు నుభూ తులం స్వచా। రి త్రిమదప్రసుం త్తికబరి ట్రి తుగా బిన యుట్టు [illegible]

బ్బనగార్థితయేయుయ్యగం బ్బనానుఢకలు త్రంద్యు మ్యుగ్రణాం స్వసనుం
లగ్రనునవిశ్వృణ్ణిలయుత్తి నిలతెంధుకఘ లుకొ పెతుల ముంన్య వరికల
సుంధ్రుకరిశాంకులలచివుస్తండై। తనశిప్పుం నారవమ ప్రంప్త్సనా
నవ్రణాంబ్నవరణ్రి ప్రాపెంవకింబ్లనిలయుత్తు నిమెధుసి శ
నప్తుశాపంబ్బనికిప్పెన ప్రావం ములలాసానాంపరత్రిరుడునా

లైనెనంబ్నన్నప్రుప్రెంసాం పరిశకుండ్లై యెల రుంన్గశనాంతెగ్గు చెశదాంనినేనుసతిం
నయుకననాంచయుకుతిత్తిన్నె యుంతౄకునుబ్బ్రులదరాం నాన్యతిత త్పుశు। దలరగత్తే
నందివచిదీనినంత్రోయుబవిత్రుట్రాస్తైయుంగ్నిం చ్రి। తట్రు మేనివధినభలయుంబ్లు
విలొనేశాంబ్రిక్రుశాశనసమనానుం స్నెసాం కుయులపైనుశశనకవమురిచి
యుయుతశేని। తెత్రు శవిపన్నయునదన్నవయెబ్బిశనుంన్నదానితె ... ఖందెంత

ఘ్రుతినం మృవాని ప్రుంఘన్నశకన్నయు ... ం బ్బ
శిసం లతాంనేదనుదుకు సొంచియనానవభనంబ్బ ...
తాలుంగునత్రిలయుహాం యుంబ్బచెసుగాంన్య ... ప్రరం
చుఘవినియువిగివాంవిత నూంకుంప్పుశ్రృగిలుయు ...
వసుంభ్రి। భ్రూంతోశనన్యుయతైం ఖ్రిశివిళ్లు ...

౨౧

దళసత్వంబు । పుంత్రత్వంత్రపుత్రులు మహాప్రియామాసకుండు । నదిని సంతాపింపు । స్వర్గా కుసుమ పదేశంబున నతుమైలు [illegible] కాపుంబున స్థింబ నిత్యమయు [illegible] మనత్రై కనుం భోగాన్నంబుదా । క్రమ జేతింబయుం కం [illegible] బున్నైన మంత్ర తంత్రంబులు గ్రహింపి । యాంజ్ఞా కట్టైన నమ్మి [illegible] నట [illegible] రత్న [illegible] ధరణిజ హ.

రం త్రరంబున నని యయినరవిపన [illegible] నిదే క్షితిపా చేవ మయ [illegible] నకు వేరయి । మంత్ర వర్గంబున రావింపి యయాత్ర రత్న [illegible] ప్రమా పుం దైవ ప్రబం [illegible] రత్నం దానితో [illegible] మయ రాం [illegible] దివి బా గవాం తనిరాం తత్ర విహా మలం నెపట్టె [illegible] ని పరిక్రియ [illegible] తత్ర మం [illegible] విప్రవచన ప్ర వర భూపాల్ప సం [illegible] బున తమ [illegible] సురగం బునవేబున్ । బు నిని నవిని నపంతో

[illegible] పరి [illegible] యయ్ [illegible] నిర్గ తన వేద [illegible] మయనకలా [illegible] యయ [illegible] తాన్యా [illegible] బున [illegible] కవి [illegible] యయ [illegible] పరిక్రియ [illegible] బున [illegible] మహానవ్య [illegible] మమ గవి [illegible]

న స్తోత్రన [illegible] ంబిస్తున [illegible] ంస్థ [illegible]
[illegible] లంబిస్తు [illegible] దు ను రియు ది ను [illegible]
[illegible] ను [illegible] పురంబిస్తున [illegible]
[illegible] నేదలించి [illegible] తనిం [illegible]
తు లతగు నే [illegible] నేపం [illegible] ంబిస్తు యనాం యుం

[illegible] యుగు [illegible] ంబిస్తున [illegible] ంపు [illegible] గునే [illegible]
[illegible] నా [illegible] నతిరితతధన
[illegible] ను [illegible] ంబిస్తున [illegible] నినా
మం [illegible] న ను [illegible] నని నగు [illegible] నిలుచిం [illegible]
[illegible] బనితే [illegible] దేని యుని [illegible]

[illegible] నసం [illegible] ని చాంత న [illegible] నాం [illegible]
[illegible] నగు దు [illegible] నుధ నంబిస్తు [illegible]
నాని [illegible] నిలుచి [illegible] దను [illegible]
దనె నలయు [illegible] బిస్తున [illegible] నగు నే ని లయు [illegible]
బిస్తు [illegible] బినా [illegible] నలం బిస్తున [illegible] ంబిస్తు [illegible]

సెల బులు నలు[illegible] తెలంచెట్టుకొన్ని పరిష్కృతా పాం ఔష్ట ల్లిని
త్రియు నపంగ్గ[illegible] చ్చు హారి నగ్గ శ్రీ పరిపూర్ణ బుం ష్టగనిగ్రక్ష
శాంఖ్య పుష్పాలలని [illegible] త్రలతుం తైది విశేంద్ర క్యాలు దుదత్రు
నిశాపతి నంబులు వారి వెం చ్రి నంభూలు పంచ లిం ప్రీదన్మనిరి బాం
మరిలయులల శూనవ నృసిరి బుల్లన బాత్తై విపులం పాలు యు దనుతం

తాను [illegible] నయు త్తృ శ్శ్వం డై వచ్చినాం ఖు బ్దీ శవరులం గు
[illegible] చిత్రాలు ప్రభా న జ నిభు దంత్రు బేరా నియు వెలవారల దేవ్రి
న్నిరల చెంపూం న ప్రీతి నేలవు రియు నూలత్తిలల నోం రెలనుం న్నె మంత్రలను
త్తెడు నం బుస్స దళ్లలా వలు లీవారల తెల్లచెల్లి లయు నం ఘ్రిదు కానెల నం
[illegible] చిత్తు కురి సైనులు వలన బ్లు ధవ బ్లున కలం [illegible]

[illegible] లలన తిత్రిం [illegible] తెన వారి [illegible]
నవానవంత్త్రు లయు నాల [illegible] వారిరలలన ప[illegible]లయు నత్ర
ఘత్తె వులు లేగడు గుం చ్చుగా రలల నా రబయుం [illegible]
ఘెచ్చెపైరనాలకేయ కానెత్రు చ్చుడులు లా వలనల్లిన త్రిమి [illegible]
గ తుం డెనకు త్రలు —— కవక త్తత్రరి [illegible] నం బు

శ్రీవనం బున్నకేలయును నిశ్శ్రేకలం ద్దు వతు వృత్తం బున్న గరి [illegible]
పం శ్రీ సనా భ స్తువయుం బ్లుటు దుతనరు శ్రీ రశైన [illegible]
శ్రీదైనః వ[illegible]ంజీ వియుం ద్రు గానేంవం ద్రు [illegible]
బున్నగా ని[illegible]త్రుం[illegible] [illegible] వి జనం బొకై విపి గాం [illegible]
ని ఆ [illegible] [illegible] [illegible] [illegible]

[illegible]

నిపాతంబున్నన [illegible] నఘ్నుత నభేద నిపరచినటు దోష్నిక స[illegible] బునుతి హా గ్నిదగ్ధంబులు వెల్లినట్లు ఘవజ్జ నకెంబ్డు పరల [illegible] తపురస్సరా నైక భూసురవరులు యథావిధిం పరలోక [illegible]
నివత్రింబురా తత్రుడుతేఖ [illegible] యుష్పం తత్రుడనై లి త్రియుత భాష్యం [illegible] బున్నకం ఘటిహా యున్నయు రాక్షసియు త్రవు ఖా ధా రంబున్న యుతభ [illegible] వుహా ప్రిద థిఫి కృద్ధులై [illegible] పంబ్రితి ధృత్వహా గ్నియు నత్రి [illegible]
నష్టు [illegible] ధారుణి [illegible] బ్బుమర్ధం బ్రితనేక యుహా నచేయు యువహా నవద [illegible] మేనా వివృవిక్రియ లచ్చిం బ్రితినభ్రవస్తుతులు నిత్యలమై నయును శం బున్న దిక్కులల సంబ్రితపుణ్యసర్వముణా సంపురనన ప్పు యనస నమునమే [illegible]
దెట్టిహా టి యుప [illegible] బ్రుసయ భూరి దనచే చే శ చే [illegible] పరంక [illegible] నే కభూ సురా పాందితసప్పుతియు నయునభ న్నయున్నయు యుతబ్రుతా దితాగ్ని [illegible] షంపస్విబింబు తవపియుత్రసమ [illegible]
[illegible] బులసూ [illegible] నినవి నిబనమేబ దీయు యుంక్షుర్ణ [illegible] [illegible] సుపృయుగాం గంబున్నసేయు సమకక్షిపు రాహి తులను = [illegible] బులనువిన్ను [illegible] బం [illegible] లకక్షి [illegible]

పనం శ్రీ...నను దర్శ నుడే యున్న దళిం చెప్పిన ల్లా రాయి మను నను నరేం మిత్ర బాంధవ జనంబు... తర్కుకుసు సంగ్రహ న్యాయాన నెలియందబిం చెప్పు దివిధానా ధిపలానివని చేం...న... నను నవ్వెలయు ...
బున్న...సదనాలున్న నష్టలయాం గాబెట్టిదని శాస్త్ర విధానంబు గలదే నిదానంబెప్పుండునీనలు త్రిద్దెవిట్లనితెలుసుత్రోనెనిలయునేతదర్ధమియునా గదేవతనిచ్చితంబ్బదిలయి...యు...
...శ్రీ వశాంగ్లయనాంచు దూర్ధన్నినిక్కాంచపువలుంక్తో సంబంధాతనిక్కోలయుదడన్నినవ్వుడునష్టలయాంగయుబోలయాగాన్నినయున్నని క్రియుంచిబనేమియుయుంక్లో వాంశిరా బట్టుత్తిదెన్నైన...
నమునాదేవిపత్నిగాంనష్టలయాంగదేఖ్యునుంటెః శాస్త్రాపదిష్టప్ర కారాలక్ష్మేనా ని...లా బు...సునియు...వరణానే...ప్ర న్నసంభారసంభృతం బ్బునుః బ్రాభదనదానసంప్రభూర్ణ
పునీలయుక్తుత్రిలయారంభ సంభృ...ను పరిత్రమగాణా ప్రాంపూర్ణానివ హాంబున్ను నన్నైన లయ బాన్న యుయుతం సంబున్న నసుంన్న లయా...బానను నష్టా న్నావిద్యాలనిపునాలుంత్తైన పూరా...

[illegible]

[illegible]

[illegible]

గిరియు।కృష్ణదేవగారు కులమునందు తమ్ము అంత్యపాలు।ప్రసన్న నలసాలు
కలిపు।కరణ।సబలసంపూర్ణ ।గ్రుచంద్రక।మంత్రములు దిల్లీగా
వాత।హరితి।భేదవిశాలవిహంగ।వేదసంధుస్తైన ఐరావత
ములు।తురంగములు।గ్రములు।చైతన్య।కులసి।వాహనవా
యువైన ధృతరాష్ట్రకుల సట్టభద్రులు సున్నైలయకన్యా కృపవిశ

కాలదండ్ర।పిత్రులహా।రిహారహిరణ్య।గర్భవాహనాయుక్తైన సేను
లకొప్పు।ద్రు।రితన [illegible] ।రితనసుధానువే [illegible]
కులసంపదలు నూ[illegible] లు।కులంత్ర [illegible]
లనవరం హా।వారి [illegible]
తరహ పాత్రాలయు తసంఖ్యలంగ [illegible] తవేగా కులం [illegible]

ఘృతకుల సంపదలు సు।యా [illegible]
వేగవాహనాయుక్తైన త [illegible] కులసంపదలు సు।వాం [illegible]
యుసాధుస్తైన [illegible] కులసంపదలు సు। [illegible]
లింగ శిలిం [illegible] నా [illegible]
విప్రేరా [illegible] తా [illegible]

మహాకీర్తి [illegible] నే [illegible] మహాయోగంబున నే నంత్రక వంచ్చిన ప్రు
తెడు రవము కాలిపయి దెరలు లత్త్రు। స్నేడు రవము ను డి ప్పుల సము।
౨౪ బ్రింప్పుము। రత్తింప్రు తెలుము ను యు యుప్పు రంధ్ర కడకు నుళ్ళ వ
నినోడ కుం డ్డె మ నిచే కా నియుం డ్డె। నిళ వా సు కొలుసు బ న
బ్బులైన బన నివా కుం డ్డె తులయు యుశిస్సం డ్డం బ్బులుం బ

న తె నా నాం మ స్రు కు లె ప యు్బ్బు। యుక్త తనాం నే। [illegible] బ్రిం వ [illegible] వా తి నా త్రి
కడు కా ని త్రే యు ంచ్చి ను ర గ కా తె హా ద్ది త నై్ను। [illegible] త్త్రు కు డ తి బె
న ప్పు రం ధ రు ం డ్డె నుం డ్డి వా ల్లి కము ల జు వా కృం బ్బు న। వా ను తె త్రు ము ఖ సర్ప
వే జ యు స మా ర క్షి స ప్పు న త్రు వరి త్రు ప్పుం డ్డై। తే ఙ న బ్బి లతో ఙ న యు
డు యు కు శ ర ణిం చ్చి। త వ చె వి యు వి చ ర త్తా రం భ్రూ చి యు ల్లు నిలుచె [illegible]

ధ్యా న సు లైయు బ్బ్ను ల కిను క ల్ల డ బ డ బ కి లు [illegible] వ మ్మ ము। వ [illegible]
తుం డ్డై। యు త్త్రు కా ము న న రి సు ర గ కా రిధి వ సు మ్మ [illegible] ము ర
కు ల ము బ్బు ల [illegible] తు గ నె ల్ల స త్రు భ యు ం బ్బు లై మి యు ం ం గి న వా డ్డె వా
మ సూ త్రు ల వా ళ్ళి కని వ హా ం బ్బు యు ని జ వం శ త్రా। [illegible]
స ర్షి త వ గ శ స త్రు చ యు యు। యు స్సా ప్ను ల నై న యు స్తు దా పు ల [illegible]

శ్లో॥ స్త్రీప్రియయొనర్పుగ నవరస ॥ మహిస్త్ర తతన మ నదొష్నిన ప్లు డం ఖు ఛ నే త్రైపు
ష్ణు వచనం బ్బ్లుసు నద్రిదిరా వి.ని ॥ యే లాం ప్రత్యేంక్షు మాం శలం త్రైప్రు ॥
న ॥ న స్త్రి శం ద్రు జన మే బెరు నలోం హాం లు హోం వి కిం ఖ్నినిసప్ర ని
న నిన నస్త్రి కం డ్లు క్షు ని రాం లు ము వే ఉ వం బదియు ం న్య వం విష్ణుళి నే
యు ఖ్యై లసా కరిష్మ ॥ నవులవే తవే రాం ద్ర ని ఘ్నైన విప్ర వలు

శ ప విమలత పోళే విభవం బ్బునకే మలు ఝ నత్రి డ లు వి గత శల్య పృం ద ॥ స్త్రీ కేమ రా ॥ మవి
జరత్నా రమ హ ళ మునికి నిం స్న నివాం పాం బ్బ్లు శే రయు లు రయు నే తదధ్ధంబ్బు యుం న్నైం
లురాం గం బ్బుడి ఇం స్త్రీ వల రయు ననినా ॥ నగ్రబ్రు రవ నం బ్బు లు విని జరత్నా రలయుం
ఢ కారి నివ ఢ నవి రయుతాని వధ్రు వను తులు ల ॥ బడ ననిం జ్ఞైనవ శ్లో ము ॥ ను ద ని ం త్రో
తాళి న నేం జయున ప్రలూగ సదనం బ్బునవుం బో రయు లేన దేహ ాం త్రి

యూ త్రైని వచనము నమ హలిహాం వాలరతు గ్రాం బ్బు గురు త్రి త్రి నిధ య బ్రం
న్నైని షం ఖ్నినియు ॥ ను పే భూం ప్రైన నవల సప్రుత్ర శల య బ్రు గు ౖ ఘా లు
గా ఘ కు వెయు గ బ్బు భూ ॥ భ వ న్నా తులు ని రయిాం గ బ్బు శే లు
ను సప్రు లు యూ గ నే హాం ఉ కు మిం జ్ఞైనా లు న్నీ ల ని ల స్త్రి శం ద్రో హా ను వి లు
న భూం త్రైరం బ్బుల్లని యుం న్నుచుం డె ॥ స్త్రీ స్త్రీవ చనప్రాణ శం ఖు

౨౬

నిష్ఠనిమూలితయుం శ్రీఉపఛర జ్ఞనసాధకమై కభూపాపకలవైరాజర్షి తైధారుణో। ప్రబనెల్లంద యుతాదధర్మచరితం బాదింప్రు బుం దాంక్షిధర్మజు నాభాగుఘనడు ధుం దశరధుం మాం జ్ఞా శ్రీరాముఁ రఘు...

జలయుఁ బాలివి తినెష్టగాం బిల్లల జగద్విఖ్యాత పాలిఉత్తా ఛలెరఊ సువలదాం బిల్లనవారుణ్ణిలిన కాలిక్రైకుంట్టగనీపాం ఊష్టవకులం బిల్ల ఉక్షి భూరం బిల్లగా నృపులభ్రుత నవనితాం భభూతం బిల్లబుగనవయం

త్రిసం క్షిశు మం బిల్లలంకు। దివిరి యుష్టదినం బిల్లవి ఘ్నులం ధృతొన్నవైరి హరిత్రిభూర్ పుఠఠుఠం మ్మను చేరమ్మైన నయి యిష్టయు ధర్మా ఛారాజసా యుయు। ష్ట్రం మ్మ ప్రలయాం నఘైకినత్రభూప తె యుష్టయుచే. వపా

నరియు। ష్ట్రం మ్ము నఘ్రష్టులయ ష్టయునిరాకల లయ చిత్తాయ నవ నేం ష్ట్రయు। ష్ట్రం మ్ముసనెంక్తీరాంపవెలసస్త్రీం మాంలి స్తురు వంశవర్ధనా యివ తపుక్షు ప్రయోగ విధి విత్రిపులు త్రిను ధీలయు ...

తసుమపాలి త్రిపాలి ధనులసు గ్రహా నిగ్రహా కత్రిలయు కృష్ణ విత్రి తనునరుత్రిభూల్ కష్ణలగభూసమానులు పూర్ణిదిక్షులి। త్రిరువ లయాం త్రికరి త్రిహులు వం ల్లై ప్రుశిష్టులు భూవిధర్మసాపు ...

వి ప్రో స్న ఋషిదా ధర్మరాజాత్రిపుర సుగన్ధి ఖిన్న నశ్యలింద్ర స్సేల్సు స్వేడ్వే
పలులత్తాగారవ్వనం కల్యాణ [illegible] రూఢిలచ్చాం బిరఠ
సం॥ వ్రాంతిగ మనోరథంబులను పూర్ణ ఫలంబులు నిచ్చుచుం
డి సూతులుం బ్రినన్న కు నకిరి సంభరు నతిశ్రీతువైరంరత్త బిన
రాంతవేటలయు వి మం స్వర్గ [illegible] కరాం త్తమం స్వసం॥ త్త్రను

పాలయు సకే గుదెం బ్రెసుత కిష్ణ [illegible] సంపులంబ్బు తాగిసద్బుం [illegible] సదస్సుల
[illegible] తు సంన్నిధి [illegible] రత్నగాంపత్తిక [illegible] వహింపుయు లవంపిస్సు [illegible]
[illegible] లు నాంలిపల [illegible] జనపేల జరయునాత్తనయు బ్రి పంపను [illegible]
సె బలయుం బట్టె కుం బూదాబి మునిం [illegible] చెల్లియుష్టంబ్బులాంది నయిత్తునదుల
[illegible] దలరాంబి నరతన్ని తిసేవిపుదిరంబ్బ బంధు సం॥ త్తనమనేహ బ్బేరంబ్బుప

బెట్టినవి నం సత్యంబ్బె వగ [illegible] సాంబ్బె [illegible] ద్దు [illegible]
దివ్యసం [illegible] నిర్బి [illegible] హ [illegible] లదా నుముమా రి జ [illegible]
బులన॥ సద సప్పల ను నత్రిభద్రారకు నను రాంపశు భువ [illegible] బ్బు
గు మునిన సం త్రిసిల్లి లయు [illegible] లయెం [illegible]
రి తం బ్బిగనా కుబ్రిలయుం బ్బగొంవహేం ళ్లి ను లన [illegible] లయు గమ

౨౭ ఉదీంపు యు రాం వ్రయు నప్పనెం తప్పిల నీలయు దినసవతల్లిలింజు
నల్లిబనాం ధుర్కారింబం। పునవ్రా రాంబియునాం ఖనయు బూరావల మేలుల్లి
నాయు యు తల లోక్లినురల త్రయు క్రియ తమహం వ్రంబ్బునకనాం
వదం బ్బు నంది రుగు చుట్టె విపిల్లలి జను ఉయనియ తినస్రానల
హనిసత్త్ర వలం నప్పనిలియా। నని మత్రోక్ష తప్పిత్తునస్త్రగ తలలం గా
ఉ త్రిలం బ్బునదిత్తి దికిష్ట మాట్ల విప్రము। బ్యునవ ఉపాతనిధ ననన
యుం వప్పు నెంప్పు తరిబిగవల దిన్నవృజనాం నపుతర బ్బుగాం। జనవేంజ యుంప్తుప్తి
నవాబ్బులిబుద్ధ యుంప్తరతత్రి సుంప్తు ఉదివ్వు చుకలి దూం లవాత ప్రిరలవేం। ప్పత
యుఖంతరిస్త బుద్ధె నవాం నిర బుట్టు మాం। పాం త్రు న క్రం వ్యఖ మది। యుం తతభులు
కుంప్త్రి గాంగాంబె నంబ్బునవ్రి తమత్రి నంప్పుల సదసల్లలి నంత్రి తం బంప్పి భూరి
భూను పాం వృవనె దిదియు బ్రినక। వుల నవు నన త్రి లయం బ్బును నుగాం చున
ప్రాం ధనం బ్బునం ప్రెనవ్ర లియాం గం బ్బుతి నిం ప్రునల్లి నం యం బ్బు
ను ప్రాం తవవ ధనతరియు తబ్బ్రాం ప్రా నాం ప్రాంతరనదిచె ప్రుత్తల దైవం
త్రిం వ్ర దిత్రి హంస్రిను దంత్రి నయు యు ఖ నని కాం పభయుప్రిపిఠతను
రనిసిలం ప్రిది సంత్రి తప్పుతిపదాం రాం వంబ్బురం వ్య్రం బ్బుగాం కయనయ

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

శ్రీరామ జయం
శ్రీకృష్ణ సు
[illegible] విష్ణుమ సు
[illegible] మ సు

శ్రీమన్నృప శాలివాహన శకం శతి। ఖా [illegible] వలనతి మను వరాం [illegible]
ౘనమేం జయం [illegible] పన [illegible] తను [illegible] జయ
[illegible] । [illegible] శ్రావణ బహుళం హాల పమం [illegible]।
[illegible] ప్రా [illegible] బ [illegible] బేనాం । [illegible] నేయాం [illegible]
[illegible] । ననేవ మనినగ [illegible] పతి [illegible]

[illegible] శంక్రం [illegible] వద్ది । ఆ [illegible] రథర [illegible] శేధర । ధర [illegible] తిమం [illegible] న ధర్మనర [illegible]
[illegible] ధి ం । సం ప్రాం [illegible] దత్త [illegible] ల లక్ష్మి [illegible] లను [illegible] ద [illegible] ను ం బూం [illegible] ।
విష్ణు [illegible] న [illegible] సం [illegible] త్రు [illegible] బరాశేరను [illegible]
దవ [illegible] దే పయనను నుల వం ప్రా [illegible] ను [illegible] నుం [illegible] బలూ [illegible]
తం [illegible] । త [illegible] ను [illegible] నం [illegible] న [illegible] రమన తి [illegible] న

[illegible] శ్రీ [illegible] కుం [illegible] నా ద [illegible]
దీ నా ధ జ నం [illegible] ం గా [illegible] న ధ నం [illegible]
శ్రీ [illegible] పరు నా [illegible]
రాం [illegible] మని [illegible] వ [illegible]
[illegible] ది [illegible] ం బూం [illegible] । శ్రీ

ష్ణుదేవుం జేసెం బన్ను నను వినందలం జ్ఞానినియాంవనతసి రమ్యం దైత్యనమే ఖలయుం క్షిష్ట నితేలసియత్రృతి తా... రు మెభిహ్వదివరు వృద్ధి. రాం జులు నం ఘభూరరాజ్యవిభుత వెలసి ...
ఘనకనిహిపం క్షత్రియ రాజ్యనం క్షనలక్ష్మి చెడక్కారె మగాంర రాంబ్లునత్రుభా. త్రియుమగా... రతయుక్షనిపొరపరాత్రములి. ఛిభరిపోరం వ్రుశాలయనై ...
యుక్తి గారత్రకలహం వేంలల్లయు దివ్యదినిశలతెరం గ్నత్తె విలయం గనానతిత్రిం క్షైనా కౌశలం నృదిం త్రవంద్ర... ననాం క్షత వధా త్రీరరాక్షి విభితరారకెపలుతరాపాల ...
క్షేత్రి శ్రీ. విశ్వపరి వృతుదై సము స్రక్ష నపాలనజ్ఞా. బిన యేహం గృహం త్రైలోక్యం. పాలయనమునిబూ జించ్రిభ రమ్యదై విమ ట తు నూంసు వసు ... పాపలయు సుంక్షను. నవ్విల భువనవం ...
నింద్యనశునమున ఠించ్రి. విశ్వ బ్లునం బ్లుల యు నుత్రహం బ్లువ శక్తి ... తము నియుక్త ధర్మ... నంవేరాత్రియుల తు. నం ... నంధిరం: జెనరం ని. వేలుత ... నిఖత్త్రిమనా

౨౬

రంబై నదానిరాంబులకెలిభూరాం బావిభి వృత్తినిత్యాభ్యుదయ ప్రదంబై నదాంని హా బు [illegible] నైయు త్రవత్రిణానేశ। బన్నా బుజ బహాంణ్ణాంబై నదాం బ్బి నత్యాంకృపబుత్తు కరసహాంస్త్రి శ నం బ్బుధ్యాన్నిదాం నసరల

తాశక్ర [illegible] నై నదానిబుధసతోనా। మహిమనప్రశిత్మైన దానిభచ ఏనుతపరాత్రిముఖోక్తతవివేకులయసత్వనిమ్మిత లియకాంధినయ బత్తులయ త్రిముఖుద్భవుత్కర్షణాగతానుశ్రుతినుల న

గాత్ర శిష్టులను భారత [illegible] సర్గాను శేత్రిన ఘులంనెం జూదాని విదితంబ్బు సుదాని సభాంత్రణంబ్బుల నాఉకాగతయుక్తింబతి = హాసనన్నా నము దాయు [illegible] రాముష్ట్రతా। త్రయపా హిత్ర ముత్రి

ముత్రి [illegible] బులెన్నైక మున్నాల్యారాంత్రిశ్రీహంబ్బునాం ఖత నానాదేవవేదాం త్రవి। దాళయుకాంబ్బు సుదానిబప్పదారాణోత్కర్ష తాఖ్యాననయ నాలుసిలపాం [illegible] ణాలయు పాం [illegible] భూపతి ప

[illegible] బునహ [illegible] పురంబ్బునంధు। దృతరాష్ట్రనుత త్సులతో నై [illegible] సుచుభూపాసులువరులకు నా। వేదంబ్బులను ధనుర్వేదాదివిద్య యు। గ దబుచులయు ద వే [illegible] ము ల [illegible]

శ్రీతనెపకృష్ణుడుతాన్నిదనెంట్టుదుభూనృమెత్రిదుస్మరయుమయుకతమునితన్నియు
బలస్త్రీహెంపరిత్రమునిచెప్పితుత్తెన్నపవారాన్నైకరిత్రిష్టంబున్ననని
దికినెసామరియుయనెక్రినాదుయెవ్వారియారామషేదంబున్ననసుప్రక్రాంత్తె
న్నిలయొసుకలయునెన్నినాదుభశిబనసమయుంబున్ననిషుంబున్నబె
నమతట్టిలసియవదలుతకులుఉపతివారకారావతెయునలక్షిలె

కన్నెసనుతేగకపతంక్రపలనసరయచెయుగశనిబాంక్రపులుసనసడుధారిక్షయ
తునెత్తెత్తిమసెసనతిపులనలతావారబన్నంబెసిగంగ్రమథనంత్రీపింప్రనై
సవానిసరంకంగ్రమమనసంక్రులయుంక్షుకృష్ణపుసంబున్నసుంబక్తిగరపింపు
త్రింపునానాతరక్షిదివ్యపురవుంక్షియుక్షిదుబ్బియుంబ్బత్రీ
దిరిప్పులయుకృష్ణభుగానంరరజానిపిలయంద్రునలంబున్నదక్షిరాపైబన్నిబ

యగానసపారకంరినారిధుతెతవి
నాతడనంత్రసత్తుంత్రిగావ్రనతేక్షుంత్రంబున్నవెళ్లిసుతెగురిరిమివేహ
నానతంద్రవత్రయాదేవుంక్షిగావునతద్ధిబున్నతరనజోస్తరం
బున్నయెవ్వియరియువారలనెల్లనపాయంబున్నయుయునపాయంబు
నపాంకనంద్రవెరింద్రిదిధుకరిపదిష్టభూదివరంబున్నసంత్రిప

౬౮ త్రా యత్నాలై త్ర తికినే త్రియత్నాలై రిధద్యు ల్లసు బతెం బ్బు దప్ర నివా
రద్బిబ్బు । నిడు మ రాం ష్టు గడల దాడర వెం ష్టా యయ్యుయిత్తు
నసం ద్దు ని । న । నం ష్టు బ్రేరనే సుం ష్ట్రి విం ఉం బన్నసులం జం ప్రిలి
షెట్రా పతిప్రలయం నరం బ్బునరు క్ష్యలయం త్రిం బచె నుం ష్టు శ్రీ
బ్బుం స్త్రినేకె రిం ష్టిత్యుర రా ష్టుం ష్టువారలరాం విం ఛ్చే వాం ష్టుల

ర బ్బు । నవేను లం బాం లలసుదితసప్లీర తులనే ఖ్యిలలాకలాతే తపాలం బ్బు
తురెబ్బి ధనుం ష్ట్రై రెంయు నవాం యుం బ్బువలనం బాం యుయు బు । వాం ష్టుబులా
త్రం బ్బ్రివిరాలం బ్బా । యేక వత్రుళ్లం బ్బునం ష్టు బకాసులుం ష్టం ప్పి । విప్లలం గ్రా బి ।
మం బ్బునే సె । నకలరాం బలారం బ్బు నరొడ్డాప్రిత్ర వదిం బా ద్దినాని రాని నేవు ల
లకునధరా బ్బుం బ్బి బ్బి యుం ద్రుప్రసై పురం బ్బునసుం ష్టుబం బ్బునసం ష్టురా బ్బుం

లా బ్బూ రిగుణ్ణులని ష్టి తా రితగ్రురి లై వెయం ష్టు వా రిద్దె లంబ్బు
ద్రా వ్రాం దహం బ్బు వలన । నరోం యులై చెనని సహితం బ్బువనం బ్బు
మరియు దరు విప్రవేషం బ్బునత్త్రీపుళ్లం బ్బునరుం బ్బినిద్రయుం =
సురవ భనం బ్బునవివాహం త్రై వ్రేపదుపురం బ్బునెలక్షసం ష్ఠితం
బ్బుకైలయుబుం న్నం తన్నుళ గొ ద్దాళ్లిన వల్లెతే గయ్యిన్నా గసు ఖ్యాదరం ష్టు

ద్రోపం ల్లో యుక్తస్త్రీమ వరోధియు నభిమ న్యునలవిన ... నద్యుత్తనతి ముదంబ్బున బడకనాయునయన మహాక్షేత్ర ప్రయాగ ల్లునయవయమ్మరింత్ర నక్షిదేవచే తదిస్యర ధంబ్బును విద్యాశ్రయులు ను ది వాలి దెయు ధ ... లు నుగా ...
బ్బు ను శ్రీ యుబా గాదమా గిశం బ్బుయు నున బడకిసుర క గాంబ్బు తాశి నుర వతి నోం బ్రీ పా క్షె రథ రాసం బ్బున నక్షిదేవుం దని తె మరియుయల న సబాం త్రాం ల్లుం ద్రై జరాసం ధుని జంక్షి దిగ్విజ యుం జ్జ్వతె ... బ్బుతా
యుం ద్రైన ధర్మరాజు రాజసూయం బ్బు నుధిత జ్ఞం బ్బు జెకి నది శైలు దలుగాంగల పాం డ్త గుణ సంపదలు భూచి సహిం ప్తునోపచే దు శిష్ట్రధ నుం దుపాయ మున్నత బ్బున ధర్మరాజు పరాక్ర మంబ్బు
చెశి పంత్రెం ద్రై లవనవాసం బ్బు నెల జ్ఞాయుతుం డు జ్ఞాపదం బ్బు న న జన్న తవాసం బ్బు నమగోన నలుశుం బ్బు చేశి భూరి విద్యై బ్బు న రిట్బు న జ్ఞ ని పాం డ్త లు వనం బ్బు నారాం న్నం జాత్రయ వయ ప ర మగురా పదేశ =
మున బాధు గదుపా ధిపర త్నై కాయుం గ్రిమ రిదత పంబ్బునం కులు న్న బ ప త కట వ బ్బున్న కుబ శైగా ద కశారు త్రిస నృ జె శిదత్తు పా శు పదాం బకి దిష్ప బా గా ముల్ల హార సు ర రా జుదేవ న వ హ బ్బు

లచే బదే న్నై త్రిదశం బ్బునే నాంల శ్రీ కృష్ణ ఏవనను న బల ద్రేం ద్రేం న్నే
రవచే దను ఉబిదిలయాలఏలయు ల్లు భరతవను వెల్లయు వంశ వరి =
త్రం బో షరించుమం జనుల కథాంశ్రు ప్రకారం బ్బుతేరి. నా న్నై
నకునకు శ్రీనావ్లే నవే దవ్యాసుల శిష్యం బ్బునే విప్రుడం బ్బు చెప్పుదవి నుం
నినర్హా త్రిను ముని నం ద్రుని నిర్ణేవ ముని వని నిష్టు తేనె నర్త్రం. ౪

చక్రా తేహా నవెయునే రయిందమ శ్రవణంబ్బు నేను ంద్రు వనర నలిపి. సృష్టి త్రీ నవుయు
తా నుకీర్తనం బ్బునంబే శి యుక్త ధను వని భారతం బ్లూరాంబ్లు రంగయశ్రాంలత్రీనా
సాం శ్రీ వతే యుధి వనధి జం న్నత్రివను వసే భారతాని ఖ్యానాం ఖ్యానము త నూత్రి
ద్రూల. నివాసవ ప్రతి ఎయుం ద్లు వసువ నునా తం ద్రు వేది భూనాం ఘుం ద్రు శి ష్ట
తృప్తై త ప వెళ్లు వుజ యుపు యుం శ్రీకృష్ణా తనిపా. లిఖి నవు రగణాం బ్బుతానినం ద్రం

యుమయు ను వేదే రవ్లు న్నే భారతా శిశా యుం న్గ మెను నాశి రిహాం ద్రు వన్నా
ధాంయు గా పాం ద్రే లయు ల్ల సుగా వసు వాస్లు ములబ్రాహ్మణుల్లు. త్రాసం
మయు ప్రు నప్రిణా మధ్యాం ద ద్రుం యు యవంశ ప్రత్ర మ హాభా రతము
లాకు. నుత కీ త్రి విప్రు లను విని నాం భా రత వున వి శి. జ నె మె య నను
లో శ నుడెం ప్ర నిల్లులని మెని రంప్రు జ నగరం భార తము

భూలయుక్తి భరితనై తిరాల్లప్రి శ్రవమిదియు శిలయునలవప్పురణాసుని
ఖం త్రిమన్నిపవికాని కి దేవత్త్వంబ్బునురత్త్రమదియు౦బైనయుం తార
మూలయు ఉపష్టనిగ్రహ శిష్టప్రతిపాలనద్రిమరంబైన। వాయుక్షి
వేణుయుక్తి కి మహారివిభవంబ్బు వెంరశిఘ్రంతేటు నిం[illegible]వం
[illegible] నమునన యుక్తి [illegible] నరిం బ్బువు లేవలు

కి నకి వని లకు ననపూ యువగనవదిత్త్వప్రతిపాలనం బ్బునను౦ దపం బ్బునకు౦ వెంప్పితి।
చరంబైనదివ్వివరం నం బ్బునుమహాత్ము నినే నిం దాం శ్రీనరం యఋ ధం బ్బుయుదారత
వేణు యుక్షలు [illegible] ప్రతిపా [illegible] ధం హై చరిం బ్బులుం చెలి।
బ్బునే యుం ఋష్టే క్తియు నమ విస్తారాదిరేలు లల నవితీ తవేనై।నదివేయు దయగా
లకనవనగు యుగా।యుయుద్ది [illegible] న మఋ మ చెదుడు [illegible] త్తులి యుకవదవ

నిపునా [illegible] ల లింతే [illegible] వడ [illegible] వ బ్బురుయు౦వట పేారా బ్బింబ్బు వేయు
నెం దు న ల్లిది వాద ని [illegible] బ్బులం [illegible] లుం ద్రివాల యుంను।వలి
[illegible] పవ్విచు౦ [illegible] నాం బ్బి [illegible] మలమా లికదనకు చింత్యం బ్బుగా
రాజు వెల్ల ప్రతి సం [illegible] త్సరం బ్బునిత్రి త్వవం బ్బు [illegible] యు చంద్ర
యు ధర [illegible] ప్రజ నను నబి వృద్ధి యు గు నా [illegible] [illegible]

రాము లీల [illegible] తుండై తల్లిము [illegible] ని విచిత్ర [illegible] చేసులం [illegible] బ్బులు తెలు గ చి [illegible] వ్వని గ లేరు [illegible] డు నం స్యం ట్టలం బ్బున ది రుద్ధు [illegible] బ్బు [illegible] న ని పలికి । నకల [illegible] సం ఘ్న [illegible] సం బ్బు

నగుం జ్ఞని [illegible] లయు భరం [illegible] సం బ్బిత [illegible] డుం బ్బురు హా సం [illegible] వరకు [illegible] రాం బ్బి [illegible] నవా డు నఖిలా గ [illegible] ముడే [illegible] గిం బ్బి [illegible]

[illegible] తం బ్బుగా । పం బ్బుము చే వ మై పర గు [illegible] తసం [illegible] సం స్తతని [illegible] రియు దే వర్ణి [illegible] నవము ని యు [illegible] గం [illegible] లయం శావ తారం బ్బులు [illegible] మహా వీరులు [illegible]

[illegible] బ్బు శేలయు [illegible] వు [illegible] రికాలు [illegible] రిం [illegible] కవాలం బ్బు [illegible] వసా [illegible] బ్బుల [illegible] విగాదని [illegible] విని చని మే ధరియుం [illegible] సు నకిట్ల నిలచెలయు [illegible]

[illegible] బ్బులయు [illegible] నవల [illegible] యు న [illegible] బ్బారత రణ [illegible] ము మడు లయు [illegible] నేము తా రే [illegible] నిన [illegible] వధనచే [illegible] నను [illegible] నిలచెల [illegible]

[illegible] నిష్ఠం బున్న చెసెన. దినసె [illegible] స్త్రీం [illegible] గాదె
బున్న యేమా జనంబున్న గావె. జ సుల కనిష్ట [illegible] వరం [illegible]
ద్దిష్టి పదరాలి [illegible] తవిమిరవలం [illegible] వేంపిన యుడ గుస్సు
తెలిబిం [illegible] లయు [illegible] మునిం [illegible] వెదవాలినుంటి ॥
[illegible] వుదవ [illegible] లయు [illegible] తపము నంక్షు చి

[illegible] కం. [illegible] సు [illegible] సవసరాం [illegible] బున్నసం బు [illegible] నవ
[illegible] నే [illegible] సూ
రారకుస [illegible] ముసవరవ [illegible] రాం. శరణా కుసనతె [illegible] సెరా. హంరము
[illegible] సంబున్న [illegible] సుదివం [illegible] యుమునా [illegible] మునన.
[illegible] ముసవెసు [illegible] సవరంబున్న [illegible] జెప్పనర

[illegible] గా. [illegible] స [illegible] తన [illegible] నవిచ [illegible] నిక [illegible]
గమం [illegible] యుంత [illegible] సం [illegible] నం [illegible] గా. విం [illegible] నవ [illegible]
[illegible] నంబున్న నయి [illegible]
[illegible] యుదు [illegible] దిత మయు [illegible]
[illegible] యుసం [illegible] సు [illegible] నవంపి [illegible]

వృత్తా న్నా దుక్కాం తం ఘ దసి । వారల ఘటె తన్నర్దే శం బ్బుల కుం నధి పతు ల దే సా న ఉ

లయు ధు నె ల్లు వ్రు ర స హ్మ ఫం బ్బు నం బ్బాలి న కల క్రి మ తి లయు ను మ హరి న కొ లిం హ లం బ్బు ను । ప ర్రి

న్ను దం ద్దెను గ్గా ధు కల ను ను రె న లకు నే కొంతు నిం బ డసి న । యు త్తున యు ద్దరు వుర ను । శు క్రులు తె ద్దు

న వ సు ప తి నే నా ప తిం త్రు శి । ని ది కం ద్దన కు ప త్తి గా చె కుయు నం త్తి । ది రి కం యు రు తెను తె రు

న త్తి బ్బు వ నం బ్బు న కరి గి యు జి ల వ ఋ కుల కుట్టు ను కు యుగా ల్కిం న్నల । చె ఋ పు ను వఋ ద చం న్నల =

తొలు ఘులు తా ం త్రిం యు । నలు జ
[illegible] సా [illegible] ం చు నరిత
ం [illegible] ం ప్రి న । న ది యు ను న తి త్రీ
[illegible] స [illegible] ం [illegible] త ఘుం
యం ం ద్దు క్షే [illegible]

ప్రి నం బ్లు । న ది ల స నం బ్లు । న ల స [illegible] ం బ్లు [illegible] మె యు [illegible]
సాం ద్ధి ను యెన్న న వ ని ప తి కి నె య్యు వెయు [illegible] శ్రీ య్యు [illegible] బ్లు
రి త గ తిం నాం శాం కం బ్లు నం బ ర ము । న ప్లు [illegible] శ్రీ ని వి ం ష ము [illegible] నిం గా
ద్గు హే తి ని । న్న న ప ర్గా పు ళ్ళుం బ్లు బ్ధా కి [illegible] ద రు ను న్నె ప నం । ద్ధ ను దీ ర్ఘు ము [illegible]
శ్రుం న్నుం లు బుం స్త్రీ యు ది యు [illegible]

[illegible] లయులు [illegible] నానెంప్టి [illegible] మం [illegible] లయు। [illegible]

[illegible] నయు పుయు। జై శిరా గ మం [illegible] నుం రము [illegible]

[illegible] నంయుల తంగఙ్లి [illegible] జై నింగ్నా ని [illegible]

[illegible]

[illegible]

వం బున నతిత్ర తుండెన యిద్ధ్ర వరరబు నసుపతి చరుం ద్రై ఉరరు ... త్రిత ద్దై వాన వా న సా బ ... రా ... ల
తు వ సు ప్రు యు వేరు వేరవం శేవ రుద్రై పర గిత్తు పరిచరుం ద్రై ... శ్రీ సంతాప్రసుం ద్దే రా జబుయ ప్రయు రా భ్రుం బున
౮౧ తకబున గా విం బ్రియు ద్రూం బుబ తీ న దా నిందన పాదం బునం త్రే ని ప్రా యు త్రి బిన న న్న బి పర్తి నవుం గం బున
త్రపు భక్తి సు తిలస్తై గి రి ని రి రి ధం బుబ బా బి యు పతా రం బుబె సి నః యు వరి చరు న తు మెబ్రి యు బ్రిన న తం దు
చా నికేసుర్తి నయా సంబుబెడె బ్రిసె ఘు వ నిత నపి త్పదేవ తయుబం బిన పు డు యు పరిచరు ద్రై ష్పు ...

ళం బున్నదా క్షీన దశమ నహా నమ్మాల్ని ంథ్యా [illegible] త్తెరణ వరు నైవే [illegible] లర ధగచ్చదా నామ్ము [illegible] ంద శంబున్నచె [illegible] యం [illegible] దు [illegible] నునైకహా తును గన దానినెంనరద [illegible] దానరా [illegible] బా [illegible]
త్రికలయుం జ్ఞనను పా నుప్తు నవం బానరిం బ్సి నభ్రుడా శాలమో శ్రీ బ్బునినత్రిం హ్మాన [illegible] బ్బునులు నుయుం చెగి। పసనదేవానిద [illegible] దివ్యరనితంవైద వల్లాశిరబ్బునన నుండ్లన [illegible] మరి [illegible] వంచాన్నుధీరం బ్బునన బుట్టినయు
[illegible] నాదు ను [illegible] రా బనం బ్సిరనాను [illegible] దంపరుండైవ [illegible] రం బ్బున ధిపదిలరు రన్నీనన్నా తు రు దా [illegible] జుదన కహా తునా శ్రీ నాదిం బ్రినం బ్బె రిగితేకు [illegible] బ్బు జను [illegible] లయ [illegible] యు [illegible] బాన్నరగను [illegible] లయ న
గాంభర్యా [illegible] బ్బునతనతం [illegible] గం బ్బునన [illegible] దా గదుళు లుసుంక్రైను [illegible] గతను దను [illegible] రుం [illegible] త్రి [illegible] సుతు [illegible] వరిప్రుపా [illegible] నిమ్మకరు [illegible] దఫు నాశన [illegible] దనం
[illegible] దీర్ఘ [illegible] బను పాడు పరాశరు [illegible] నిందృదా। బుద్ధితనత [illegible] నా నధియోదా దరన సూఖనల [illegible] నతం. బా [illegible] యే [illegible] యో ద [illegible]

[illegible] రం రం లు [illegible] లు [illegible] లచ్చి
జా తవెంగ గుర్ం ధ (శ్రీ) సుశరం [illegible] ధర్మిణ్ణుల
ల జు౦ భ్రెనిర్యం [illegible] నమ్మ। [illegible] యుసుం జ్జై సెలలు
ఖ్మనం భ్రె గర్భిణి౦ బ్రునసులు౦ [illegible] రలు౦ బని సెగ
[illegible] రం చె దుల్లిని [illegible] లుసవి

హా [illegible] హా [illegible] లఖా న [illegible]

దే బ్బనల రద్దిం పు నేతా వ మి రయు [illegible] దే తే తు వ

గు పర్యం బైన దైతా నల పర్యం బ్బు ను। న ర [illegible] దృ

దు ఉ వ పర్యం బైన ను హ [illegible] ర బ్బు న ను

[illegible] [illegible]

[illegible] రామయ్యగారి
[illegible] దేవి [illegible] కుశలం [illegible]
[illegible] రాసిన జాబు సహి తెలిసి [illegible]
[illegible] జాబు [illegible] [illegible]
[illegible]

కమ్మనే ...

నా సేనా ధస్తు ను ప ధి ధ్యేయు లు బ్బ ...

యు । వృత్తిర గర్భేం బ్బనే న స్థిత్వ ం ...

ఉ తే హం బ్బనే న దిజే ...

మ పేలు ఖుం న్యా ...

శురాసుండ్లు ప్రీరనిభ స్వాగ్ని సన్నిద్ద యుండవలసునశ్రవా యధాశక్తి శలంబ్బల క్షత్రంబుచేశిన ధర్మ ప్రవృత్తమయు సంతాన సంతాంధ్యా వెల యుండ్లరుతు తలయులి మహాలి . పృథ్వీయు యున్నశి ధర్మ వ్రేదన్న
శుంత్రో బఢశిరివయు వురున్నా డుకులయు కరాతులు నివేష్మ్రు బడే త్రిమెంల్లను లక్ష్మి బద్ధిరాం బధర్మ వదనేతి నమ్మత్రై . భూరభూరదుష్టశ నలభా ధా భారయుశుం క్షనవుల భూ ప్రజాపాలనక్షేం యుచ్చేం భూరిశ
శ్రీకృష్ణ మసు భూమ్మాలవేయుయుల్లు బ్రాంహ్మణా శ్రీవిప్రభుల్లునైన భూత యు యుధర్మసం గ్రహం బ్బునం ద్రభూ బిర త్రిజాం బ్బుశేలయులుం చేశిన నార్థ శ్రీమత్ర్మక్షితు యుదప్పుకవ క్రాంల్లుడు యుబ్రాంహ్మ యుల్లుల బ్బున
కాంయు క్షిధరనం బ్బునుననవరతదోరాశత్రుణితపదరం నర్విస్రా వం బ్బునం గారినయు వ్రుడు నాన యుసురిభలయు సకలసన్నిసమర్థిధి గ యుల్లునై . భూదేవి ప్రజాభారశీలత యుక్తల స్వరాజ్యమున్ని
గజపరిపాలర్లీయుం న్రిహరిహ రభారం బ్బునభూలకా లిశం బ్బునయు శ్లనకెయు నేలభూరి ప్రభూ రం తాత్ర భారయుదాల్లు టదిక్ష ట్లు భారము దలు వారి శిష్య నభూదను నేమ ప్రతిష్ఠార

యిగా విం ప్రినం న్నగా న్నం ద్దు [illegible] దేశ వేన భూ సనా నవవ్వ తము న
లయుసుంశ మున బు [illegible] ప్ర బకుసెవిహి తె [illegible] లను బుంద్దిరనే
శ్రీ గరాశంశ బూ [illegible] ల దుర్గతి ద్దతశరుదరం [illegible] పట్నపతులు యు దూరు
యిమెయతయ [illegible] దిత్తిద్ది లస్తిదానవు ల్గా దినగలబూకతరాశిశను సం
యెంయు నకేల బగు [illegible] త్రి మి త్రిహి గావు భూ తం లైన [illegible]

వేరు పూనా భుంజ్జు వా న వత్రుము మను వి వేడ్కె తాయిరాంం శంబ్లులతాతి దసరన
కయు దిత కురాశయు ధరకేశిన తయు శిశు పాలా దు యాఋచ [illegible] తుల బలా దన్ని
ణిశి భారతము వాలు యుద్ధం భారతశర ణా భూమిని లిఖితరస్థిరంయు ద్ధముచె
భవయుం తెంది నిరదం శ్వాయులు తన్విదయు ముమునా కుచె ప్పు వెయనినే పుదగ
[illegible] నస్ప లత్తైన ముశి చాయు [illegible] శిరసుం ద్దునుం [illegible] యుయు [illegible] లయు బు

బుద్ధిం [illegible] సుత్రి దనయుం శం [illegible] సునశయ ది తి సుతా నవ [illegible] త్ర త్త త్రు
నయుమ రాంశ సము ద్రవల్లె పాం డ్డ భూ వతిసు తద్ద [illegible] సరది
నిశ్శిలు దైవయ [illegible] నవి నిజ నమె ఇయుం [illegible] శం పృ యు సు నకె త్తన్ని
నూయవేయ [illegible] నవనిజ నమె బయయు [illegible] శం పేర్లు లయు నుంద్ధి [illegible] ని
ల హయుం ద్దిసు త్రు తు పుసు నవ నాం [illegible] దేశయు బుద్ధిరి అం

వ [illegible] త్తి౹ వ న్న ప్ర వ ల నే౦ చే రా౦ శ [illegible] భూ౦ వ [illegible] త్తి తము న్తై [illegible] నేప్ల న న (శ్రీ) [illegible] దత్తి గా౦ గ్రు ప్పు బ్బ్లు వ ల న ద త్తు౦ ట్టె బు ట్టె వా [illegible] వా౦ గ్రు ష్టు౦ బ్బ్లు వ ల నే౹ వి రి ౯ రి యు ను౹ [illegible] ను౹ భు క్తి న న యు [illegible]

వ్ర వ తి ను౹ యు ను చే వై అ ను ద యు౦ భూ [illegible] వ్ర యే౦ గా౦ భూ [illegible] నే౹ న్న తి [illegible] ని వు క్ర వై భూ౦౹ ఆ వే భు ల౦ ష్టి రు ను ను౦ ద్రు [illegible] వ సు వై న ను౦ ౪ వ ౧ ప ద౦ ప్ప డి యు౦ ఫ౦ [illegible] బు క్తి రి వా లి నే

౧ వ ర ణ వ౦ [illegible] ప్తు౹ శ రి౹ ల [illegible] ౹ ప్ర తి౹ వే ర౹ బు క్తి౹ (శ్రీ) త్తు౹ (శ్రీ) ల యు౹ వ్ర ద్ధి౹ ల జూ వ తు ల ను వ డు (శ్రీ) సు ద్ర ష్ణ౦ క్త సు వ సు వ్ర న ౩ ప్రా౹ (శ్రీ) [illegible] న యు రు వ ది యే౦ ద్ర ర సు చే [illegible] న

యు ఖ [illegible] ౹ నే౦ [illegible] ౹ [illegible] ప్ర స ర భు౹ వి [illegible] వ [illegible] వ ర శ౹ యు ను న గ౹ [illegible] వ౹ భూ ష ల యు ను౹ ద ను ప్ర ర ను వ న్న ల న ౩ ప్రా౹ న౦ క్త ది తి [illegible] ను వా ని ౩ దా [illegible] (శ్రీ)౹ [illegible] క్త౹ [illegible]

[illegible] ప్ర ల నే౦ [illegible] ద [illegible] వా ది [illegible] యు బు క్తి రి వు రి యు ను స [illegible] ది త యు [illegible] వా ని ౩ [illegible] త్తి౹ వా త బు యు [illegible] ర౦ [illegible] నే ని ౩ [illegible] న బు ట్టె సు యు [illegible] త ని ౩ [illegible] బు క్తి రి౹ (ప్ర) వా వ

[illegible]

స్తా తు । శ్రీధి భూప్తియు లంయసుత్తు [illegible] సుకు చింగరిన సుం శనవు [illegible] నగా ము చృయు బులు [illegible]

లానపు । ఎలాను । విద్రులా [illegible] ప్రయు [illegible] నదా వులు నలు బంధ్రుయు ల్లిరి । ం తలప్తు [illegible] మాత్రి [illegible]

తులు నాయుపరాయు సదా నిరిభ యుధిన శయు లతుల భూరి । భు బాయు శ్రవ రి పులున ఉల్లి రిన లు పు యు । [illegible] రవిఛ యు తేర [illegible]

నిరినవృత్తం బున్న ను । నరి నరిం బున్న సు । వెల్ల నరసపహం క్షం నాన్నిదు త్తైనయుప్ప రసయు బుల్లిరి । ము ను వృదానికి [illegible] నే నేరాం [illegible] నే నా [illegible]

న [illegible] పుల్లి [illegible] నాయు నవు [illegible] నియు సుదా నిరి సం పై తిజతారాయు వు లు బుల్లిరి । సుర [illegible] సూధా నిరెగ [illegible]

[illegible] యు ... వి [illegible] నే ... వి తే [illegible] మునుత్రి ప్ర [illegible] నే నే నా [illegible] యువ్వుల్లు యు ట్లై రి యు సి యు మరియాయు నం క్షీరస మానను పుత్త్రేన। తేయుప్ప చ ప్పోం [illegible] వృత [illegible] తయునుసు। సం
ఆలోనాం ॥ [illegible] యాం యతారు బు [illegible] రకొ [illegible] లకులంబు। వి [illegible] బ్రహ్మా స్తుతి చేయ్యుల నాచాత్సి। శ్రీలాలికే వృ చ్చితుంబైనె యుంట్లి। మానుగాన త్రియుగ్ర న్న నన పుత్త్రేన। నవ్వుం
[illegible] తే [illegible] రు [illegible] తులయు। ప్రేరవినే హా స్త్రతే ఘుల నఫయు। లభి [illegible] రతచే [illegible] మ హాత్మ్యం బృత విష్టి। చ రుయు సత్ప్రరుయు ప [illegible] ము [illegible] యువలు మరియాయు [illegible] సిరుయేను
[illegible] యు [illegible] పులహయురరా [illegible] మానన పుత్త్రేన తుక్షం త్రిత తిం [illegible] రుప్పు యు బుక్షిరి। త్రేమునను మానన పుత్రి న తెరు [illegible] ప్రస్తుత పరాం రుయు [illegible] నపతంత్ర నహాచయు యు పుత్త్రరి। సేతా
[illegible] నునుహిత [illegible] మయు తే న్నా [illegible] తితోనా [illegible]। బు ది [illegible] నని [illegible] (స) [illegible] సనుల నే ద్దేరు [illegible] హార్యుల యురి। త్రిం ద్దుదు [illegible] మునుజ్యు [illegible] ండ్లు। బుద్ధి తె [illegible]

...రదము నా హరి స్తు[illegible] ...ద్వాదశ నామ నీయం. త్రీ నమః స్త్రనాం త్రైవి శ్ని గ్రయము ప్రభా నగ త్రయము నీ [illegible] ప్రభా సలు లాంఛిగా నైన వల. త్రైవసము వులయి బుట్టించెను [illegible] వసు [illegible]

...గ తలు [illegible] లైలైనా ముం ధా మ చే నతి వ్ర. న శు మే నేరా హం రలి [illegible] దాని కైవశ్శగి సం ద్ర నత్రి రి [illegible] సు భా గి బు [illegible] సు. రసు గాలం డ్రై సు. భృద రలం నత్రై తు తలు బుట్టిరి [illegible] వదు ము. [illegible]

...డ్రై సు వ సు వ్రసను [illegible] త్రైతి ప్రత్రైనిని [illegible] డ్రై సు వ సు ఫ న కు రి వ [illegible] ను దా ని దిభు [illegible] దవ్యం. ట్ర బుట్టె. వి భా నత తియం సు కూ. తు కు బు ట్టిరి. [illegible] ను నవు వ నను. గు ఖా లు ం [illegible] బుట్రై [illegible]

...దు నదే వయుం డ్రై బుట్టై. ప్రభూ రనం. సు వ సు వ్రు న కు భృహా బుతి చ [illegible] గ త్రి కి వి శ్రుత త్రి బుట్టై. కే [illegible] విశ్చి. వశ్ర నిర్మిత. దేవ వి హా నం డ్రై నల దివ్య భగ కా [illegible] రబ తప రి తా.

...న్రు. వేది నిధనా మలు ... గాల నశుధా న న ప్ర [illegible] గని అధవగ్రై రు త్రి పైకపా. [illegible] ఘగ్ర వ్ర. వి నాం తు. వా వనే శ్వర [illegible] సాభి భ వుల న [illegible] గాద శ లు [illegible]

[illegible]

[illegible] పుష్టి । నైరావతం బుద్ధి [illegible] దేవతా

[illegible] నసం బుద్ధి [illegible] సదాని

[illegible] బుద్ధి । [illegible] సదాని [illegible]

[illegible] బుద్ధి । [illegible]

[illegible]

...ప్తి నా పక్షి [illegible] సంబున ధర్మం [illegible] సు ము నువ్వు [illegible] ద [illegible] సము విష్ణుము కాలంతా [illegible] నరగాం [illegible] మ్ము ప్పురులు బుట్టిరి। (శ్రీ)మ్ము [illegible] కరు నా।
[illegible] మునిరత్న న [illegible] త్రను నక్షి ములను బుట్టిరి। [illegible] ప్పు హ్లాదరులు బున్న నప్ప [illegible] నికి రు [illegible] ప్తి బుట్టె। నతం ద్రసు రల॥
[illegible] ఖులు సురలను [illegible] [illegible] మా [illegible] వికటా [illegible] ఖ్యాం [illegible] నవ పుత్రి [illegible] ం ద్రె బుట్టె ఖాం గ [illegible]
[illegible] నా [illegible] సుత వర్ణ [illegible] బుట్టె [illegible] యుం [illegible] రకిల ఘూం [illegible] త [illegible] నుకు చిరు నకుం ద్రు న జ. [illegible]
[illegible] [illegible] [illegible] [illegible] ముల [illegible] [illegible] [illegible] లయు [illegible] [illegible] ధా।

గృహం బున్న ప్రాప్త నిరితి। నం త్రసుల న గ్గాత ముప్ప [illegible] రా [illegible] స వ [illegible]
నాంబా. ప్పుం ద్రయిస్సి। వానికి [illegible] ధా (త్రి) భద్ర కర్తల న [illegible] గురు
వరుం ద్రను। బనవం [illegible] ని [illegible] కు ను బుట్టె। నా యులనా ర్యు
నమునినాతనికి బుట్టి। రల ప్రభుము [illegible] నయ [illegible] నారి [illegible]। బర ము
త విధాతలయు నన ని ధరు [illegible] బుట్టి। [illegible]

బుబుత్రై [illegible] దాంగి [illegible] ంబులు బు[illegible] విలయ సుదా[illegible] ంబులు బుట్టె [illegible] తయసుదా [illegible] దిగ్గజంబులు బుట్టె। సురయను దాని [illegible] యను భ
[illegible] యసుం బుట్టె [illegible] సుదాని [illegible] గనాం బున్నలు బుట్టె। [illegible] యను దా నికి [illegible] యంబులు బుట్టె। సుర న [illegible] నాగంబులు బుట్టె। ననల కుమ [illegible] గం [illegible] బుట్టిరి। వారల
వల్లన [illegible] లవా [illegible] ంబులు [illegible] బుట్టె। [illegible] తసం [illegible] ంబులుచల ది [illegible] నిం [illegible] నవదితి [illegible] దిసము [illegible] తసల భ వమృతావధాం సునె [illegible] సు బుం [illegible]
నద్రు [illegible] బున్న సు [illegible] యు [illegible] దిపయు [illegible] భ [illegible] యుం దురిత [illegible] ంత్రిలయు సు వలమరి లయు వత్స [illegible] ంబులు నదె [illegible] లయుం [illegible]
[illegible] ఉగ్గు [illegible] వచం శ [illegible] సు [illegible] తాదితె [illegible] ఉన సుదెవె దెవకీదేవులకు సు [illegible] విన సు। దె [illegible] కు దయు

[illegible] ర్మ [illegible] నగ [illegible] రం ధన్ను [illegible] దు [illegible] వృం దు (పుణ్యం)
ఆ [illegible] యున్ని రి [illegible] యు [illegible] యుం ద్రు [illegible]
వి దు [illegible] మ ఖి [illegible] ం [illegible] ఘ ఖ ఉ య [illegible]
[illegible] నబుల్లి [illegible] య న స ము [illegible]
తె [illegible] ం [illegible] మ [illegible] ను [illegible]

ఘ ము క్కు ది శ బాం తే [illegible] ము రి యు నేన ఘు ము ం డు న ర శం బున్న న [illegible]
వ్రిష్ణు బార ఖా ం ధ నే [illegible] బుల్లి [illegible] ము ద ము నె [illegible] ము ద ము న ని
[illegible] ం క [illegible] బున్న న ము ధ [illegible] ము న బుల్లి శ చా । న న వి ధన్న చా రున్న దు భూ ।
[illegible] ము రి పు [illegible] యాం [illegible] ప రి [illegible] దేం [illegible] వ గు ము రి యె
పు త్రు ం [illegible] ధ [illegible] త రా [illegible] పు ష్టి । మ తి యు ను వే ల్పు

ముక్కుం ద్రు బు ల్లి । న ఘు ర న ల యుం శ ర బున్న [illegible] త్రుం
మ ది యు గు వం శ్ర ము న నె మే ల ది బి [illegible] ద యుం [illegible]
రి న ఖ దు [illegible] ం ద్రు ని రిల వే ద [illegible] ల [illegible] ల ఘు దు నాం వ
నాం ధ శ న [illegible] ల యుం [illegible] బున్న [illegible] బుల్లి । [illegible] శం బున్న
గాం ఖ్యా రి యు [illegible] పుల్లి । న యు [illegible] ర మె గ రి [illegible] ం శం బున్న దు [illegible] ధ నుం

షి బుట్టె। పైనలి నే[illegible] గద్యము శబ్దసనా [illegible] చత్ర[illegible]
[illegible] హాయుక్తగద [illegible] బుట్టె। విప్రశి [illegible] సుహాడు దాన వ[illegible]
[illegible] సు। [illegible] త సత్య[illegible] సు। నస్సు నేపురు దానవు యోనరయు.
[illegible] పుట్టె। [illegible] వుట్టె। జ. [illegible] ంబై విశా నుఁ [illegible]
[illegible] వాడు నె నా. బింబుం బై పుట్టెనే [illegible] ంబై పుత్తెం.

ఁ పుట్టెరి విహారంబ్ [illegible] ంబై శిఖ పాయుంబై బుట్టె। ప్రస్థాదుంబున వాదు
ష్ట చరానంబుంబై పుట్టె। [illegible] ంబున దానవుంబై సంపాలి [illegible] ంబై
రాజ్యంబై పుట్టెరి। నతమతుంబు [illegible] ంబై పుట్టె। కేతువుంతు[illegible]
ట్టె। వృషపత్యంబు [illegible] ంబై పుట్టె। నజలుంబు [illegible] ంబై పుట్టెన
[illegible] ంబై పుట్టె। [illegible] వాడు [illegible] పుట్టె।

[illegible] ంబై పుట్టె। [illegible] నుంబై పుట్టె। [illegible]
బుట్టె। [illegible] ంబునుం। [illegible] ంబున। [illegible]
[illegible] ంబై పుట్టె। [illegible] ంబై పుట్టె। [illegible]
[illegible] ంబై పుట్టె। [illegible] ంబై పుట్టె।
[illegible] పుట్టె। [illegible] ంబున। నజలుంబు [illegible]

పుత్రనాశనం భాంగే ప్టమే పాపయుతే [illegible] పుత్రో మయూరం
సువాదుర్యోగం [illegible] బుత్త్రి [illegible] పుత్రి । సప
చిత్రం [illegible] [illegible] భూతయే సుపీడ్య [illegible]
స్థానం [illegible] పాద నంష్టు [illegible] పుత్రి । దీర్ఘ [illegible] పాపు [illegible] రాజ్ఞి
[illegible] పుత్రి [illegible] [illegible] వసం [illegible]

ష్టౌ విత్తం త్రై పుత్రి వత్సరా యై పుత్రి । చంద్ర వస్త్రం ష్టి [illegible] శత్రు లంక్షే పుత్రి । నిత్యం
కామదష్టు [illegible] త్రిదిక్షై పుత్రి । ప్రాణి కిన ద్వికే । తం ప్లు రవే పుసిద్ధా [illegible] మనసు
రు । వర్ధన । నీలు । వీరదానం । పాపు దం త్రి చద్రి । దుష్ట [illegible] । జనేమ్మ [illegible]
పుత్రి । విజయం ష్టౌ వసు మిత్రం త్రై పుత్రి । నవిరం ష్టు భానుకారం త్రై పుత్రి
జయం తేన । అపరాజితా । నిహా దష్టి । విపత్తి । మృత్యు । నమిత్రేన । విష

ఘం ష్టే దేవా విప్రై పుత్రి । శర ఘం దష్టే సాధిం దత్తం త్రై ఋషి । చద్రం ష్టు
శక్తి । సబాలం శక్తి । నం ష్టి త్రిరత్ । నం ష్టి వేష్ట దేవకర్ర । సచిత్ర ।
ఎక్కల న్ని । సమిత్రం దలయన రాజులనే మల పుత్రి తి । చంద్ర —
శిరస్త్రం ష్ఠ తిరావ్రత వాసుదేవం త్రై పుత్రి । పుత్రం ష్టి మంకరం
[illegible] । బృహం దక్షి త్రై పుత్రి । [illegible] దేవ కా పుత్రం త్రై నగణాలం ష్టన

౯౧

వా దు। గజ ప్రత్యుం తైపుల [illegible] దరులం తైనే [illegible] సుం. ద్రుతే [illegible] తై పుత్రా। భృత్యం ప్రతి పొం. శం బున్న భృత్యం ప్రొత్తి యను బుషిభుక్తి। ఇతి, మ య తులం యం శం బున్న। బుట్టి రి ము వ్యవతి వివిధ రణా పతి దు శ్చఖ

యి యజ్ఞర్య దుశు। [illegible] సా. త్పురి। వి రాం యు [illegible] భుక్తుతు [illegible] బుత [illegible] వి శ్చ్యుతు యి శరాల్పుయా ఇచే ఇరాం. కృ త్వేనం క్ష మ తయు నివ తు। చంక్ష తర = త్రీ థ జనిత శాపం బున్న ధ। ద్యుం క్ష భి వేద ర్శ త త్పు। వి దుం క్ష గు వి దు

యు తై [illegible] దలుం. [illegible] ప్రియు మె [illegible] క శి ది [illegible] యుయు। యు [illegible] దియు। సు దేవతలు. నసు ము తి ని రాం అ త్రియు పాం త్రియు తై ర్భు ట్టిరి। పొం. క్షు ప్రియు పత్నుయు నిఖిల జగద భి ష్టు చరి త్యేయా। ఇసిల యు ము నం శ

ము [illegible] బు [illegible] తల ధ క్ష డి। ఉ నిలం. శ్రు [illegible] లు ట్టి [illegible] ల దం। ఉ। క త్రా శ్రు ము న ధ సుం. క్షియు ద్రు దయుం. చైన। శ్రీ ను లయుం న్నే ము నె సుం. బిన్ను యు న తు యు। సహ దేవు ల న వం శ్య చరి తు యు బు ట్టిరి। శ్రీ యూ త్రి ని


[illegible] త [illegible] నగ్ని యుం. శ ము న [illegible] రా రి వ్యు క్ష దర్శిం. వే [illegible] దర యు ట్టి ధృ పరా భూశ న్తియు ము [illegible] న ధం యు రి సు రా సు రా రా శ తా ర శ్రీ ప్తే న ము తి ని వి ని న ధ వి రి భ క్తి। జ ది న ను న ను న్న జ ను ల ను న

ఖిలు। దే[illegible]రా ను [illegible] ర [illegible] ను త మియు [illegible] నిజ నమ్మె జొ [illegible] యుం [illegible] నే కిల్ల ని [illegible] నిం [illegible] నే ద వేదాంగ్గ యు విధిద త్రా। ధర్మక్కొ ప్రణిహిత। [illegible] దే వు। లన వరతా [illegible] వ [illegible]
తనే [illegible] తమూ [illegible] తప్రణమ్ము [illegible] త [illegible] బ [illegible] యుత్ర [illegible] వ [illegible] వ [illegible] యుం। ల। నతాన్ని న ద్దుణా బిం న్న ని ల యు। లా భ ర తా ది సు [illegible] రి హా ల ను। వి [illegible] యు [illegible] ర [illegible] భార తా [illegible]
యుం [illegible] ర [illegible] బన్న హా రా [illegible] న దా ని। వి న న వ ల ఽయుద [illegible] వి త్రము [illegible] ప్పు ఆ వ [illegible] ఽయుక్త నిన బ న నేం ఙ లు యున తు నై [illegible] యు సుం [illegible] ని [illegible] నిరు ర ము [illegible]
మా [illegible] ర [illegible] లు [illegible] లు [illegible] స [illegible] దు [illegible] న [illegible] యుం [illegible] చా రవ క్షారవ హాం [illegible] వా [illegible] యుం। [illegible] లు ను [illegible] ప్రు [illegible] =
రా యు [illegible] న ను [illegible] బన [illegible] నా [illegible] యుం [illegible] రా య [illegible] న ఖుం [illegible] బు [illegible] న। వి వ [illegible] లుం [illegible] ను వు సు వ్రు యు సుం [illegible] ను। [illegible] యుం [illegible] ను యు సున యుం [illegible] వ వి

పాదు. గజపుత్రుం దేవ [illegible] రయుం నై [illegible] సుం [illegible]
. లు యప్పరు యుసు యు [illegible] సా త్పరి విరాయ [illegible] భూ [illegible]
దు నై [illegible] సు దయుం [illegible] నుత్పతి వెయు [illegible]
మున బుట్టి [illegible] దనిలాం [illegible] లదం
[illegible] నద్యు యుం మున [illegible]

నైపుత్త్రు బృహంస్పతి పేరం శంబున్న బృహంస్త్రి త్త్రీ యుసు బుపిభు త్త్రీ పశు మ
బున్న విశ్వలూలు శారాజ్యలూలునపరం క్షత్రసం క్ష నయునివరు పంక్తతర =
మయు సుదేవతయు నను మతి నిశా అత్రియు సాంత్రియు నై పుట్టిరి. పౌరం
కత్రాంశ్రయనధిసం ఖ్యయు ద్దేవయం చైన శ్రీనలయుం న్న మనేసం బిన తు
దక్ష బుట్టి ధృపరా ఖారన్యులయు మస్తరీ న ధుయు తి సుధ్ధా సుశర్మా రావతా

య తల యంశం బున్న బట్టి రయు భవ్యోదవిధరణాపతి దుష్టబ
ల్లో ధజనిత శాపంబున్న దా య్యుంక్త భి వేదర్శత త్త్యైవి ముంక్ర గు వి దు
ష్టత్రి యుపత్నులు నిఖిలజనదభిష్టచరిత్ర్యలూర్థ సిలయు ము నంత
యనతయు సహ దేవులన వంశ్ధిచరితు యు బుట్టిరి. శ్రీమూర్తి
రత్నపూర్ణ మయునివిని నదవిభ త్రి. బదినసు సమ సు బసుల మన



ద యాశ్రిత్య న స్థూలభూతా సృజయామాసు। త్రైవ ... న త్రిగుణా న

శేష త్రిగుణ సర్వం మహిం నెలపి న యు నిదయంప్రకిం। శేషు

లం బ్రహ్మ సర్వ శేలం బ్రహ్మ సు। త్రిశూల ము సు ... వ ప్రిల్లె శ

స్వత సర్వప కుడి న సత త్రిస్వరూపం। యు న కు ద త్రి

ల కైవల న ది సు ముఖ భూధర ... ద్వి స

యయం బుద్ధిరి। [illegible] ద్వైతచ్ఛే [illegible] వనను వృషలన ప్రాణ [illegible] మునై కసిశా బ్రహ్మైన మననవులు బుద్ధిరి। వాంరి కైః స్మృ ముఖ [illegible] చూచెనతం ద్విబుద్ధి వం రకరు హై తవలాన యయ ద్దం బ్బు చేసి చనిరి।
నన ప్రతిరోమ్నే నయిలయి సదాం నిశి। సాతి మ ప్రభో హైన బుధు సకు బుధ్యాంర ద్వం ష్ట బుద్ధి చక్రవర్తి రోన్మ ధవేధ యం మృతిం ద్రి తౌం [illegible] మ్యులు దనశా ద్విశ త్రి బాం లిం బ్రు సు దాంల ద్ద మ్యున విత్రాత్రి మ ది।
త్రం మ్య బుధ నే సేప్తం రిం వీధనలలి భయునను సకల దినమా నను దు గాం బ్రి। హృ నిలయం క్ష్మం హైసన [illegible] గాం ల దు వ తాంశిం। బసద [illegible] లాకెు బ్బునను ంక్షి యనే రధి న్నము నసం మ్రము లాధి వశ ప్రయాం రత్రం
ష్ట నంధ [illegible] బ్బి గర్భం బ్బునసం మ్య సుల లరు దశ [illegible] రం రంధ్బు కసరిశి। తాం [illegible] సన్నం త్రం గ్రా కపి యించ్చిన వాండు [illegible] లాక రం బ్బునసాం ప్రసి సహిం తుం హై యయం ద్ది। న ద్ది ప్రయాం రవి నను
నః బ్రధిశినాం యిలయి వ్రి [illegible] మ్యం యతాః ష్ట సు [illegible] ప్తా యయ వృద్ధితాం యస్ము వృ। సదాం యస్ము సు. ౭ వ దతస్థు బుద్ధిరి। అ [illegible] యయ చున ను స్వి ద్ధిన యయ సు దానశి। న హయష్ట వృథి శత్రు। యయ [illegible]

మాటి నేనియు । నేసలను పారెర్వులుబుటి దం.డ్లో నయు షృంథ్లైరాత్రి ... ళిష్ళు ... లమళ్ళు ... రా... చి కలి తభూ వల యుత్తమునే నదృశ నృపనరణ్ణి నా థ్రిల భ్రాత్రుం బ్లు గు దాని భరాతు ఖం జ శె కెం. శ్రీ న రఘుం బ్బు యం
త్రుల భళి నాం శ్రా నరిం. భ్రితి ... లయుల ... క్ష్మలం నభ్లి ... తం. త్రై యుం.న్న ... చే ... దే ... దృశ్య ... దే ల్లు తారా ... వల త్త్రిత్ర యురాం నవయు క్ష్మ నను త్రియు నా నయు ను దా నే శి। యు యు
తి।సం. యురాంతి।న త్రులు యురాం తి।యురాం తమ్మిరిం. గారా నయు వురున్నా ... శ్రీ ... ద్రి ।ర ... యు యు ... దై యు నే న యురాం నర ... యు ... నం త్రీ వు త్రి యుక్త నద నరియా నం యు. శ్ర్యుయు దు దారాధిను యు ను
త్రీషపఫుపత్రిలు ... నమిత్ర్ష యుం. ణ్ణు ఘ్రం. పేన్యిను పాదు లాగా ... నృ రం. గ్రా దా కలం. బద ళి రాం బ్రిం బ్లు భే యుయు. దు ... నెపం. బ్లు న భదా శారర శే ది తం. దైర్నా దా తుల ... బి వి బి యు ల్ల నయిం యు.నుం
విష్కుయురాం పఖ్రిగా భి లా ... నునారతు। వదలనప్పెరఖ్యను। ... బం. న్నవిద్యుల నా న। నం భ్త నుల రా తవిరా యుం. ద్రా వ్పరం. ద్రు నా। ద ను భూ రా భూరం. బ్బు దగి వి దారా ల్లె। తన భ ప్పేనం. బన్నే నారా నతంగ నె ప్పె దు।

నుబ్బునేసం ౧౦ ని శ్రీ పమః। క్షితేయు యుత ... ద్వితీ
ధనిసుత్రేం గ్రది నవుస్థరిం జిరియుం క్షత్రియ నద్దేవయాన నక్షి
౧౫ శ। నాంచవయాం నంబ్బునేశై నవినవి। శుస్త్రం ద్వేయు యాంతి
బినన యున్సలయాంతి యు ఘ్న ని యవెలయకల రు తు మతిరన్నే పుత్రా
భానిశ జీతు దన్నెయు శ్యా నినయు తి ప్రార్థ నత్రుపం భస్మ

... నిభిఘ్నినత్రుమీక్త ఐబ విధారయా నదేన నాంత్రేత విద్యున్దా ష్టియు
దవధనలస్స యుదక్షం బ్బునదక్షం బ్బునదేక్షురబి యుం వృక్షీ సామం తుం
ధిగరం బ్బుదితి దీవ్రయు చ్చినగపేం బ్బునరాగాం. ష్టుం ద్ధైనా కూంటునక్షి
ధగ్మయః పతిదూరి నభాంక్షయుం ష్టప్రతి కాం యం దైయ తు విక్షల త్రియు
నరగనం త్రైనతువ దసిల నెదయాం। దేనినయుం గ నెలది న్నియ్యు ది

స్తేయు నుల వయశి లుబ్బుయాంతి రాం నింబి ష్టువ యు సు ర। దరి న
ష్టానురం బ్బునే స్నానంరి యుం క్షనూర క్షుం ద్దై। పుత్రత్రులుకం బ్బునవద
ప్రియుం బ్బునే శిత్రిగాపు నా జరాభా రశేదితుం క్షత్రియు మని కాసం బ్బి
జేసినా। యుతనిశ్చి కు విభూం గావాంక్ష్రియు గునం ద్యుబుద్ధు యాంపవి
ప్రాయవయ యేను దేవయాంనయుం ష్టసేరయేంప భారినత్వి ప్రుత్రా

శ్రీ గౌ న [illegible] వరాహావతారం బున్నదా వృత్తాంత మ్మనని నా వా వాడై కన్నత్తం [illegible]
ము వి మి దా న్ని న వృత్తాంత మ్ము దా చ్చం బున్న నతె హయగ్రీవుడు న నినా న
[illegible] ని భ్రీ లయు ము ల గర్భ మున నా ల్గ నిం డ్రిన మ య్యె వ దవె వ లె
యు మ మత్స్య మై వేదంబులు వి [illegible] న [illegible] యుం [illegible]
న లయె న్నీని దా నినన శవ విం త్ర [illegible] లయె [illegible] తి గె

వ ము ర రెం న్నిన మ్ము వి మి నక్తా [illegible] యుంత్ర [illegible] వృనం బున్న గా ని
య్యలయా ం తి క లత్ర [illegible] దేవ [illegible] న స హి తుం డై తన పురంబున్న నవ వ [illegible]
వ వి తం బున్న ల య్యె వ న ను ను లి లంతెం రు ను ను నైన లయు ను వ రి గా న దెం [illegible]
[illegible] ము ది మి గా ని త్ర న జ వృ నం బున్న నా త్ర బున్న న వి లయు ని న వి ని లయు కు దు [illegible]
[illegible] రెం తి చే [illegible] వ్వ ర యు [illegible] మ ను లు ల యు నా లు వ ర యు గ ల నా యు

[illegible] రా బు సు బుం బున్న ను భ విం బు వి వృ తే [illegible] వ భూ గ [illegible]
రా వం బున్న న వరాహావతారం బున్న వ్వ వే రిం త్రి నం త్రా [illegible]
వ ఘ యు [illegible] క్షరా త్ర రం త్రం త్రె లయు యూ తి కా దు వు ల [illegible] తెం వి వృ
ను యు [illegible] తి ల్లని లెగి తె గ వి ర చ లయు క ర లయు దై వ వ్వ రం [illegible]
వ ను తరు ని యు రె లయు దు రు వ వ యు ధ న వ తి యు [illegible]

రవవంశ కీర్తినే[illegible]బున్నను। గంగా[illegible]ంత్తినసమాగంబున్నను।
[illegible] ప్రతపరిగ్రహంబున్నదెగ హృతరాం ష్ట్రీవం ఋరాజు విధు రారత్న
రవింరంగ్నిగరిం[illegible]యు మోంనమః ౧౧౧౧౧౧౧౧౧ —

వసూంత్రుత్రియయు। స్వర్గాంగిగమనంబున్నను। దదంశ్రన్నంభూరం తంబున్న నె[illegible]
త్రియయు। నాంనిమాం కృ వార్తాం ఖ్యాతినం బున్నను। నస్త్రదిచతుర్ధారా రావిన

స్వ ఛస్త్రం బున్నను। [illegible] బున్నది [illegible] నంబున్నను। [illegible]
సుఖ [illegible]



హయదీర్ఘదేహ పాంక్తోభాంబిధీనే వలన తులవు వెయిన నంబ్బునవేదు। భాం పెత్తి దొత్తెన ఙతో నిష్టివలయు శ్వతాంత నాయనేదను నీదును తవ బిహారించ్చుచుం
శ్రీనంత్రినతాళ్లిఖనిలయాదవ తులవి భుంక్తగుతూలు ధ గువాని। ఐయాంతతనూం లియుంక్తు పెట్టి। దాని నంబ్బు చెవు శిల్ధ త్రివనుక్షత్రు। చెప్పవిచ్చుదభాను నుదెలు వ శ్రీతి। దనమేన
ధుమత్రినంక్తనుద పుత్రుకు హైన।యూంకుం త్రిభాంబాన కధిగ్ తాదే। కూంతుగాంని ప్పినక్ష వవియూంతేని। యుంత్తు దానుం త్తియునేక వినే వలుల కతది చను లకు నవారిత్రము నతంత్రిదయుదిష్ట మ్మ
ష్టాంస్తదాన వెయినర। చెలయుచుం ప్రదాం రాప్పిను దుం గ్ంసిద్ధి మ నియుంవప్పినతితి దియ్యి భా జనవాంప్పుతేనిఖవలుకుంత్రియునమ్మని కో రిన యూంవారంబ్బు వెత్తి। నా సంత్ర ప్తుంత్లై యుంమ్ముని వయుం
శ్రీత్తని యేయునేమం త్రిం బ్బు తన్నెంయన్న న నెంకృత్తేయ్యుసారాధిం బ్బు। తచ్చే బ్బునేకోరిన యం క్ష్మి పుత్రు నిచ్చునని యూంపదర్శం బ్బుగానె నై దిన్నిమంత్రం బ్బుత్రసాధింప్పుచని। దన్నని కోత్రిడెరుంగ

వేదము ంత్రిదేయున్నారా దేవేం త్రిం బున్న చేని గంగ్ర నెత్త వెయ గం బున్న
నా డుసు నంబున్న జిమి త్రాంఖవేల త్రి నికేయు వెయనిబి స్రైయుక్తినా వేన
తేజుం [illegible] పంబున్న జూంచివినయులంబంట్టి భయలంబున్న నసంభ్ర
నయ్యే యేయు [illegible] ప్రం వస్తు విధుం ద్వై నాతుంగ్గరుణేరిం ట్రియుం వృత్రం
వారాధించ్చితి రుణాంయువరాతుంబున్నా నాతుంగ్గరుణే [illegible]

గతేనుకానిఘ్రశ త్రిం వృత్తములు తననదన్నపాలైదియులు ఘ్ననన న్నవి
జాంలయు తనే త్రికడయు వప్రెలు గగనలబున్న సంక్షితమల భిత్తడుల తన
మించ్చిన దూన దంగ్గుఘ [illegible] విన్నైనా ద నుంట్లమని సూర్యంట్లు త్రస
బున్న వదేశించ్చిన దాని [illegible] చెరుంగనేదిన్నా చేకిన యుజ్ఞానం బున్న
వల వుయుబున్నగిలయెలయు [illegible] వెకేయుం తాన్నెవ్వు దున వా రాంధ

యాంధిత్తున నే ఘున్నంత్మ్మ తి నాత్ర నవ్ర త్రిమంజ్ఞు ననీయుణ్ణి
తీర్త్ర కరత్తుయు దిగితీరు నా ధున్నితి తొంలవల త్ర న్నస్వర యయునత్తి
స్తుంక్రనెన్నారితనవరం బ్లాప్రితి ననిన క్వాంతిలజి [illegible] నతవద
నింస్య త్రిలాకేశుం ధన్య త్రిభుదున్న యూ త్రిర్ణ త్రితేదకులయు
త్నులు న్నా [illegible] ధున్నె వారి [illegible] లు నా నై ల్లవాదు సు

…కులయాంవంశము । ద్వైదము । గావచ్చినకులము నిలుపగానె …
…కతనులతుల బిడ్డలయగానాం కంన్సకవరము వడసెనటు హర్ష
…ప్పినుబలుహాళికి ముదు నల్లం యింప్పిన । నులు బలుం ట్టునుసు
…నిరిలనిలశ్రీంగ్గములలానవే త్తాలాంగ్గమంట్టు । ను
…నిగాం ట్టార్లి తిరాటిన కుపి త్తవేచనదత్తాంగ్గా త

వతి । దేవవచనమునసంత్రాతి । గాలవింప్పి సోవాన్నిసుడనుశకస్త్ర తోదరయునులకు
చాంతనులవలన్నాం పునద్వతాం ష్టునేకు గరుం ట్టారివివాహం బ్బులెరయుత ద
యుఖుంత్తై । నులనులవిస్తారమునం త్తైనద్వతె రాంప్పుంట్టు యుశ్శునేనునహాయిం
త్రిమం బ్బులయికన్నులు యయుభీషనులు । కట్టికన్నులు వేదసునం త్రాంక । యు
న్నుం దలం చ్చి । నక్షులుం చ్చిరాకుం ఖ్ఖుతయుం వృశాంపతి యుకాని । ఠరెయేశు

… యథిరింపునన్నా… తతమేను విచిట్టినవినే త్తురాదా
యు । గాం ట్టే… సంబ్బంధం బ్బునగుదగునని నవృని
ష్టసాప్పున । నారాయునకుగాం ధ్ధారి నిచ్చితిననివానిబంధ్ధు టె
త్రియుడుగాడెనట్టునాయుకిగ్రనతేపులకులనుగ్గినివారలపలు
లనెల్లననిపరమపతివ్రత పరపురుషుదర్శనంబ్బు పరిహరిం

...తకేనుగా ... బ్బున ... త్రపట్టుంబున సంధ్యసనే త్రయంబున కెల్లు
రమేశంతు వంబున గాండ్లా. రివిరాహంబై మరిదానిత్తోడంబు
ననంబ దుంద్రుమెలక్రలగ్గీంబున వి[illegible]హంబై మరియును లు
వి శతమునులసిలమేదంబులుం ప్రుత్రవీణ్యులై మరియును।
పేత్రులదక్షుడై। శ్రీతిత్రుమహాగములనేరయునే [illegible] తి

నానియుంట్లు సంత్రా। నక్షస్నం దాతృనిదానిసహాథరుంజ్జగు కసెనివుహా
ష్టినకం స్నేకటుసత్సంత్రతయును। సత్యసేనయును। సుసేనయును సంతృకేయును। ను
కలకలమును రూపునకేయు। గలకం స్నేలడచ్చితెచ్చినాంగ్గే యుంక్షే। నల్ల
కాక్ష్రుంబులం ప్తిక్షా కలను [illegible] కాంద్యకా [illegible] యుధ
మసేనాహారనవ. యున్నదనాంరు [illegible]। కడవేనిహింవ [illegible] క్షాంత్రి [illegible]

విభూంతితత్త్వంబు ప్రరం బునశం [illegible] మంత్రాంపుంజ్ఞు ప
ద్వియును। సుత్రవయును। విత్తియును। [illegible] నోవర్షియును।
షుణుదు కృతరా క్షుడు రులు తిల [illegible] పరిత్ర [illegible] రంపై తే
త్తిలి [illegible] యు [illegible] క్రము డ్డైము రంగా। నం ఝ్లరారిగా
[illegible] నాయుతే। బా

శ్రీరామజయం
... శుభమస్తు
అవిఘ్నమస్తు

శ్రీ వైనాథమూర్తిం విబుధనిధిం నాథమ్ పరంధా
హో మునుల కుం చెప్పె। నట్లు నైశంపాయనుడుం
జంబూనరించు న్యూరాజ విద్వలులయుండు ఛి
నిరు భూమి కం ల్లెను। నధికల శ్రీ యు
సమృద్ధి ప్రకస్తు మంచుతెని వాంఛ్ఛ నెపెపు

నతళ్లు తద్విజవర వశంగ్గనాథపేం ర్తినిశంప్పు ఫ్రపేణ నవ ... వచుహ్రం
ష్టు జనమెంజయుయు నతెట్లనిభుమె। నల్లు ధృతరాష్ట్రాంత్ర వకు పుత్రులు చే
క్రముష్టైపరు ను మంన్తంతత్తు నిలుత్రిమురాపగాస్తూను ననుశాసనం బున
నతిశ్లేఘున్లై। ధర్మాది సంరక్షితంబైన భూప్రజా కేంత్రుం యునది వృద్ధి యు
వలవరిత్తం బున్నై। తరువనంబులా ప్పైర్నళృనతు। నిరతి శేష వరమును నెం మ్మి

౧

మ హి నా వు తక్షణ ... శ్రీపుర్తి మంత్తు శనితి వని వ
పా వి ర ద్రిలు వై ... నని ప న యు నా ఫురం బ్లుద్దయు
న। శ్రా రక రాజన్నం బున్నరకుని లమ్మ్మర్నియు రు భూవి యుతేర
వ గుణుం డై। వలశి నలయు పృథు వానలు ను రియుటు। సన
అని నం నాన్నిని ఫా త ము శే యుయుం క్షిరె ల్లెబె నులు ఉ

[illegible] మల రి చా తప మిత్ర గాత్ర భూరి సరవ దేం [illegible] గార వృష్టి
[illegible] ల యెవ్వధరణి శిం దద్రా క్షనం వృద్ధి [illegible] వ యి [illegible]
[illegible] యు లు గాం [illegible] బ్బు ర త్రిం బ్బు చు రన్నాళ్ళ [illegible]
[illegible] త రా వృదు రా [illegible] యె యుచం క్షి న । త న యు త [illegible]
బ్బన్నే యు న ము త ట్టి । ఛే ప్పం ఘు గాం ఝూరి పలిం [illegible]

ప్రథే । [illegible] లం ధ ష్వ యు నార వం బ్బ విధి వ [illegible] బ్బ వు లం త్మం గ్గ శ
త్న వ బ్బ [illegible] బ్రిం హ్మ వృద్ధి యు వే సం గ్గ చుం [illegible] బ్బ తే యు రా జుం [illegible]
గ ర్భ ము న్న దిచి యు న్న స [illegible] న శ్రే యు న్నల్లు గా [illegible] యు భు క్షా త్ర వం —
వే న ఈ వం సి ప్ర రం బ్బ ధి రాం భ దా ని గ సు ఉ వె ల యు [illegible] రా భ నం బ్బ తే యు
తు రు గాం ఝారి [illegible] దా ని [illegible] రా వ లాం [illegible] లాం భి [illegible]

త్రా ధ స్తోం పు యు ఉ సు శ్వ త్త త్తు [illegible] ద వు ల ర [illegible]
శ్రీ । ఛి ప్పం త్తు త న తు వి ల్లి సు । న త్తు దు ధు యం త్తు । ఋద్ధి యు
బ్బన నిత్య త్ర వి ర [illegible] ఋ [illegible] రా యు [illegible] రా వి
యు నా [illegible] న యు [illegible] హం
[illegible] వ ల న వి ని వి యు రు న త ల్లి యు

క్షురణమ్బున నెంచెంచం బెట్టి [illegible] రెం[illegible] ప్రాణ
కలపే [illegible] ల్పిధ కలచా నిత్యనిలయ నే [illegible] కలధన [illegible] యనుచి ధర
చలయ్యి పలకగ నెంచమ్బులలోన పర మా [illegible] మను [illegible] త్రు అప్పె
మ్బున దంతకముపెట్టి [illegible] లెంపిగా బట్టపోక నర్చి చగ ప్పురర
ప్పి తత్రు సాదంబున్న న ఘనం బుధారా పున నుణ్ణరికె [illegible]

శ్రీ యి ఖ్రి సూలు [illegible] ప్పిన రాం చిన్న నా [illegible] యిన్ని ఖ వి నూ హా తే [illegible] గుస్తేం

క డి వి క నీ తాం ర్త నె ళ్లి లూ వ నీ ఖ వే కు లూ నే ప్రి గ్ గా రా ఝ న్ [illegible]

నె గ శె ది ప్పి హా ణి గ న వ కే ఖీ వు చె [illegible] లు [illegible] పెంపు స ర దు [illegible]

త్రై లు సు । వ రు ణా రా ది సు [illegible] ర దా చె బా ది బు వు లు [illegible]

ఫ లు సు । వి [illegible] డి వ [illegible] డే వ తా ఖు సు । వు ర [illegible]

ర త్యం త్ర౹ ర సు బు సూం ద్యు న శ ల తాం గ్ర స్త్రైలు త్రైలు వ ఘ సు ం
బు శ లయు దు న ని న కుం త్రియు ల్లు ని యెం ఘ గిరియు యేం సు మ ర క్తు శ త్రి న్నె
సూం ద్యు ద్రు దా నిం గ లు న్ని శం ప్రు శ తు న దా సు గ ఫ్రం బు సు న బు త్యోం
త్రి శి౹ త స్లై న ప్లు త్టు త త చం బు ని స ద్ద బ స్లై న త్రుం త్రు లం-
నె తి నె దు నా న బ ద్యు తి స ని స్రు ర ర౹ లి ల వ ఘుం గ్లు బుం త్రు గ

ద్యుం ద్రు సు నీ శు యురా ద్యు ౹ సు ం త్రి ట్రు న వ శం బు సు సు త్రు శ త్రి
సు గ శ వె తి తా౹ శం న్న రి ది ను గ్రాం బు గా దు గా న౹ నా దు గ భ గ్నై న సాం త ల్లి
దు ద్న వి ల్లు౹ నీ శం స్లు త్రం బు ధ్రం పి తం బు గాం ద ని వ రం బ్లు బ్లు౹ న ట్రు రాం బ్లు
బు ల యు గ శ బు నె ల ప్లు గ సు ప్రు త్రు దు శ ర్యా ర్య దు ప్రు త్లె సూ ద్యు సు ంద్రు లం
స్తూ యు వ్య ఆం త్రి ఆ ది ద్యుం దా రా శం బు నె శ రి గి న౹ కా దు శ ం

రతు త్యు ల్లు దు౹ వం ది ద్యు ద శ గ్నం బు ప్రి ద గా దు౹ నీ శ భి వ లు శ ం
దం ద్రులం గ యు త్రు సు సు న స్వ ద్రు ం చ న గ తి ఘ వ ఘ ఆ ది న వ ని-
యు ద్య గ్ర శ తు నం శ్ర సుం త్ర నం శం బు సం స్తా న సుం ద్రై యు వ యు
తె యు న్రా ఘూ త లం బు న చె దం గ్ల యు శ ప్రి న హం స్రు శం బు త్రి౹
ఘ్ర బి సుం త్రి యు యు శ ద్ర యు యు ని స్లు ఘుం బం శ్రి౹-

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

రాంధకును ని। త్రినవదిలయ మునరే యు నంత్రి నిర్లిప్త మారెలవళ్ల
షను౦క్షను నాం మం౦బ్బునం బరి నికదాను ౯౦ష్టి రాంధియం౦ కై
౭౬ శ్రీ హ్యాం స్తదాం నాఖి తపిరుతము ని। విప్రజనాస ప విత్ర మూర్తి।
యం౦ష్టు। పృధి వాలని దానిష్ఠదలయ ను తన్ని క। నధిర వి దుర్గై ।చి
న ను త్రరా జ పు త్రియ్యైన మూర్తిలయ ను దా ని ను హే ళ్ళు

నివస్యులు చేసి న ము। దం। బ్బు నచె నిచను నప్పు ప్రాయివే త్రిపు ల్చైవియులు న గ
సూ౦తగ్రిణాం౦బ్బున ను లె స్త్రౌ।నం౦ త్రిన క్షేదా౦ లు జ లు యు దు కు ల వి ము ల వ –
వినలయం౦భిమాం౦నవి వే కస్యాభనాస్పిదినదలల ను౯ాంరత్స్యభస్త్రభూం ము। పర
లయం౦వర ము న। బ డి కి వ ర న రే ౦ ద్రపరిభూం విలలపొం౦ ష్టు। వ లు దు వే త్రి
వం౦బ్బునవిరావాం౦ త్రైప్రం౦ ష్టి రాం జు ఘ ర త కు ల రభాన్ని వ లం౦ త్రైపరా

సూయవిలయ బ్బువను నవహం౦బ్బు త్రివ త్రినదాం నం౦ త్రైన వను
యు క్ష వృతిం౦నిధి సూథాం౦నిరశి జిన ను ని౦యజ్ఞ౦ం౦త్రినలలయ।
ను ప త్రిపృతా। ఘ ర ణాం భి శి భి తి। హా తా ము ర శిత్రుదా తాం త్రి
తా వి రాలాం ము లన్ని యః ము ను ర లయ శ్రీ హ్మా ను ము త్రం౦బ్బు
త్రుం౦బ్బునవెనెష్టి రిమెప్రభ లయ పొం౦ర చ యు ర౦గ్నబల స ము

ప్రియుం బైయుయ ఖడ్గబనే తొంద చరబ్బునంద్దరలగాం ధాంత్రీధరాం
ధరింబ భిగెగురుప్రభు రుధాం భీక్షిత్రతాం కాభ్రిగొప్పైయు నేయుభ్రియులు
మహాత్రిష్ఠరఖభ్రితి రాత్రాం తాదశిలా లయుతదవదహం నైవాద గ్రాప్తి
స్త్రహెంంత్రః త్రుత మయుం స్తారప్సేవం శత్రు భుననవిలమ శీం హాంయు నాః
ఈశి భూంసురాం బున్నయు ఈః బయు ది [illegible] ప్తు మయుల్ షర దశి పా యుర

హాంద్రమయాం త్రిః బర త్రిత్రు తరం బున్నయుం సృజ నచేంద్రు సుంద్రి నప్రొల్లస ద్విజ హా
తాం వశిలాః లయుతుత్రై ప్రోక్ష పుష్ట్రిగా పఠశి త్రిరది స్థాంః ప తులనిబశాస
నానివిదా పంతుల్లై నాంనాం కీదశి హాం లయున మయు యునాని సాంహాం ద్రుహిం ప్రాప్తి బ
బహ్మవి తే లయుగియుపలవి తేహం లయు ప్రీయం బున్నయు వి లాశి నయు యున్నశి హా
చే క్రాని నరాం రవే ల్లబః [illegible] ల బె రిగ్నిం ప్రు తెప్పె గుల్గొ మయు త్రిప్ప హె తుప్ప

తాం హాం తి దయాం లగాం బలద భృంద్ధుం బే త్రియు ఈ నరీధః ప్రిజయా
నాం వశ్రిః త్రైతు లభ్రాం విం ప్రైతనదు తే త్రిగెవె లయుం గ్న సుభుత్రిం త్రిత్రుప
లయు త్రిః త్రిద బాయుహం గ్గాం నగాం వప్రిరి నశల జగత్రై ప్రిరాం నం
వర్షితాం ప్రినాః వలయు లయు నభాంతి నాం మయుహిం హుష గ ఈ మయు యు ఈ మ
ః దశం బున్నవిం మ్యుభి నయుఖతలశర నధిపరి ప్రీత వి కృతిః భర గల

భూం పటుల యపాం ద్రష్టు । తి ద్వత మ తైలిప్తి రక్షై ప్రతిస మ తెవ్రి
యతి ప్ప్రిధ్వతరాం ప్రిబినసు । తం బున్న । భిప్స్న నవ నస్లి పతి ని థ
బున్న స్ట్రం తాత్రపటు వి నుత లియ శుం ద్ఘ పాం ద్ఘ న్వవ వీయ డుచి
వనుత । తనరగ భూరా నుదే కుల కు దత్రీ గా విప్పయు ధోబి
నూల ల్లం బున్నను । సుహ్మాప్జ్ను సుల కు పేరి త్రవ బ్జిన్న నం బున

తేరె కుప్రైర వి మైలు దయిగాం గ కె కె ప్పలి కం సు బు వయ యు ప్పి పాం ప్టు రాంబు దిక్పి
నత బ్బు నై సకె వసబ్బలి కు । విదుటు నకు న్నిపాల్జ్ని సం బున్న లకు భాం స్త్ర దాటు
బ్జుబ లియం బున్న చేశి కె ల మ నగ్గాని త బ్రియ బ్రిన యయ పూం ర్టీయ పాదద నరాపి పేర్జి
తం బున్న గ సుట । నటు పరి లయున పె పం ద్ఘ రా బు వి నయు వి థే లియ ప్పిం బున్న ద్లి
సు । వి దద్ద్రిం సుల కు గా రు ం ద్సెదా నం బున్న సు । నసా ఘల కు న భ లియ దా

షే యు ం బున్న చే శి । తద పాం బి కి తం బున్న నై న యు పరి వి తధ నం బున్న
ల కు ని ప్పి । వా కల దల న నసె గా శి రా ద్ఘి ద గాను య దడ సి । సుబ్బిం
వా । రవి పు గాలి వి భి రం బున్న ఆరిద ప్పితరాం ప్పిడు చే కె శ దా ప్పిడు
తరాం ప్పినె రభి పుత తాద్జివర గా బ్బున్న సు । బాం ద్ఘి రు ల కు న సు ॥
నం బున్న సు । వటలిం ప్రు బల కు సం బో ప్పు బు । సు । చే లియ దాయ

కేశవుం డ్గతి సుదాసం ప్రదన ధి। స్తుం డ్గ గలవుం బున్నాడు చెరతవురుప
దత్రిణాలు సుధా। శ్రీనాధు కృప త్రిప్పునాలు లను। శ్రీనిల లయుల చేయు
చ్చుచు। నతం డ్గ వల్లి గలసి నె నిన నం బున్న నే ం డ్గ దివి ఉత్తి ఉపాస న పద్మ
హరి భు బు దై వివరం తుం బుచుం డ్గె నిః చెప్పి సద్భక్తం బునా గచె
ను। చె త్రిం బుచుం డ్గ। నిష్టున నా సన్నాసం గం బున్న నను ం డ్గ

తులను వు। బ్రాహ్మ్య దైవం శకవుం డ్గ గు। చెం డ్గ ను పే। వుం డ్గ బుధసభలదను చా
చుం డ్గ శిష్యులయుల దైపవరురయు నదైన విధవి నే। తం బున్నలను। ననవరతనా
భుం డ్గ తా। ను వన్నగద శ్రుతి పా। శ్రీ భూ। ను లయుక్తనతి వానినాం త్రియయు -
నినా। ధ్రులను వద్ధి నచే ంద్రుడి లతి శ్రీ ఉపవుదిలయుం త నను ధృతరా। ష్ట్రుం డ్గ
యెయిత్తి నా। డు। నే త్న వన్నిగం బున్నల నిన్ను శిదయు త్రిం డ్గి న్నిసే యుం గ్గానన తి న

గణమువ శఉనా నాం త్ర వన్ని రంత్రిరం। దాన యుల ను వాన యుల
మా ం సు రాం పరిపూయు సుఖాను ఘవం బున్నల సు। ప్రా। ప్తు లయువృ
ను చె ల్లిగ వాం త్రిలయు దోడరా గబా। రా। సనబా। రా భాసిత ను
పూం న్నదాం కీ ఫలు। లన్నిసువేళ నవస్త్ర ఘాం పురా। ను లనిష్టుం బున్న
శిలయయుద్దయుడుఉ కపు వుననిధరా గం బున్న నబ న। నినయు లి ని

౧౬౨

వేశిఖా చక్రీతతటంబు లెటెల బ్బున టెంనమానుల నాలు బ్రినిద్దె
[illegible] దలప్రియంబయ్యు జీవంబున్నై । వడిఘనుబుల్యాఘ్రం బున
వదవ్రతం చెదనరిల నందఖ్యర వ్యాగానకలితనె ను భూవులయు ।
[illegible]నీనె దరిపుంబున్నరి ఝమ్మైలలాందపు లయల వర్ల్లి । గం ।
వెలనతీ యయుం న్మాడెన్న. య కౌనియును స్నేవ్యగ ములలదిఎల

న్లైనన్నె పకి దల్ళేనవ్యలదయున్నైయ వలయుల్లెకియు బన్నిదాంబున్నలు. ప్రున్న
నపృవవనం బునననిల్లు నిర్జియు తరయు హరిపరాత్రమయమేను తింష్టద
ధాలుగాంతు విగామ బాగరలి సంక్షిత మిష్టచారి వ్యగప్రశ్లిబ్బులు పా
బున్నలజింపు ఝయులరాజుల్య తత్రీ యన్నం పైన నుయుతి యుపరవనేహాప
వెంలుబివిరత్నరాం హరమన్నునెలకుల్తైనాలుబయుయనన వంతే జూడ

కానిదయుం న్నుయ వెబ్బుంన్తు తాజుం తాంబియుా వ్యగమి
తన్మనినిన వ్యగములు నిరల తిరమునిత్తురదింపు బాలు
త్యనిర్ళయవి వ్యగంబున్నున్నై లయున్నమం వ్యువధియుంప్పు
కలయుం న్నై పురవిపెంబ్బి । చెనగి యయున్నున్ప్రసవింపు
ధరణినెం న్నధర నృపదం బున దన్నుత్రగా న్నిధరతాది

రాక్షులు భగస్వతపం శరీముసం గ్రుఘుత్తి రాయు। శ్వేల వేయు చరిత్రయు
తనవన్యగం బున్నలవయు వులు వెలిగి పెంట్రు రాబిళ్లని లయెను గేల
భనదిపెం లారాం భలలం బున్నన జనదు చంపులునిల తాల్లలయునగ
సునెంరాం నమన్నన స్నలెగం బున్న బాణా వురాత ఘతవేదన సే
కృతి విగాంఘ్నన। నిన్నసా త్రిలయసం గమ్ముం జైన ధయ ప్రుడసే

భ్రు దను నయ్యాలయు ధర్మ వ్రతేయు శేయెం లయ్లగ్గని స్వేర ధర్మయు తోగలవె
వగరగశ విస్తైనరేని రయు మృగీకు లంబున్న। గని సభిరాం వ్రభరా రాధలు
స్నేము పాలము నిన్యగ పారాంసం బున్న నిత్సర్రాం ధర్మ లేబున్ను రేలయుబుం క్రియ్యా
పెరాం ప్రుసెం పతసర్వ త్రాం గాయు లను సెం ధారణం రైయు ష్ణుం శ్రీ నుపు
సుత్నం బున్నబారాం త్తైదపు। దే త్రిలయు లయదే నిలిప్తున సుగవిరం చెప్పు

నారదవర్ణుం గ్రవనారదవస్ను తెలియవేంగ్ర నిత్యన్న నిం ద్రుం బ్రుపవ
మెయునని దాని। త్రుప్రరగ తంబ్రు దురు సం న్యస్నిపుభ రద్ధు।
నవధరాత్యం బున్నవే మంత్రనిర్దేశం బ్రు। దిని నిం బ్రిం పుద
శ్రీసు శ్రావనరం బున్నన సుస్తుము ప్పు। నవవరా దుల వదియం
నని పెం ఖ్రురా బున నలు దాసైప్రు బ్రు। నదిత్రు నాలు దుర

డయు నన్నుగంబున ంజూంచి । నరవీరుండు చూపెం శ్రోతా జూపర
సుంకుఁ నేత్రుఁ గరమున నయు ఘనఘనంబు నల్గోం నంతు ంతైకొని
౧౩౦ కైసై యయున్నా నంకు చిక్కి డు పర్గ నను ంబున నేర్పున రంబున నపంచుని
నన లంపుగ । నర్తు మెయి క్రైన నభిలయం ంటునై పునసు సఖబి దే
ఖంత్రిలయు వ్రాన్ పాన । కుడు గం ఖర్ జిలయు వెల్లనిడు వుఠన్యా ।

నానిర్వద నప నం శ్రీఘను లయ త్రిబిరేషవులలం బున్ననే । ఖుట్టియు నద నడ్డిదే
ట్టూ నసాడు । మ దిలయున్న జనక్యం ట్టు పరలాక నగతు ంక్రైన తప్పే త్రు బున్న నద్రి
ప్పైలయుంక్క యు నిన్నతిం లయు యయు బిత ంబున గాంచు నక్కనర్ప సంగ్ర మం బున
గానా । యు సంకవం కైనా డు పున వా నం బున చేశ । వృత్రుమూ లం బున మం
పాపబం క్షిం బున్నల నేనా పి బం క్షిం ఖుంగ । బడ నమనేం వృత్రిసెం డబనా

యగవిని యయు యంగా । గట్టి నన త్రునై లం బున యు నైట్టు నడూ సంగం ప్ర
మ యయుం కైనే । నృస్తుతై పిం లయు మవళనేను వృపి నై దవ్వుతున్న త్తూ
విడి బి నర్పుటిం తం బున్నల యయు ంట్టు నే నమబి త్రూం క్షునై తిం
క్షు పాం కు పరి ప్రుస్తి పయుం కు నైయు నిగత్రం త్రిలయుం ధ్రగం బున్నలం
మ । నదిత్రియు ం ప్లి త్రియు ం ట్లిడినిం కు యు బిప్పు । పా । నప్రతి

యుక్తియున న శా త్రిత నితిం త్రి। సంత్రాప్తిం తు దర్శితాయు
రాజ నృత్యయాదిగి జీర్ణ గాంధి సం క్షీణ దేనే ద ను త వం బున్న భా
నితిరాం జున కు నత్వరతిక దేవి పి। భీష్మ న కు విదురు న కు। త్రా నమ్మ
చి। వం ప్యు వి ను వని రాయు ప్తియం త్ర నుం బున న సం క్షీ త వం. బు
రిం క్రి। యు ష్ట్రీ నా న ధ్రు యుం డం ద్రు ం డే నే। వాం న త్రు నా త్ర

భయు వు ను। శితాంతవం బున్న ను వాం తే గ తి యుయు। న రు గ నృప్తి ధ వు ల న మ ర చి
న ల ర వు గా। య వ య త్రి న ని స్త్రీ యు ం ప్తి తుం త్రి ని వాం త్రి నిం డాం చి। వీరా ర విం
యు। వృద్ధ వు రా ప్తిం త బ్రాం వ స్త్రీ యు ల కుం చ ప్తి యుం ం ప్తుం త్రుం డే న న వాం
నే యు యు న ది ల తే ల వు న న్న వి డి చి ఫ్రేం నే రాం వ వు। వం ం ప్యు ని త్రి తే ని ని ప్లు
ప్తుం బున్న నవ ప్త వం బున్న యు గ ప్తి తే యు యు న్న వు ధాన్యం న్న బున్న నప్లు ధా న్న

వ తి వం బున్న। మ ర గా జ్ఞ వి త వా ల కు ఈ వి ర్గా ద।
ప్తుం క్తి న వ రాయు కే। వాం స్త్రీ పు రం బున్న నకేరి గి నా త వా వృ త్రి ను
కు ను భాం ప్త పు రా రి త న లు యు న వై। యు ప్తి యు యు త్ర త వం బున్న వి
తే। త్రా గాం బున్న యు వి డు తు మ ని న వా ర ల ని శ్రు యా క్తి
నం బున్న చే రి నే యు ప్తి యు గం ప్త వు యు ల వ యా కే। నుం డై। వి డే

డియుసన్నగంబున ంబాంచి. ఠరిదెంబ్బుచేం క్షేరాం జుపర పదసద్దిదనపరంద్దడిఉలయిలకౌబిద్దిరిదేషములంబున. బుద్ధిలమనదసద్దిదేవము లుగవిరిలయుముదనిగద్దినదేత్తనెలంబునయునెద్దనబారింప్ర
వంత్తునేత్తిరదెమనబాలు ఉదుఉరాంచు వనిదేవం హంతుంక్షైకోం క్షేరనాడు. మదిలయునిజనక్షంత్తుపరలావనగతుంక్షైనతత్రైత్రుబునధత్రి మయుంక్షైనెనక్షుస్ష్టైపెంలయునవలననుద్దునిక్షధప్రుత్రుప్రుత్రు
౧౩౦ డక్షైయుస్స్రాంకుండిక్షిదుస్సైననంబున నేత్రువకంబునసంభవిం ప్రైలయుంక్షైముని స్పృత్రిలయలయుబిత్రంబునగాంచునేకసర్వసంక్షమంబులు విడిబినర్వహుంతంబులలయుంక్షునెసవుబిత్రుంక్షునైరం
సదలంప్రుత. నత్తుమెయుక్షైననవుతిలయంక్షునెప్రుతనీవలబిద్దు నాని. యుసంక్షవంక్షైనాదుపువవాసంబుచేశి. స్రుత్రుయులంబునను క్షుహాశువరిప్రస్నదేవయుంక్షనైయుసిగత్రింత్రిలయాంధ్రంబులం
ధింత్రిలయునన్నహాత. నుుడిగింక్షిత్రిలయువెక్షవిడబిపుంనీ. హావబంక్షంబులనేహపిబంక్షింపుంగ. బడకమనేంవృత్రినెండబినా వు. నదిత్రియుంక్షిప్రిలయుంక్షుదినంధ్రయుదిపు. హవాసప్రతి

తీయనెగ్గోవాం రిరంగా ముఖలు లరిపిత్యవ [illegible] లుగా వయునాంకవ్రై న సుధీర దునాంకం నిధిలయు। తక్కి యయు స్మృతినే నెగ్గావాని [illegible] వలఅనిధు॥ స్త్రీం పృథ్వీగశాం పం బ్బున [illegible] నంత్రాన విధం బ్బ
యెవ్వడు విధంబ్బవేమి యేమి [illegible] యెయి వ్రైనాదరాం త్రాం బ్బు నపుశం తోయి ష్ణ నిలయెంపుత్తి దాన వయులం దపం బ్బు నదత్రి [illegible] యుష్ణ ముయలం వ్రే [illegible] సనసంత్రాసుల శూ ధర్మ [illegible] వసపద బ్బ్లైలవశ్వమగా
వులబ్బ సంత్రాక్క సుల యంంద్య బూం జునవి విశభ్రమయుగాం వునవెలం వ్వదక్షిసలత్రాన ముగాముసలతెవ్వడు విధంబానరిం ఫుముకృత్యం త్రా [illegible] లు శుల నవత్వర్ధద్రై భిరిం॥ భి న వ్వత్రి [illegible] సురక్షిత్వ వృయుగది
శింంటి బ్బుసుబ్బరవముసి సభ్రలతగాం। వునసంవత్రత్తి వదలయుశ వ్వలునధర్మసతిలువేల [illegible] సత్రేత్రు ల। దత్రిరే। వృత్రి ము। గూ ఢ [illegible] వ్వలసునాంరుత్తలపు త్రలు। ంం భూదాలయూ దుల [illegible] దుల
లు। కానిననసహిం డ। వ్రతిశే। పేనషణిపే। సులిలుబ్బదృత్రి। నా వ్రలసువాం [illegible] యుళ్ళత్రు యువం ధి లుసు [illegible] సినా [illegible] దురుగా [illegible] రథ్రి [illegible] సనశరం [illegible]

యున్ననుచుతలచి [illegible] తృప్తగతినాసక్తి [illegible] వేదవ
లగాపు। దివాంధిష్టితంబైన సంతానంబున నీకు ధర్మోనిల చత్రా
రంశాంత్రగతంబున। పురుషులంబైపుట్టు యంత్రిదేవయుపిరి
త్న్యోత్సంబులు వేపు। తపశి స్వాధ్యాయులు [illegible] లంక్షై
[illegible] బులు [illegible] చేసి కున్న పుర్వ [illegible] రుణాంబునను ఋషా

[illegible] బులు గల [illegible] నేన [illegible] నే [illegible] న [illegible] బును
[illegible] నుల వరంబుధనే [illegible] నటు। నర్తులు లోకంబులు [illegible] యుమ [illegible]
[illegible] ను పుష్పలరుణాంబులు। నాలుగింటి తోడనున్న బుద్ధి యు [illegible] గాలు
సి। ఋషులరుణాంబునను। యుత్తమంబునను చేసి దేవతలఋణాంబు
పతులయు। న్నిట్టి పితరుల ఋణాంబు దప్పి దశ [illegible] ఋణాంబు

[illegible] రుణాంబు [illegible] గతంబు [illegible] పుత్ర [illegible]
పున। సరత్త్రార్థ [illegible] యుత్తంబున [illegible] యు మనిన [illegible]
ఫల వానికి లైనయు [illegible] నైన వానికి పు
ను। శ్రాద్ధ పుత్రలాభంబున [illegible] పితరుల ఋణాంబును।
లయంబు [illegible] హనాశంబు [illegible]

న్నకోం। పతిన యుధర్మతత్పరుడు పౌరవవంశజు నన్నమేరుమలోన
యుష్మింబును నవురుష్య। యాంతపురనన్నర మనృద నారేశ్వ యులభిక।
సంతతతాం నాం నక్రింష్ఠి సి యుత్పయా రు బాలాం తృంశ్లైయ
నకం ౖౖదాని కి బాన్నలపు। గాని నే రోనబనుడెం తృగానినిం
యెన్నైన। శవం ఋకాం గవిం చ్పుతలని విల పించ్ను బుం న్న। దానికి

తవెయు నరింప్పుచుంట్టి భుజశక్తి చెయి ంప్రెయ ఫ్ఘోం శ యత్పు వర్ధిల్లియు కున్నై
త్రిభ నుదెం బ్రి ఫా న్నెయు। బాంత ద వాన్రియుల గొంట్టు రగి [illegible] యు నయు
న్రిపించ్రి నది పుత్రులరాధ్య మః క్షితల త్తె। పతివిదెలా గడు కెస్పుంబున సాం
న్పె। బాపి యుంట్టు నష్టనేనేం పరాన రాష్ట్రధారు వలన్రాం దే నిసా తుం బున్నయా
వానికర్లిదంబున నృప ప్రియ త్రతెలు శ్రిదివ్పీ [illegible] యుల్లో [illegible] విద్దిత యుగ

ప్రతి వ్వల నుడి ప్వల ప్రాప్నల దత్ర [illegible] గ్వల నుయుగల [illegible]
వలర తృషిక లెపిత। శప్పుం తృ పుత్రయు [illegible] తన భార్య [illegible]
ప్తునేం పకలయిన్నిపతియుయుత్రెక చేవించ్పున బున్నలి వచ్చైన। జీవయు
త్రైన పుత్రులం ప్రసాదింపు [illegible] భార్య స్సుర [illegible]
[illegible] వర [illegible] [illegible]

౧౬౩

చకిన పుత్రులకెల్ల [illegible] పుత్రులు [illegible] దేవర నచ్చియు జాంతుం [illegible] ప్రేమగా [illegible] నియోగం బున ధర్మ [illegible] బున [illegible] పుత్ర జాలం బు [illegible] పుత్ర [illegible] లవదలయు [illegible]

యనె [illegible] తాల్మి కేకయు రాజైన రారేదుం [illegible] పుత్రార్థ దనం బున నం [illegible] శిష్యుం [illegible] తన [illegible] విశ్వలేసె నలయు సుదాని పుత్రార్థం బున ని- [illegible] ంబున [illegible] ంబున నవ [illegible] సంబున [illegible]

నవనపోవం బున [illegible] బుద్ధుల వలన [illegible] దుకైనకా [illegible] దుఃఖుల ము [illegible] రంబడనె పుత్రులాభం బున ననం [illegible] ంబున [illegible] నయాచారం బున [illegible] త్రియులు [illegible] కుల [illegible]

పుత్ర [illegible] పరగిననే [illegible] మైయు [illegible] లవను పుత్రుల [illegible] కారణాం బున దల పపాం [illegible] గానే [illegible] వంశ [illegible] సాదం బున [illegible] న వరాయం [illegible] పుత్ర [illegible] బైనయు

[illegible] వైదధ [illegible] వలన [illegible] విని నదానం బె [illegible] ఇది విత్ర [illegible] ంపుమని యు [illegible] [illegible] తులబలపురాణ [illegible]

తతలవాన్న తీలపలం బ్బులం క్షనపుభు। గ్రసం బ్బన్నిదేహం వే ... యున్నననదనశీ ఘ్న దివ్యత్రయు ... యుక్ష్మయ నాశ భూ ... ధూనా కొబ్బులయుక్తి జా ... బ్బు

వక్తి మయకీ త్రసం బ్బున భూసురేం ద్రుల వక నాపు నావధిగ ... ।లయ మత్రిని భుడి ప్రి హం ద్ద్రి భుదత్సు దారాం ర ష్టితి ... వ ౪ మరి యుయు సుగలిననవ ... వు

౧౩౯ కన్యర ము వ్యం హై। త నధర్మపత్నులి రుచిరుదన యుబ్బుదపల్సి నత్తైం। తరిదరాను త్రరాభిము ఖ్యం ద్రై యురిది। నాగ్ని లం బ్బునుగి చె ... రధం బ్బునా। కా ము వం త్రా ము

నగం త్ర వాంధనం బ్బునక్రాంక్షి వేరాలం సుం క్షి। యుం త్రుల్లు వ్వకాల నును। హం స్వ కూలం బ్బును నతిత్రమిం ప్రియు ౪ యుతిసం త్రం బ్బులసంగ్గతిం దురిత వర్గా పే ...

... యు ... తసవ ... ం గ్గ మె ... న్నలం ... శతకృ గం బ్బు ము పర్వతం బ్బున కు భా వార్ధుం ద్దిని త్సప్రు ల శి। దృష్టితు ద్దై ప్రైం ర తవం బ్బుజేసె మునిచ్చుం ద్దం బు

యుష్మత్కత్వ[illegible]ష్మనెత్త్ర ద్దాం గబున్న[illegible]తే పంబున్నదె యయుచాల బ్రం హ్మక్షిసవాంసుంద్వైదిన్న్వివాం సంబున్నదే క్రైవబ్బు చుబ్బి[illegible] న్యుచున్నదేవక [illegible]ంబున్నలచేతసంకీర్తంబైన[illegible]

[illegible]కంబున్ననకరిగెడువయునిశుద్ధాన్తంబున్నలం బాం చి| మారెం ద్దు లకుబాందయుదరనియుయు డినివ| నపెప్పంద్దురాబ్జునకునా[illegible]కదలు త్రమువనగాంధ్రపన్నదు| భూమల[illegible]

ముయిపిత్త్వసం| శుద్ధయు యుం బాధ దు రు(బ్రం)హ్మలక్షణసంగ్రహయు [illegible]వారాడంగ్రూడంగ్రను యన్య అదికారణాంబున్న గాం నే ము(బ్రం)హ్మలాకిం. బున్నవకుం బాధయుదమవిన| నేమయు

లు ంద్వైతమవిషయప్రదేశంబున్నలబ సుఖుంన్న| యు పరంద్దుర [illegible]ంబూంబముసనిల[illegible]ఠియకుచేరాంరలతిథవితవస్లి[illegible]| కరయు యునిరవిష్ట మనగహాంనగంవాభ[illegible]

వీరం యంద్దు డ వివయు దేశపదంబున్నయూ యశయు(త్త)నిన వివి నయులకథ[illegible]ఠయవిలయయు[illegible] నిపాం శీచకవ[illegible] [illegible]మయినవి[illegible]ంరవ|

భిసనలపౌంతకములు లనగు బలాత్రు ... భూరా నైర్వసలు లుటె త్రిదిమ
సవరాసత్ప్ర క్వేత కేతు౦ స్తో। నివిపె నదిలయుదా ... లకెరిచ నెబస్సా। లం డ్లు
వెయిద లింట్లి భర్మ౦ బ్లియుప్లు దుద్రుప వీ ... ల్లు ను౦ లై। నయ్యులు
లకునిరం। త్రారము నిచపులు పుష్పశ్రీరయు౦। పరపులు పృదివబెగ
దిరెప్పి బదినహా ... ౹ జెత్తిము కలనినదారిహ౦ బ్లనిజెప్పెను ను —

రపిదయులు సుషృలిత్నల్లి। జిశదలాక్రుకెక్కి గాగా నవిద దృష్ట్వినమరాపిద
లారికృ౦జినె త్రువత్రిగ్. ల్లిబు। సుస్టెసిస్తృస౦క్రపృద్ధినెం పృధివయు బదె
సుమృఎలయు౦ ష్టుక్తితె తు౦ ష్టుజెసిన దృర్పుత్రి కారణా౦ బ్లునసా లు౦గరి
స౦బునిపర ఖథిమ యిబ్లుసుయుతియు చ త్రిదొతనిలతేహా నిం ప్లు బదకవక్తి।
పయువయపతి నిలతేహా నిం బ్రినదావైశృధిలయు వినా ప్లు భూర పవిశ పొతకం

మాన పులకు। తక్కల యుగుహ౦ తనుకాదృష్టియుతె త్రాణయు ప్లుప్పవ
ర్లిజన్లతులలయు౦ జ్ఞు సు। నుత్రారకు కుదికకు ఘ్నులయు౦ ఝ్లను।
వెలయుప్రురుహులజె ధృష్టి ఖబరి గృ తా౦ ప్లు౦ః గ్నబడి నభూస్ప
ఎలద్దియు సుజెయుగాబ నదెద్దిలబ్లని। చత్రరనె తనరి ...
ప్లు కునెనా। సాత్రిహా ల్లినా దానుక౦ ఛైగ్గకమ్లపుహాలు౦ ...

సదను లచరి త్రయాన్ని ల్లు యువయుం త్రాడున గక్కుం త్సు వయది
నది తప్పి చనాను లం పెల బ్బు చేసి। ము లెల సాం శప్పిలు నల్లుగ్గలు నా
పాంక్ష్మిరం చిట్ల నిలుస్తు। నే నెలవ్వ పురాం ణ కథ చెప్పెద। త్రాల్లి సులు
బ్బు గడ పక నిలయ తాని లూత పురు షునై ప్రవర్తు ల్ల బు।ం స్తై న
ఉటి పుత్రార్ధం బ్బుగాం విం జున చెవి గ।। శ్రీల తకే యుండె ధ ర్మ

నేంద్రు ఖు తుల్లు బులు తేవ మతి నైన యుష్ఠులకు వసం బ్బునై నినథ తుర్ధ రదివ
ప్రుయి నుం గ్గా। నే దుప్పిలు కా డు కులం బడ రంగ్గార వనా। పాలి యుం బ్బునై వ దైవా
పురు షుల చూంతన నాం వృతమై స్సుదం త్రవృత్తి నఖిల ప్రాం ణా సాధారణ
హాల కుం ధ్రుని వసు పాయుని భార్యనతి సాత్త్వి। న ధికత పాలని తుత్తై న
నిలు ఖం బ్బునిదా ని సరిం ఛుతా పులి యేల్లు ది రయా విగ్గా సి తువెం న్నడు

నం బ్బునన నే నీ కుప్తి నలయ నం బ్బు నా నుం క్షి నన్నుడు లం బ్బు నన
సుగ్రహం బ్బునన నపత్సం బ్బువ డు యుయు వు నివ। కులం త్రి। చే లా చె
త్తం బ్బు నం ధ్రు ల తవవణాం బ్బులు లయుం త్రు ... కులు కాలం
త తేతు తల్లి బులు పల లిలత్తై నచాం। నవృత్త్వు ద విప్పం ఉ తధి ల్లై
పరపులు। హాధిను లూటి నధ్వ నపు ను పైసం గ వుం బ్బున బ

లు ధర్మవు సంఘ్టాన విచేసా లుపు గధర్మ లెక్షలే పుయునా తడు మరిచే
బుద్ధి నమత్రం బున్న న విధవం త్రం బునాగా ధర్మ నా రాధించి న ।
దిక్పా ణాం బైనా లు శ్రీలు కా త్రివ బై త్రితే చే ముయ సర్వ దిశల
తారిద లుయం బున్న నలు పుత్రుడు ధర్మ నం క్షయున బుద్ధి నతిస్థిర
రణాం ంద్ధ గు ధర్మల ప్రోం ధర్మ వినము నను లుకులు శతశ్యం

బలలూరి నంబె ధర్మము న సత్వము న నుల్య సేమ అవి నిల చేసా గిం చుని తం త్రియు
ధర్మం న్టు ను రేసా గము త్రిధరుండై వచ్చి దరం బ్లిచ్చి న । వుం త్రి
వెలుగ గంగ్న నైత్రి నా యిత్రి లయ తుం ఘ్టై గా శశి ప్రు గా శజ లసా న్నత
ధర్మము త్రి లుతెలుగు ధరణి సురలాం బిగను ము ధ్ర్మరలూరి గల సర్వ
గనిల లయులు న్నను । త్రితత్ర తుము న్న విప్రవర్ణులు న్న నిధిర్మ

దవి శ్రి ప్రదక్షి గాం బున్న చేశి । న సావాం త వి త్రు శ్రీ ప్రమ స్త యున
యు త్రి స్తాం దం బున్న న గఘ్రం బున్న దా ప్లి । సం హస్త్రి వ
న్నన యున్నయ । మశ్ర యు మగ్రుగా ప్రతలి దేల గునాధి వి
ముర వగ్గర చెల్ల । పర చేసా త్రవ దెయం ద్ధను గా రా । వ
స్థిత తా వవర్ణ వయస్తి । న్న ది సాం ద్ధ ప్రధను వతి

౧౩౫

సమాంచిత్రేరా తిడయుక్తిన్లోం। హా నిభా ఘమిదయుంత్రి
క్షిపేాం త్రైనుక్షవిన్గముగావునే।క్షవింన్యరార్థుంబ్బుయు నిచా
యుపత్నిముచేలని కావునంయుయశా।నిలింరుయుల బుత్యిలంబ
లారిలక్షిం బ్బునడినము క్షుం ద్రైలనడి విహా ధిగంబ్బునతం
గంప్పు। యుాముంత్రుంబ్బునతు నిధిక్రయునసరంబులుపులి।

బుల్లసునడిరతిష్ఠ తలనన్తి యుంప్టనుపు త్రుంబడస।నిష్ట బిన్నంబ్బునినత్తి
రింబ్బునా నిబేగంబ్బునే యుయుమయుచ శ్రలయుకథ ద్రుకాంప్రాముల
ఉలయులదీకానరింప్బెదనంగ్రహాంగ్లుశ్రీదశవిలనస్లధిలయ్యకరణాసుర
త్రియుబుత్రీతాపెదనము ఖిలత్నా। కుంత్రిబత్రిబు నింట్లు కొట్టి తనా
నవేతేబ్బునారాదిం త్రునాకునా నత్రింకునినప్రణత్రి సిత్రింతి

దనుచుపాయునిష్టైన కల్పిష్టద్బైపాం యునవంశగుదుకులత్ర
యుంత్రుబ్బుహానాములంష్టు బట్టును।త్రులదశనేత్రిదిం ష్టుయు
సత్పులయుచేహాపితాం జ్లు విడిలువయత్రనపుత్రుయు కూవలశాసన–
డదుహార్యాసలచే తాంబడసినము త్రుంబ్బుతె రంగ్లుపతి శెయం
3 పాంథ్టురాచిట్లనియెపుకలుల విరాంలి యుళ్లలాశేరిబ్బు

నినా వచన సుధః వధ తీని గాం. ఘో రంబునదరి। తాం ల్లి వేదంబున్నయి పిఖా గం బ్రినసుతీ నుఖాపయిం త్యాగాం నపినినై కతిత్రిరవః త్రిశిం త్రీ బున్న యగా విఖా గం బ్రుత నవేంచవే రః సత్రీశుభ రత్న తిం బులం
భత్రి। కవల బలం వ్యునంభ్రి దపు భుం ద్బునది। భుం ద్బునాం యుగ పక్రా దుకులు నెనై తాం తురుం బుద్ధు దుర నిచెప్పి నత్రభిచనత్రగా రంబున్నే యిం బ్రు। గాం ద్రూం భ్రీతరా షులియ నంత్రినిల్లి యు
స్త్రీ నచుకతత్రీ గం బున్నా యాగని లుపవు కత్రిదిరాం ద్రు ధర కోప తి వేంద్రి యయ నాం త్రిభిర బుధయుయ బున్న రు పం దేశ భిక్షయిం త్రైనలకప్రభు సుదార చరిత్రు సత్రిసు। క్షిరమతి స లప్పిన యుపులదే వ్రద-
యుం న్మద యుం భుప్పెం ప్రుత్రీ। కురురు కులల [illegible] తదంయు సుని బిలవ ద్రుబ వి[illegible]మోం త్రి[illegible] నిలువ[illegible] నిపం [illegible] న యాకులత్రి యు ల్లి కప్పి। త్రిరా యయుదే వునారాధింబ్రు। త ప్రు సాధ్యం బుబనన
భరిం బుబదా ప్రినద్భు [illegible] తనదం బ్బగు దుసు యుచుల నలయుదన భశ్రీ ప్రదం కై ప్పుసాను ప్పిరు ద్రై రతాయుదయిం [illegible] [illegible] యు ప్రిన్నతే। బాతరల్పదగం నాతనిపాం త త. [illegible] విప్రమేనా న్నతిద

నకుహంస్వ యుక్తిరీయకేకనుడుడుశవి లవిస్తు దగుదద్విషిర
త్రిశ్రీ దంయం బున నవ రమహంపుస్వసం పూరాణ నైదిభయం
౧౭౬. యునువరంబున్నన గర్భం బున్నదా ప్తి రాయుక్తిసం వచ్చిన
బున్నన నుదరపాడ నంబున్నచే నగ నినన గర్భసా
నిట్టు యుచే యునుట్టి ఉయు న తోగ్నిన్యంబే యునగయుం

నతి యయుగునతడ నుము చెప్పిరను యుయంద్విప్తిలు దను నాన సను సుదా
త్రైత్రం చెప్పు రాంజు కుర్తా నా ప్రసహింతంబున్నగా కత్తిస్త్రం గంబున్న నమం
రంబున్న నిఖ్తి న ప్రసూతి నాకు స్నబదరు యుం। బుత్రులా భూలాల నళ్ళ
తంబ్లిగు డుం ను యు నీదా నినే రిం స్నిపరా కరసా నుడు చనుదెం చెను
స్యానపత్రి నైన శాతం మ్ము దయుం తోయి నుతు యుము తం మ్యున

ప్రురింప్రై నాన్నా శీర్హా రాగి జనేని నుతె మయి గన్నుబి వలయుల్లా
స్యా గంత్రలు యుమస్త్రా। ధ్రుతరాం పుత్రు నిలనకాంత్రాది క్షత్రస్తైహా
యున్నయు ప్ర దుయుధి ప్రస్తు జెన్నం బున్న విని మునసాత్రం
బలి నుత భూా చినునెనా। హాననయుగర్భసాంతము। నా
నిధి తట్టిం ప్రాం త్రైన్నైన నది యుయు। ప్రాం మ్యుదరము నీయుడ

ఉపచిత్రః। చిత్రాంగదః। చిత్రశరాసనః। ఏకచిత్రః। దుష్ప్రధర్షణాది వివే
కవర్ధనః। చిత్రబాణః। చిత్రవర్మా। సువర్మా। దుర్విమోచనః। వి-
కర్ణః। సుహస్తః। వాతవేగః। కలితప్రతః। ఆదిత్యకేతుః। బం
ఆశీలువః। జైవకర్మా। జైవ విక్రాంతః। అభయః। దృఢక
హస్తబాహుః। దృఢహస్తః। దృఢ। మహోదరః। సంధః। జరాసంధః

తుః। చిత్రసేనః। అనసంధః। ఉగ్రసంధః। సేనాపతిః। సుషేణః। కుండోదరః
ప్రాంతః। అనః। చిత్రవర్మా। ప్రమథః। కుండికః। వికర్ణః। ఉగ్రః। దుర్ధరః। అకితః।
వప్రనినామకః। దండధారః। ఉగ్రశ్రవాః। కవచినః। క్రథనః। కుండభేదీ। దనుః
ర్ధరః। ధృతసంధః। ధృతిః। అనాధృష్యః। కుండశాయీ। విరావీ। దీర్ఘలోచనః
చిత్రబాహుః। కనకః। అనుకమనః। ...

ఉపేంద్రః। విచిత్రధ్వజః। అమిత్రజిత్। యుద్ధానాం పూర్వః
చిత్రబాణః। జయుత్। జయత్సేనః। దృఢహస్తః। దుర్జయ
ఏ చిత్రరథః। భీమరథః। భీమబాహుః। వీరబాహుః। అ
నః। దీర్ఘభుజః। అదీర్ఘుని। సుదీర్ఘుని। దీర్ఘబాహుః। మ
లసంగ్రామః। రక్షః। కులమణి। సుర్యః। ఆరః

౧౭౧ విభీషణుని సుతుడు సునామాలి యుండా నెంచరిం ప్రైది న్నపా। నృలి శ
తత్ప్రీతిరాం త్పన్నేను సుగంధాదికెన (శ్రే)న్నద్దను కోపుసు-
శ్రీతమునానాదాస భద్రుని మయుభూరాది శ్రేంపుమునకు చ
దను బట్టాంత్రులంబున్నన. ధృతరాష్ట్రుని కుమారైకనుత్రుంక్షు
దా। దుష్కరి। జలసంధ। సహ। సమురంధ్ర। ఉసు వింత।

తన్నైలక్ష్యం గనైజ నివసన్నసనం మృత్యుని సరాలి అరాలి యదుగదిపలు
దుబుత్తైక విఱయంళ. ముసనాబుళాలు దెవి రెస్సిధనుకు న్నిపిల్లడు సు
లంగైనిగత్రాంభూశి భ్రిం స్త్రీభూశివిధియుంచం। దారకి దిక్పదిన్న. తి నరాం
యయుయుత్సుం ద్రుపుత్రై। సంత్రాగాంధ్రారికి నాక్షైభీదివ సంబున్న
దుష్ప్రహ। దుష్ప్రధర్షన। దుర్మదు। దుర్ధర। విత్ర

దు బుత్తినదివసము। నన యుయ్యె దుశాసిధి సుం త్యుసర సి
(త్ర)వ్వదార కేంబున్ కి దా। నాదం బున్న ఏమదభూకే భూ
యుగాం సుబాసు సుగ్రస్న తృహాంత్పసమున సుబవుల(త్రి) యు రాజి
సెనుకర్ణ(క్త్ర)ళ లక్ష్మీగాం(త్రి)సుంబున్నన। దుశాస న(దు)ర్ని
యోధదుష్ప్రకర్ణ। కర్ణ। వికర్ణ। సులోచన। సుబాహు

౨౮

సాం భూల శంభుర కను చే లన్నై లా। తాం గ్రిడు న్నల యూను కూ
లంబ డని। కృతాళు గ్రైయుం న్న దృతరా ష్ట్రకే డ కుజీ ప్సృవి
డ రణ్జీధను బన్నుల। బున నె పె వ్వలు దు ర్నిరి త్రిముఖు ఫుట్టె
బున శేలయు ఫుదునూ ధ్రుని। వ్యల దాం షిం ప్రు ఖ గరం బున-
తేం బున సం ఫూ న్న నిం బై తేల్ను గు నసారధని న। దృరా ఘ లిం

ఖరపు ర బుట్టి। నంద్రు ధా దిం త్రు వం భూత్రైనె ఫుం। గ తి తాయగాం ద్రు
దురాధి బంధ్రు బ నం బున్నలు సు। ఫురాలి లా త త్రు యుతు తెరం చద్వానా వరు
బగ। భ్లై న సంధుల లు బ న నం భ్రు గు। న న పలకై రలం కగల వు వాలిత్తులు లు
లు। వుల ముసు రఢ్రుం ఘు వ లవ్ను వు ఉ కు లి నా థాయు వయ కా వు నని క్షు డ్రు
ఝ ఫ త్రు వేం హాం బుు న న ఫు లు ను లు ప్పు డ చె ఫులం బె ళ్లు। వ యు కను:

నైనని హాంస్త్రకారకుం ఘూ యు వి। యు క్షై కర త్రు ల శ శ్రు క్షు
లు సు। వే ప్పు దే తే రాం త్రుం బున్న నైల శ్రు నా దన్ని లి లిఁ రు మున
రా ని నిఁ కు కు ల ము న కు నఞల లో కల। బున ల కు న హాలులుం
మ న దాం రవి ధన్నుత్రాం షిం త్రు ఖు। నే కు వేం క్తి యు ఫు త్రుక
ద్దై। న ఫ శ తృ శ్యం గ్గం బున్న న కుం త్తి దె వి భే సే న సు ఫుత్రు:

ష్టదుష్టు దక్షవరప్రదానంబున నొనర్చె య్యుర్వర త్రిపుష్కరా దులనునె
త్రైదెలంకై బ్రినాలకపటీరు కుపెంచ ష్టుగుణిం పతిద్రాంల
లక్షణయుతంబున పరవశరత్నై నుంత్రియుతాబాలనుదు
త్రముం బున నిరత్నం బ్రిదిస్పితుం ద్రో ణాదు కటనె త్రిరా
బుపులవలన నిత్యమంత్రోపదేశంబు నానియ్యవలదా

త్రకానిదేవసృష్ట్యాంబున నను చెబరివని దానతిదివ్యునగహం నరిదిగంపచ
నాబానాత్రిలయమున దదావ్యనిర్వృంబున్నిధాం లనారిత్రిన్న గనదు వనసి
శలాత్రిరమున్నై బెదియెదనక్షానుర తనపాం తవా చేసెరాలయ
నానిశుంత్రిలయుంధ్రానమునదనంబున నను వర్ష్యనంబిు యుంత్రిరంత్రి
దుకనుత్రిలాదిక విచ్ఛిరయుంయబడలయు ధునని ష్యాంతవ్యస్తు తపం

రంబున నను చక్షి త్రయం జ్యతపుతెంయు వదియాం దారెందుఢారిద్యా
గారదిధ్యు ధ్యుం ఠైనిగా రశా త్రినిదె విదిపుకపుయు ధూగ్రి
హృగిబున్న యుగనుయు దానినం ధ్యుపెం ష్టుదానున నం
గాం క్షాదధ్రితరా క్షైలను వుత్రనేంబుక్రపుష్టుయుయువిన
బానెదించు నదగినునాధ్యుభ నెదలా దాక్షాది

ననబ్బుతకు [illegible] ములుగానచతి [illegible] మనియవపు అనిన వగము ము నెం [illegible] నాడైతాం త్రాలబ్బునే. పతివద్దిగద్ద దవచనలమ్మై। తనవు నేలా పాం బ్బ్రుతం
వదలుం [illegible] నానాను సుత్రసునె లా [illegible] ంబ్బులు సుహిం తం బ్బ [illegible] గ్గాం వు నానాం శు ద బుత్రా లా టుద నం బ్బునద లయు నే లయ కు ం త్రేదే వితా
ననప్పతీ ములు గా వి ం బ్బునే ను ం త్రినే రుతే దు నె [illegible] లు తాని। నేవప్పి నలయాం యు ఫలి ము। బం మె వు నం బ్బున దలం బ్బుపు [illegible] టు దునె.
త్రి లష్మైన ము నేలాం వాం బ్బ్రి [illegible] బ్బు చెప్పు నేవలలా రవలల్నినా తాం లల శ్రీను యు రాతు నవా ని నా రా ధి [illegible] బ్బుపు దు లయు ను
బ్బునదుషి నా యు ని య నే వు వా రు [illegible] సూరైం బ్బు త్రకా శతే [illegible] లశ్రీనులలయు [illegible] మునబు క్షిరవుల నుశము। నాశలమ్ము త్రి

యము నేప్పి గ్గరం బున నను స్రాం జు ల్యం బున దెం చి నా గు నలు న [illegible] ద స్తేం గ్గ న న నం ద్ర వు ను న శే తో ధ్రై తి [illegible] నా [illegible] నను రా తొ ద్రు

నెం ప్పై ను గు నా ల వి ని లు న ర న ను ర వ ధు రా లాం న్నం బు న లు ని త్తు బి దా నే। ధ ర వ త వ • ని నా దో భ్య ని నా దం బు ను లు [illegible] । ద వి వు ల వి త న్ తా యు

౧౪౦ [illegible] వ గు [illegible] ం త్రా పం • ద్దు రాం • జు వ ర నే ం త్ర నం బు ను నుం త్రే దే వి వ ఱ న వు రు [illegible] స రూ నం ష్టై న। [illegible] బు న నం బ ద శి । [illegible]

[illegible] ల ల త్ర న ప్పు వి నే రాం ఠం బు న ఠం ద్రు న వి ద యుం స్రం త్రా [illegible] రా ది [illegible] న లు లు [illegible] బ న్నం బు న వ ధ ంయు న పాం ల యం బు న వే మి ని రు

[illegible] స ల [illegible] త యుం బు న [illegible] గా ం [illegible] న ఖ ఠం న ల త [illegible] తం • బు న [illegible] ధ న్ని బ [illegible] న ర ం క గా ం ప్పై నే । బ [illegible] యూం ధ వు ష్టు

ష్ణిం ప్రి॥ తమకు స్వ[illegible] వి బొంది బ్రున్నకే నుండా ప॥ శ్రు
తి స్తు[illegible]చ్చం న[illegible] భాత్సవ నాన్ని భం[illegible] న న కి ఉత్తరాదక —
ఎ[illegible] [illegible]ద తీధ గు[illegible] [illegible] న ప్రదీ బని [illegible] ఉ వేళ త్ర గ గ ది వా
విద [illegible] సు ధ్ర ప్ర రు ధ్ర [illegible] [illegible] సుం బ్ర [illegible] యుం [illegible]
[illegible]ను [illegible] [illegible] [illegible] [illegible] [illegible] సంద [illegible] బ్రు యు ను —

[illegible] ప్రథనతాతి [illegible] నులు [illegible] శ్రీ [illegible] రధనశిష్ట
[illegible] బ్రం రం శ్రీ [illegible] [illegible] ను [illegible] లవి
[illegible] వి [illegible] పరాకు [illegible] చేసి । యు నమ్మితి [illegible] ర
దయనిమ్ము [illegible] వెయ [illegible] దేవి వి
[illegible] నిన్ను [illegible] కుశ [illegible] నిధి ।

కుల న సూర్య వంశమ్ము
ం నిశ్చయ ద యుంపొని వి
న తేర్ధ్వ తాళ్లా వు నా
ంక్షత రాజ కాలు నన ంబెల్లిరు
లేదా ంబ్బిన మంత్రిరాయు

తనిష్ఠనేక వాం౛డు ంస్థైత వరి బున్ననే లకుమా । కుం ఒత్తిడి డి డి ఖ సె
త్రేయములు డుబద్ధె కి త్రాం బున చసా । ని త్రిపత్తుల పరికి ధ్రునా । ధాత్రి
కింపన్ను బలు వ్రతు । తనయులు లబద లయు ంగ్న వల ంయి ధర్మ పు పెర్మిడి
రాధి త్త సా । దవుఖ న సుతుం సలకే ంత్రస ము ధర్మ స మ న్భ్యతు నన్ను డి
తా గ్నం క్షిరాయు బ్బు. దూరాష్ట్ర సం డిప్పిన మంత్రుం బున్న నిం ద్రు నారాధిం

డు త్రిం ష్ప లు నం ప్రా ను పా
మో తం త్యే యు నర దా ళ్లు
వి త ది వి వి త్రి యు లి ప
ము ద్దలు వళ వా రి లయు
లయు ను । శ్రీ హ ది మ హా

ము నే । సుర రాజ తం శ్రీ మున భూ । సుర శే ఖరు వం శ శృం రు దు సుతు దు
నితం గ్ల యు ని బు రు ష్ప యుం తా ది సుర ల నే నో । ఉం చి నాం త్ర వ ము ధ రాం బ్బు
ఉ కి వి రో ప్పు లి సు డు యు బి వి మి । న ను చు నే శ ప ల తే హం థ ని నద గం భీ ర వె ల్ల
మ రి చ్చా ది ప్ర భా వ తు లు సు । దాం త్రాం ద న్నీ ది [illegible] లుం । వ్యా గ వా న దా ది ర
నా గం బ్బు లు సు । నై న తే లయ [illegible] ది మ [illegible] నే వృ ప

[illegible]

శ్రీ హరిశర స్సునా చెప్పి [illegible] రము స [illegible] శ్రీరామప్రభు—

వన త్రయంబు రాజవిం బున స్తు [illegible] బ [illegible] న [illegible] నా త్రయము

జ్ఞిం బ్రంయూత్రి గతం బ్లునా లఱపకరి నకర్తి జైది త్రిత

పునబుద్ధి నరధ [illegible] బుద్ధి నైతి సంగ్రాసం రసు శ్రీ వహ

బున్న చెప్పికల ంత్రియు సు[illegible]ంబున్నాడ డంటల నగునె [illegible]
న తం త్మ ది న్మహాంత్రి కెచ్చెం బు[illegible]బి ళ్లని లతో [illegible]
సు సు ఖుషఖ(౨) ని యు క్తు డ వాం త్రిదే వి నిం చిల చి [illegible]
ని న । కు ంత్రియు పత్రివ చనా సు వ తం సుఖేన నా[illegible]
సా కా శ వా [illegible] ఛే క్క । [illegible]

నము ఋషులు [illegible] ద్వాజ [illegible] పృ్దభు । మా జనన నవల [illegible] ప్పదె వశిన నిల్పు [illegible] । [illegible] యము [illegible] దవియ [illegible] వర [illegible] దనిర్మిత [illegible] సమ [illegible] వరము మునఙ్గ
నతీను ఉప్పుం ద్దు । [illegible] తత్వ [illegible] పర్వతమ నం ద్దు । పత్తిస మేను ద్రైయెత్త్రం బ్బులతో షేంగు । తవమెయ [illegible] విపులతె । నవరవర ప్రసాదము నకు [illegible] దుకుల నే వృర బక [illegible] యము । వి
నవసు దేవుం ద్దు ను నమున [illegible] బ్బు । ంయ [illegible] జు ను వరిశ విఘను డు చూండు । ద నవ్వ [illegible] తు న [illegible] ను మ [illegible] ఐత్రం ఛై నద్వి [illegible] తభాం గిన్నే యులు [illegible] ను [illegible] నవే ధుర
త్తుం [illegible] వళు విప్పు [illegible] సృ [illegible] ద్దు నుం బ్బు ను దెం బ్రి । వృ [illegible] నుంద్రి న శిం తుం ద్దై లయుం న్న యు ప్పుం ద్దు రా ఖ్యం గని వ నుదే వ సం ఛై హాం బ్బు [illegible] । ను [illegible] లు [illegible] మం
బ్బు న [illegible] నే లుమ నం బ్బు [illegible] రిం బ్బి । వి నం యు [illegible] దా [illegible] యు నం బ్బు నే యుం బ్బు బం న్నం త్రి । వ సం త్రి న ము యు బ ఖ్బల లొ రా నం త్ప కరం [illegible] ర్బు ద నరు ను దెం బ్బి నాపు

౨౪౧

లి యయస్తో వి ళు • స్తృ న్ళు తా త్తో మయ్ల తంవెయ్యున సివ య్యవు ధృవ
ణో నెలశ [illegible] య్యుల ర య్యు వు దుర య్యు ను యు ది చె సని శ య్యు సు
లంత్ర సగు దుత్తు మమయులం త్తి గర శివ స ము యుం త్తుల వ శోహం।
వు సా ర భే యు నం త్తి చె స వి ం తాయు సం త్త్ర య్యున జా ప్పిత్త -
చ్చు నా స్వాం ట్టురా జ నం తున వ జేంరాహం నవరా గ్గణా మంత్ర

మ్ములను సత నినదం మ్ము వె సంగ్రహ్మ। త మ్ముల ఐ సత్రి సలయయ మ్ములసు గంధ
ము నేరా హరీశ మ్మునన శాశ నకర మ్ములను చన్నకన్నయు మ్ములు నుకిం స్త్ర త
కేంత్ర తయుప్పం త్త్రయలయం త్తు సని శివాల దర వింత్రు సరని వుంయలంత్ర వ
లదెంత్త మ్ములలం త్తు రంగ్ర యం త్త యల [illegible] సిలియ మ్యం త్ర స త్తి వి చౌ యు వ
న్నైత వూనసుం త్తై। మ్ముద్ర రాజ్ఞ వు అద్వైత మనేరా [illegible] త్తిరయుం త్తు

యు వు శ మ్ములను నాను [illegible] యు యు [illegible] మ్మ్యునర [illegible] మ్ములను
వనయులను నైవేద్యు లయ [illegible] హాం చం త్త్రన తమాల [illegible] లత
నరాజీ కేరత్త్ర శ త్త్ర పుష్పుమ తరం త్తరస మాం త్త్ర యు యుచుం త్త్రను
యు య్యున ఘూత సం వేద్య నం త్తైన వసం త్త్రసను యుం
ము నం యున ని ప్రి లియ్యం తుం త్త్రే నెం స్త్రా ధు యుం తేదేవి

[illegible] నుక్తసుత్తే యయుదునా [illegible]
[illegible] నికరము మన కీర్తియు
[illegible]
లనే [illegible]
[illegible]
[illegible]

[illegible]
మయగా [illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible] సుఖ సుభాంధవులను [illegible]

౨౮

స్త్రీ వృణా బాలి హత్యాది దోషంబులు నశించి ... [illegible] ... త్రికస్తు
ప్రామనీతంబ నయంబు [illegible] విష్ణు [illegible] వినా వేలయు
వశకారపు వురయమును నను వారా [illegible] దుర్గ [illegible] పురి వానిం
దేవ [illegible] ధానియాత్రం [illegible] నవినిని వెరచి నుంతే
వారి విప్రు [illegible] మానవి [illegible] నై నంతే । నుంతే

ప్రసన్నం తీర్థము రవిపురవి యవ వసరం బున్న నాయ [illegible] స్నాన సవచ
సగణితస [illegible] సున్న [illegible] బి [illegible] యుం గవుడం
పుగ బలి [illegible] సుఖస తాంబుం చిత దలుస్సినాయ నలనాన
దేవి కన్యా [illegible] పలుం. దానును. బరతెం [illegible] పతిపాదం బున్నలి [illegible]
దేవి ప్రసాదం రిజ్ఞని యేము. శ్రీ పనాత దీయి [illegible] నారద [illegible]

కే శ్రీవారి [illegible] రం [illegible] వారికిచు [illegible] మునీ [illegible] యునే
గకరాగ [illegible] యు [illegible] పమదెం [illegible] నంతలు
పకగత [illegible] పం [illegible] రా [illegible] గతిం [illegible] రాత్రి। [illegible]
[illegible] నెరం గ్రి । [illegible] నా [illegible] నను [illegible] వారా
యుధ [illegible] వతి నే । నేర [illegible] నుంతా [illegible] విదన

జనిధి తతతి స్పురణ తపస్సు వేదములు సుక్రతుల్గొం బ్బని
వంగ్గని పోలి వెలయుగ జపురమున నవసాటపల్లి నిత్యము
పాత్రులు రాజు బ్రాహ్మణుల గాం చైద త్వదల భూర
దేం కృవెలయులను ఉత్తి ఉ వీర యుద్ధ శత్రు ప్రభేదించి
దేవి చూడ సాధారణా వ... వేయని యుపదం వ్యున

నంబ్రు ... జనపతనే మ్మనే పు ... దు తేల గంధర నిల్లదా యుద్ధ సురలకా
లోని ... బ్రాహ్మణోత్తమ విక్రా ధ్రువలవి ... ము నువొల్లహా సిస్తరం బ్బు
తె మురళ ద్రుని ... ల్ల ... లు లవి జ పుణ్యం గది రి యెుంక్షురులం
న హారను తేవి సంధిలయుల జ్వర మహిలయ్యి హాం త్రినుప మంప్పు నేయ్యు
పై ... లు త మ్ము బూద్ధ సా వల యు ల్లు ము నిసహా ప్రవరి కృతుణ్డై జ

... ము నక తిన నదే యు ... పుణ్య ... రల వు ఉ పృష్ఠ అక్షర
న ను వెబ్బురత ... రల వర ప్రసాదమున భూదేవ సు ప్రశ్న
కర వంక్త వబ్రు ... బరిఖుడ విద్ర ముకు తది తకపృతి కరిలుల
లుహాతలయ బ్బి లుహా తార విశేష సంప్రదప్ర ... కముతే జపలు
నవిసహాతం బ్బు గానప్రాం ద్యుతా జ కు హాదు ల హా జిహా

సగంబునది [illegible] గాజమండ్రిర దుర్గిరంబున్న సేరంబు జ్ఞాన
దిక్కున తెచ్చిన । శ్రీ పృథివీ దురధృత రాష్ట్రస వన శ్రీరంగరాం
తొరంభ్ర రాజవిరచె గడు ః శ్రీ మహి మహారంబున్న నంబే
భాగవత [illegible] బుద్ధి [illegible] లు దుర్గారత తంబున్న చేసి
నాశ [illegible] జలంబున్న నవరాయ తెలుగు శ్రీ ధరా

నంతర । మంత్రి [illegible] కూటంబు ధర్మరాని వ నంబున్న ను । ధు ర్ణీత న ధు వర్త
అన్నవి కెలపున్న నుల కులనముక్తంబు । తమ కన్నైయకన్నెత తమ నాయంబు లనెత సంగ్రాం
యమున్న దురధృత రాష్ట్రగాంధారి సహితంబు బున్నారా । ధర్మ మనుజు లం
ధ । కన్ననల పాసవార్చి నల్లుర్తైన కురంబున్నల శకిరి చేర్చినారి । నీ నర నా ధనం
ది నా [illegible] నల్లు [illegible] మంత్రి [illegible] శాలి [illegible] మునకు [illegible] తివి ధ [illegible] మునానుం

న న ప్రయుద్ధారా త్రిరాష్ట్ర శతంబున్న ను నెదురు తప్పి [illegible] తుప్పలం
బున్న నన్నెత్తినాని మంత్రి దేవి నిత్రియు పూర్వ కలబున్నగా సంభావి [illegible]
ధ్రా నివృత్తి తపసియు నిసహా స్రోన మతంబున్న నిచ్చి నిలయు [illegible]
తి సుల నేపురనం స్వధి పట్టి బాంధవ లయా నన నప్పులంబు దన
ముది కొనర [illegible] నే [illegible] దిలయు ఉను నాడు దురిత బంధ

ప్పడు అద్వైతయుక్తకారి యు [illegible] వ్వత్తు । యది వేదరహస్యం బున్నన
నే ప్రత్యక్ష ధర్మం బున్నదియు నిగమ ప్రతిపాదిత యైన । యుక్తిచే నియు
క్తా వంబు గున బాహ్య బ్రహ్మ స్వరూప ప్రపంచ తావన యు నో
డు యుక్తి థార్మ సహైరం త్రి వ్వాసన తీ హ్న ను న తే బున్నా వాలు
[illegible] ప్రత్య [illegible] ధారి తం బున్నన

మణి నరిదియు యున్నోలు ప్రయత్నం । నియమ విధి వన్న దేవ విధి । ద్రవమయు నరసగ సం
ధృతి ప్రాణిరయు యెన్నడని నష్ట వారం యని తలం ఘుల విస్తార ఘల ద్రవ్య మాత్ర
ధృతా దర్శయున సంప్రసన్న వైపరు గుణియ న్యాయ రవి రలం ఛేకాని ఘన ప్రస్థ
నిఖ వెలయుం గబ్బి వెల్ల విధి విచక్షణ బిల సద్భావ సహిత్ర వదే సత్త్రయు
త్రాద్ధ విధి [illegible] బు సభి ప్రవత తి । న గుహార ఘము బిన్న సంబుగా

స్వరూపం నడమందు నన్న [illegible] యుద్ధ విహితోద ధ్యావన వాక్య సిద్ధి
యు యుద్ధిపు రత్న వరాజున నకుల సహదేవ యుల సంగ్రా దేవాది ప్రై
యురధిష్ఠు మనివదు । నిర్ణయ చారణాగణం బున్న ల త్రిమగిరి మ
మున । నదికవి భూతి తో నతి పతి త్రుప్రదే । శమున నలుప్త్య గ
చరణా । శయియున సప్రత్ర సహాయ్య శరుడు । నిప్పిన ప్రసన్నల

నైత్య నన్న ... దాన సేమ ... స్తి నిధ ...
ఆ దిశక ... కమహా బ్బు శ్రీ ని నే ... నాం డు న వ్వ ప బది తేం
మువెంట నే మ్బ్రనాల మక ... స్తుయ ... యి య వి
వి ధృతరాష్ట్రం ... నలయు నుధ ... బ్బు। వీరాలే ధారల
... రియు నూ తం బ్బు ... నంబ్లి తాం

తో రాంబ్రెవి ... యుంత్రి। నన్నులాశ వే హాంత మ పైన వి ద్య యు ...
క తెం బ్ను ... ని రమయ ... అతదల పకనం స్నాతరి బ్బ తి చం బ్రేటి వెంట
ధర్మవి। ఛేరాల యు ధృతరాష్ట్రసుతుయు సద్భి ... నిహ్నా రనా ... యు
నాం బున బూ డకళ్ళి ది వి డి ... నన్ను బ్బు నే కరు గుం క్తని చనన।
బ్బనవినల దరిడె నిచనిత్తాం ... నునారు ను ఘారతపం బుత్తేని।

త్రిలోకస్త్రీ దేహాయు మం క్షే హా రి చేతం ... బ్బురలం ...
నూ వ్వలు లి నంప్రు। ప్రతతుల తీ ... కం బ్బులు। ...
హారల। కారణాయు న నేను వ్రుక్తు నారవులకు నాయు ధా
న తేవలవ రాచ ళ్ళను పదే శం బ్బున జేప్పు ది ధు రు లక్కయ
... క్షా కనాలం బ్బున నశ ... బ్బులు ... పు ... నతిబాం

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

ము భ్రీకృష్ణా౦రగయ్యల్నుమరచె౦ బ్బులంబ మరిమ నేన్నన
క్షుకేయుమరియయు నేలకనాటరెవెత్రిరు। నెంథిగకంటయుంద్రం
యుస్సమయముపుంబ్బసుభుభకప్పినసు సుకడెవిషాం।అన్నమ
త్రీత అన్నన కుం జ్ఞెజనల స్నియుంబాధె।నిష్పలంబ్బు లైనశ
వియవిథ్లిగరచయ [illegible] జ్జిని।ఋ [illegible] తెఁయు యెవాళ

హాత సనే [illegible] త్రా వ్యగా. థరలగగాంర [illegible] రపెధా౦రురిరహం స్త్రమునంవసుం
గకేరరవేత్రు డుర్ధర్మం।ప్పెయగవెవిష్ణువుం న్న ముఖ్హి। సుయక్షాపెట్టిం పై
నాకటిపెభిపనన తి।యయ వశ్రితాం.స్వం షై యెవ్విత్తిన్నె ర్హైవాం ల తిరిక్ష్య
న్నదథ।వెంక్షి లయువాంక్షక్షలనెల్లన పాంయయుంబ్బునె. యయ ను పాంలయుం
మయ స్త్రీకృష్ణ గాబా।వ్యలిల [illegible] ర్థగల. శిరయు వృత్తు।యులభ్యవ

క్షరా।తలము న త్రిక్లె నాం రథియయు తద్రుగా మహాత్రన ముక్తుబీఖ
గాం ద్రుకాడు తల నకలు క నుయ తెయ న ముద్వైయయయయుత్తున్నై।
యు ష్లుదుకేవ్వదసుం ద్రుబీము న సుం ద్రున చేశన యెంబ్లుయ
బ్బున్నిం త్రిం ష్ట్రుబయం ద్దె। నం త్రిభీమ్మ నిదిస్హాగన్ బ్బునాబ్బువేల
రాం క్రి ము. సనే తుల ధి కేన్పుధ నాబ్బువ [illegible] తిన విని [illegible] న వేల

ణారణానంథ్డను ... ద్యౌనై దేవ నస్తృవనేలయా ...
న|శ్రీపింత్రైసురనేవద్ధనుండ్డ ధురితాంత్యుండై ఘ శల
పాహివనుఘ గిఘనేవత్ర బండ్డి నయులచ్చు కన్నె నశాంయదత
నాడుఘకఘ జనపతివనుపగనార ధిఘనవరన్తెగ్నారు
వనేనజవశ్రీనుభింతనున్న పైతరియునునెండ్ర పు

తానిలయుఖ్యై శ్రీష్యునుండ్డ గనుఘ వఘ శ్రీపవనజనతిఘనెతతె ...
శ్రీనిలనుయతు ఉం తత్రనే|ల్లనినిల్లుడునానివశ్రీష్ణునతాంలయయుత ...
పృగ్లైతతినైగలయుపృరుపృనఘ్ను|బంధ్యనంఘ్నవిల్లతాంయదుల ...
గనులగరపింత్రైశ్రీమశాఘ్యనశ్రీముద్రైనశ్రీపచ్చెన సాఘ ...
వభైదింపృగభావఘ్నె నాంలయులపెలయుల్లిలదళ్లింత్రయులను

తావలయలనండ్డగళ్ళింధ్ధిమఘా|ర్తపమునగండ్రము ...
నలతనాసకమలె|ల్లనుదెన్నెమ్మ్రనాశజాంలలతకల
ము ఉండ్లనిరలానసుండ్ణనైగలయదెంద్యయమరియద్వెమ్ము
గముర్గనంముభనైల్లనుఘకఘ శ్రీవిరవవినఘ్నవెరదంశ్రీలు
నేఘవఘశ్రీఘ్నుత్రయుండ్డజేమధునునంత్రినేసియద్ర

క్షే...శాంతమున గాంతేజ్యుననే పుడుపటుబాణాదనుంపెను
ష్టుతా యుం డవుం బున్నశైలయుయు రత్నన వ్రితి బ్బునుశరస్త్రం
గ్రుశయుం డా శరస్త్రంబు బ్బున నను గ్ర్కాడుశనుం స్తూరయునుం
నని వారుశంత్రమున నతుం జూచి పెనుశోత్రనుం క్షువారలం
ధుం త్రాయిడ్డున గూ ప్తతన లయుపత్నమునివారినిశయ. త్రి

వ మయుత్తరదనరే తశి(వెత్రతమునాంబంధ్రాంగనరవశుధగుతుడునుటు శటు
ఘం బున్నన ద్రివిధం దైపదె । యెయున్త్రాదుశుంగూంశుటుం బుత్రిరుం త్ర।
ధత్రవీరాపం బున్నన నుం శ్రీశర బాప కైరిస్త్రాటే నం బున్నయుం జూచి చి । యు ధిటెం
జే కానిశ్రీరా లయ త్రాం దైపె నటులుం బైని । లయుయున్యుడుపుడు కైలుం క్షుసు।
సనతె రిం గింబ్చికైలు నా త్రిమున ఘనునప నై తుజెని లయుధిక త్రితినే ధు

దానినె రింగ్గి శరధ్వంత్రాం ష్టుయహాన్స్త్రవం బున్నవి దనిచన్నిరెసం
శంత్రనుం ష్టుమ్మగలయాం వినోదాం ధ్రేంబున్న వచ్చి నాదానినే నా
దేన్నిలయు నెలక్రథనుగనే దవిధుంటైన బ్రాం హృత్రిదాంన పత్రంబునుగు
క్ష్రిలయున నం చెశనిపెటుటు యుంన్నం తత్ర్యుకను చనుతెం బ్బుశర
శాలవేదం బున్నల్పదివింప్చిన్రూసుశల తోవిఖ్యాతు గా

జ రయుం ష్టు వై కళే వేట్లయు సనే న్నట్ల నిలిచెలు గిలకృష
రు గం గ్గ విసర్రిం పూర్వుయు శ్రీ నియుడి గిన బనను జంయు
[illegible] వై కరన మహావ ాం మ్నత్రోసుద యుం వైవేద ముల్ భ
స్త్ర కుమ పతో నిష్టగ డగితవ సు। ళై దయు యుమ్నదివిభ
నివద తూయు కృష్ణ శ్రీ రమ్యు దింత గాం ప్రత్యా సు తి రం వ్యు

ఉదృత్రీ గాం ష్టు నైన నతో శ్రుగ్ వై న। వాం రుష్ట న్న శ్రు గాం రం బ్బు వాయు వట్టు
న తెం నై రం వే యు సుం ష్టి ప్లని లకు। సియవి న తె లయ్యిగా తముష్టు నబ్రు
మన నెల్లి కేత్తె ాం రతీ వముననుత భూాం సుకాటి త్రి ముల్ తేరి దముల్ర
నాయు కు డతి భే తి। నైరి గి వాం నిత వ మయుచె కు వ బని చె।బలబనయు
లచే విష్ణు నై కరవ్యుం శ్రీ దుబి। త్రి వ్ర్య లరి మదనరాం గరసా।ప్యు ద

[illegible] ాం రవులతె ల్లగు కువైన తాాం ర [illegible] వుల్లో వెప్రు మయు బిద్ధ్యనావై
శ్లోం వై న।ము విశ్వ శర ద్యోం త్రు ద సుమ వరో త్ర్యు [illegible] తరతే జ
రయున గ్లా ధర ము నా సర్వ స్ర్యు విశు దు ధన వైర మెము వృంగ్న
నతెరు ణశి బల వద లయు ని రెం డు।దా నిగది యు వప్రొ వా
నె లగ సుం ష్టై సం ప్రలతే మ దైయు వైల శ్రీ తలు ణిరేల రైమే

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

౨౮

నాత్మసంభవ్వైదిం జ్లేశచతుర్విదంబ్బుగు ధనర్వైదంబ్బునా నాస్త్రివిధనైదాంత్యున్నౌను లానేక నగరకేత త్రిత్రినుల బాంధసిత్మా ను బాన్నదన సంధ్య సుం గ్లోకేర త్స్యోం త్యుం ఉప్రాం తా త్రైఁ త్రేషవ

అఖ్జికేళీపాం బాల్యుం ఎంచ్చి శ్రీకృష్ణం ఉత్తిమ తిరుం బూబిం ష్ట్రీ। వాం రిశారిదం తనమున నులనం ష్టరవియ విష్ణునర సం బంబుసినాయ కేషస వి శ్రీ కృష్ణున దను వేగి। ద వి శారదలేరి నేడు బితత్రేమ లైఁ। ఘవష

భ్రుతరాష్ట్రాత్మజయూాదనులాదిగరం జసులతులు దత్మ్రు భు కేతుసు లువయమరి లయు వారలకేలయా తుఫ్ఫిదృసత్రి ణాఖ తన్నం బ్బునుః హారి చరితం బ్బువిసు మ నిబ నమెం బలయు న జుద్దైరం ప్పాం ష్రవ

సంక్షిప్రవి నెలయ ఘలేషస త్రిసు తచరి త్పొదు ప్రాప్య దావ్య జు ఉసు ము నిక్షీర ప్రవరు ఢు గం। గ్లా దావ్యౌర ము నదపం బ్బుబ గ భ్రూదుష్టీ ష్ట సు జెం యు ము ంత్య్ర గత తేళ్యష్ట్రైయుంని ఘ త్రిం ప్యునదాయు త్రా దబి ం ప్పా లయ

శ్రీ వినాదరం బ్బు। గ ంగ్న తుజనిము స్వకేర ము వే త్రుధం భ్రు బిల త్రి ఉలాదుము సుస్వలయా। ప్సరసస్వ తాదిరియుక సదము లాం గ। పటుపవసా పే తపరిధా నయ్యైన। యుయవిస్వరము న

ళుడు సు. కుధన గుంల లోన త్రుల్లి త్రువు(ధన ముయు రస్త్రో
ము చేత దివ్యాస్త్రంబులు మంత్రోపదేశ ప్రయోగ రహస్యంబు
నకన్నెలుం గ్గదేయుని త్రుణాలయ ఫలం కల్పకంబున్నగా బలికిన।
వుద్ధునంబున నంబ్లుయుకబూడి లోనినసరఘు నంబ్బు చెదవి। త్రు
పతుతోధరి ధ్వనికలత త్వివిధ్య ష్టు గుపానితోడ। పుణఃఖురి

స్త్రీ ము యు ము దేంబున దీని యగ్గాని కల్పిత కల్పిత్తు దన గు దు మునున సుతే
లతోబడసి। ధనుర్విద్యయం నభ్యసింప్రు। ధనార్జనయోగ్యనతనబాలిసఖుం
విని। యాశ్రువులు కలయ నలిం పుకధ్వపమురం ప్రతిని యుణ్నని. యెవుడు చయకాలు.వి
లతోను దొరముణాకలు లకలు బొలగన్న. ఖిన్నుయు సంభవింపను నే। పలుకరనే
నేను ద్రుపరాం తనుతోడ గనాకాన కృదర్భాగరు నితోడ ఖీ। యునను వ

నాకాస కుమృత్తు చక్త్రు మలయ ంబులు యు వ్వేళ లు త్రివుపరశురా
ప్రైన ద్రుపదు పాలికిం జ్ఞని। యేను ద్రోణాచార్యుండ। వీర్యో నిధుమ్యుండ।
యెవుం జుంగ్గ త్రిశులకులతోపముకది ద్రుగాడు నా యెరుడ। బలు
గహాం.వృత్తకలు పాండుసుంగ్లడకాండె యుంటను సముచలధన
ఱా.ఢితోడనవయాఢిరినబ్జె నుతోడ గృహము। బ్లినానవరావె

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

౧౬౧

దప్పక యింద్ర ప్రస్థున కే [illegible] న్ని దైత్యుని
ద్రౌపది నవ్వ ప్రభు వరి తో బ్రహ్మం బున్న నే తను దే వం బున్న నను రాజు
బ్రహ్మ రణాం బున్న నం ద్రు నను ధర్మం క్తి యయుం జ్ఞాని యను
శ్రీ సుఖకరుణ్య వతుల బాల తుల యు వసు దేవుని తన

న [illegible] బాచి కుప్ప్రతి నేయ్యే బాలు బ్రహ్మం క్తి ప్రభృతి ం ద్రులు కొం ద్రుం ద్రగ నీ
టి సు సు రాజ సు నీళ్ళు వక్షు బ్రహ్మ మ్మ వర్ష తు సు బున్న న వే దాం ధ్రుయ సం బున్న
నే మ సం ని రయుక్తుం క్తి నై గ్ర తవం బాణ శిర్ర తం రాం బున్న శిరయ శ్రీ
రుష్ట ధర్మ కృతి వివేకా వరి చరయు ల్ల ను ధర దరి వతు లవా వి శిఖా వల
ము హాల ప్రా వ బావి యున నన్న తెల్లయ ఘ శి ద్రుమ బాల్లల యున్న న

కు నిష్ఠ వేల రి గి ంప్రు వయు సి ధ్రుం ధ్రి తలయు ని యయ కి గి నే నంా సం ద్రు
తే సి ధ సుర్రేదం బున్న సు న భ్య సిం బున్న యు న్న నాం దు వాం బాలు పతి
నాం లు న క్రి ద్ర సు న ధి కే తే జు నాం త్రా బు దని ధనం బున్న వే మి కు యుం
భ్రయు లం ద్రు దు ప్రు తి ప్రహం ధర మైక్షల కోరి ద్ర పది యు నను
నే డున్న ను బాలు నాం తు బాకి రయుం క్త సు బు సు యు వలదా ని

బ్రూంరదారిద్ర్యంబున కంఠిత్తై గష్టంబున బాండ్డు త్రిగయు వేదు।
తెలుపు మిత్రునకు లయనే దుతెంత్రయము దేహ్ముహైన నవేరవే
నిపొందు లప్పరు నుంత్ర గార్గుయపయల్లె నన త్రైయుంబ్రవృద్ధ
ననాకునన్నెవ దిన త్య్రంబ్బునిపనిని విహత్యానిపాత నన ము

తిని బాల సఖ్యంబైన పొందావు యపొవిరింబారియు బాసిక్రోంట్టు నతండ్రు
నను వ్రీజ్ఞనలేండ గాలివితపంబున గానునమేద్ర తోబని సోము మలవేదెదగ
దు నెల్తుకు బోలయు నన్నెరింగించి। నాతండ్రు రాజు బ్రదంబున। నంస్సునంతం
నిబంధనై వబ్బితనని త్ర్రాణాబుం జుేతన వేరాత్యం బంత్రయు గజ్జిపినాల
నములు ... బున్న నదిని సుయుచు మనములెనెల్ల జూపి మతినంబు

తన దేశంబున నదన నరిపుత్రుండ్డు గాబోవుచుండి నన్ను బట్టి పోవ
త నేంపదెనయు నిమాత్ర మునాథ్యైం। నేర్చి రల్రలనేదనీ
న్నునం నె లంగ్రనే। చెసు మ హరి రాజు। నే పునేద పొ మంద్రుహనీ ను
వేయు వినితోలయుతినె రా జ్ఞులచెన నెంచాంన నుయుబాంగ్నె త్రీమ్ను దు
దుకాంత్ర నపుం డ్డునిదిజ। గానినులు వ్రీత్రు నైృనర ప్రేరార

శువిధము వేశయుక్తి యును నరంబున్నా యకయునానావిధశర
శుల ప్రసాదములరు భాసురశస్త్రము హస్త్రవిద్యలు గరము
చినగు ముండ్లగమిన్నెయు పోయుస్తానతిసులయుతిబా
ణులలా ష్టనకృంశ్యశంబున్నాలనేగదానిష్టుంఖ్యంబొ
బిరాజశసూయవెల్లవిద్యయుపతి । ద్రోణాచార్యుండొ

ధుల ॥ తా సుస్నాతపావదభు. ద్రోణుడు వారికిన్ గ్రానంత్యము దెప్పినంత
బ్రతిఘట్టై బరగు గాతమంశిష్యులు రిత్తి కీసు మనుప్పదముసు నాంత్రిలాల
నాప్పరం ప్పరంప్లైని ఫలయుప్పుదభూడుండె విద్యలయు రవెద్యలనే రరని
ష్టి భాగంబున్ననేశి । మరి రియుక్త తప్పుం ష్టుం బాణ్పక రంబున్ననేశి । వ
క్షత సనైపునన్ను తంత్రయయుం నైరింక్లైం బునై బీష్మం ష్టు సాయుకేల ఆసం

యు । వానని చెసురాజసుతులకతివినయము నెగ్గి బలభరత
దినరాం ప్రసవింప్లుకా సంగనేరకరిల స్టుండల వేయుగంబున్నవా
త్రాణుండాద్రిబాణాంబున్నథివం త్రిలప్పి ధల్లీప్పియుప్తిసాష్పవం
తునసభానారబుసగాతింబ్రిదానింది ప్పయనాని యుప్రినంబూ
న్పాశి తునన ప్పుకారాసన గురునధి తేసయున్ననక్షత్రల్లి ।

దంబ్బున నను సబ్బ్రయు దానైన [illegible]డ నే చ్చుగ నలభైను నేజం నే
నా కు నెలమ రింయు ఝ్లు ర్వ్గా న ప్రా ఝ్లులకే దాగా ర్లివ శం ఝ్న
మై నన ఝ్నం బెం న్న డుం గా నైర డ నిర్నీపడుం ప్టరాష్ట్రై కద్రి
రళత్రా స్నేహం త్రకి కప్పి గరాం ఝ్నులతో వా స్త్రపురం ఝ్నన
నక్షం ష్టి రం బ్లా న్నె నాం తం బ ఆనా బ్బిద్దిరి లెూరి నడా

శ్రీ మ[illegible] సత వేము నే మధ నేనం త్రాల నల స ఘ సు బారి ర్పిల నలం దమలుగెూన
నం శ్రీ న మిత్రా మిత్ర నం బంధుం ఝ్నలయు నం భ వం మ్బ్రిగ్గా వునే వాం రయ త్రి
ర్బిగ ర్త్రి ఖ్నన నెమ ప్రచన వివి నని నిర్త్రిం ణాయం ర్ర వారా ణవి తమ మ్లీ స్రయా
నత్రైన త్రి నేపుర బాం హ్వాం ఝ్నన భ్రతరా ప్రైరా ప్టెనం త్రినులం త్రి
చుతార నైక్ర తబిం బ్లు మెయ క్రైయయు ననే యుయు యు స్రంయ ర్త్రి డు రా

మ్నిం ఝ్ల విహా దము న నలం రా న సుౝ్నె దం ర్టి న నదా నుంలభ
రాజు లనం ఖిరాయు త్రిహార ఆరిథం గా రాల్లి గా ర్దిర్ణరాం
ర్గివాన మా నసుం ర్లై రంలత్రి డుయు ం ర్లై డయు నవిన్న ర ర న్ర శ్రీ
యుం త్రిం ప్టి రత్రి దా వయు లై న్లై డు నలర నా డు యు న్న నదరిం ర్పై
వగాయు నవి ల్లరా యుయుం త్రిరి దాని యుయ్నరా నన న దవ

నే ధ వం బి వి బి ।యు స్యం క్త ఘ గ సు న వు నం ధ్య రా రం బ్బు నం స్త దు వం ఖే ష్ట్ర వు తో యు న వం ప్రు న ।వా దు సు ద ద్ధ్య న సూ నగం బ్బు నే దు యు యు క్త ।బి యు క్ష్మా టే యు ఙ్రూ ॥శ్లో వా స వ నం క్ష్మ సు ం క్ష్ము నే త్రు వం

స్త దు వం బ లు వా లు తా పూ ం బి లి క్షే కి చె విం ప్రు తీ ం కి ఖి చె మ్రై ర వా యు దు భూ క్ష న త్రిం యా ।భూ న వ కం బ్బు నం స్త ది బి వ న్య ప్రి వి వి ద్వి నె ల్ల నా ।భూ ప్రి న వ కం బ్బు నం బ ద యు భూ ర ము వే ద వి వి ప్రై

తాం త్ర్యే ద్బై ।య సు పాం యు న ఖి న తి యుం ప్తు సు ।నే యుం గ్గా న ప్లై కిం చ్చై ॥క్షి యు ఢం గ్గా ।తే యు భ సు భూ ప్రి ద్ధ్యి వి ।దే యు ద్దు దు శ్రో గా బ ద ర సు దెం చ్చే సు ద ము ర సు య ని ॥శ్రీ త వి యు త్రో వి హా వి

ఖి లె రా ।గ ము న సు ।శ్రీ యు కి ష్ట్ర ష్ట్రి తి కి చె ఘ్ను మె ప్రు ॥ యు న్య భ సు భ గ రు ల న్ని లు న కం ప్ర్తు ॥ న ధి సు ం ద్ధ్య తే సు ం ప్ర్తు న భ్లా గా న స ర వు ద ని లు వి ధ్రి స్తు న సు గా న న వ ప్రై ।ద్వ్యం ధ్రి నం కే స్వ గ యు

బి ము ల తె ర సో ।ర ధ ము ప్రీం వా బి వా ర్ధు ఞ్ఞ్య బ ప్రై సుం ప్ర్తు ।ధి న బి త్రు సా ష్టు వ షి తు ల నే రా బ హు విధ వా న్న వా షే ద నే వా పాం యు ము ల సు ।నం ఫ్రు లో

ప్రాసగు ... లబెయ్యు నబ ... దగ్గసూరా నుదునం ...
లంగ్ల ... ల్పుంచుచున. త్రి ... లం ప్పైపారలం జైరాని యయం
౧౫౩ ... ఱ్సె దనని వ ... నె ఇంద్రు సుతు డులనెరి యుల్లదనయు
ప్రుబుం న్రా నా నాడే శం బుల్ల లంగ్నలర బదుపృతెల్లన్ఞా
యిది ... బున్నే బర వన్ని యు సంప్రీతి చేసె భారద్వాజ

... నంన్న ... ప్పడి యున్నే పృథనన లయునై ... యున్న నసు ఘూంబి పరాల్రు సుగ
ట్టర కిట్ల నిలయుకగు త్రిప్రవిష్ణుయు గర్వనిహ్నైనయుష్టు వెయు గినతీర్చుణిగ్గనింత్రై
ష్టిబున్న శాంయుంబున్న నిన యుబ్జనునాంబాబున్నిర్ష తిన్నెహంబున్నసంగా
నాంరిలో డ కలకి వియు విష్ణుయు గర సు సంక్తిరం తంత్రయు కవున యుదస్త్రకస్త్రె
సుయు వల అ యుష్టిజ్జనుత్రాం టివి దాన్ని సు త్నరంబున్న నజీవలిస్నా తంత్రైయు

వృనంకృదను ప్పవిడ అనిను వరాంయులనెల్లం జూపి త్రిగాలనసుకిర్చి
ష్టిదీప్పుననిసంబాం లయు వెయుగబిదికారవుర్లింపయు కకుంక్తిం రేసు
గలింబున్నగాంనికేరం బున్నసంత్రిస్థి నవరాంయులనెల్ల విష్ణుయుగర
విర్నిపరిగాతినదివన్నైవినయుపరుస్తైకళి ప్పురుభుం బా
కుం ఖ్యవలయునునదలంచ్చి యుప్పీస్థామరీహం నుంచునెదే

ం బ్బు న తెయ ర ని న న యెబ్బు యుం న్న న వు వాం ని వు బ్బుం బ్బు
। దాం నిం ళ్లు ష్టు వి వాం రు వి న్న యు ం ఖ ం త్తి । వి ట్ల కి న వాం దే ష్ట
ని కూం దు భూం వి రాయా । రాం ఖ స్తు వాం రు లం త్తు రు ఖర
కి నె ష్టుం కు నె ష్టు రి వాం త వి యుని
న ఖ నై దు న

నాం బ్బు లా షై యు త్తే కి న । న ఘ్న ష్టు ఖ ం య్యు గాం న తి కా ష్టు ం బ్బు
యు ని శాం న రకి యు వు వ ష్టి వుం ద్దు రా ఖరి వ తి ఖ త ఖాం రా వం స్తు
ష్టి వ ళ్లు వి ళాం క న ప్రు దాం । వాన్ని ఖ వు నం ద్ద ది రు రా న్న వాం ఠ క్షా వై ర తి వు త్తు రం
త్తి గ ర వి త ని రయు డి గ న । వాం ర రె న య్యెబ్బు వు రాం కి ళ్లు స్తు యు కు వి సు దే సు
దా నై వు సు తి న న వి ని కు వ్వా రు లం ద్దు రు సు గు డ వ ఖ ప్రు వా రు న వం

న వాం దే న న ఖ ర కి ర ఖ ఖా తి త య్యు ఖ్యుష్టు న న్ను రాం రా ల యెను ద్దు స్తు ం ఖ ర
ష్టు ర ర ర్యు సు ర సు న స్లు ష్టు దే వ యు క్లి । హ్లా ఖి కి న వ ప్రు న ప్రు వి ష్టు యా ।
బ్బు న సు ఖ వ ల ఖ న్ను ష్యూ రు యు వా ని క ర లాం ష్టు వు బ్బు న వు మె త్రి ।
రాం రం త్తు ల ద త్తు ళ్లు త సు న న ఖ ర నాం ఖు రాం దు క నాం వాం య్యు దు ఖ్రి ।
తె ష్టి నం త్తు న్న ర్యు ౯ సు ం ద్దే వాం ం త్రా ం బ్బు యె యు ష్టు నాం దా వాం ష్యు ।

నే ఘు ఖ న్నే [illegible]

[illegible] యు థం బున్న లం ద్రో । గు మా [illegible] యాం గ్ర గ న్నే యు పం ప్తి । నీ త ఉ యు నీ గా గ ఉం గ నె ల్ల జ్జ సు ఘా ఁ ఘ మొ ను రి యు [illegible] గ ఞా రి ఖ న్న తా ఝ్మ వ ప్రే సా రా ఠ తరి ము ర క్రి [illegible] వుం తా [illegible]

సు థ సు ని బ్రా [illegible] హా ణా ధా [illegible] వ ప్రి న వా శి । వి హా [illegible] దు ల న ం ద్దు ర జ త [illegible] యు లం జ్జే యు యు భుం న్నే । [illegible] లు మ హ ప్ర శి తి వి ని పి ల ఠం ణ్ణ థ న్నెం క్క ను నె ను సు రా ఘు ణా ను సు । ప క ల వ [illegible]

ష త్రి తరి ఉ ప్ర ద ఘు ణా ం బున్న జే సి । నైలు కన్నె యు ను సం త్రో [illegible] ద హ [illegible] ం ఫ్ర ని శి [illegible] న వం న్నే । హ ం ను న సు [illegible] వ ఉ సి చ ని వ నం [illegible] బున్న ల హ హా యు గి ఘ వి న లు యు ము [illegible] ను ఞా ప ను న్న న న ను [illegible] । వా

లై వ న యు న త రి ని రి । ప టు ల త ర ఛ వ సా ం ర తే ల యు ఘ ట [illegible] [illegible] శ శి । న [illegible] వి ఘ న్నె ర పం స్టెం బున్న ల భి రి ఖ ఉ నె యు [illegible] యు తు క్కె ర వ హా ం ఞ్ఞ వ ఞా । ద్రైయు సం [illegible] ను సు ను వ ను ఞ్ఞ గ ని ను గ్లి గ యు హా యు ।

[illegible] శ ఠి । యు ఘ స ఠి ల యు న ం [illegible] ఘ యు ఢి న్న [illegible] హా [illegible] పై ర వి । ఠియు న్ని యు ఉ తే ర ఠం [illegible] ఠే లు యు యు స్న । ప న ఠ వి

౧౫౭

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

తానే సంధ్యరతుం బ్రహ్మపి। శివం శివం బాలాం బ్రహ్మ ధను
ర్భగం బ్రహ్మ నమం స్వప్రత్యేనిం మ్మృగానా నిత్యం ప్రి। మద్ర
౧౯౧ యత్రీతశీల శీల బనను తయాం ప్రాం నినిని। స్వమం న
ధర్మ బ్రహ్మం బదరి నిద్రష్టి పదర। నీ ప్రతినినే యలనేం
రాశవ బ్రాలనుగ్రహం బ్రహ్మ నేననిదినే। వారల

పులు [illegible] త్రిం ప్రీ రాపం ప్తనే యుశ్రుతే ప్రపుత్రత తె నత్రేంయునత్తే నెంకొ
వద నా నం త్రోరం బ్రహ్మ। కర వేంత్ర్రీ నా కర వేంత్ర్రీ నాం బ్రహ్మ బేయు మని న
రనీ ప్రాప్తవ దుల బూంబి శైవి। వనవ్రదు బూంబిపన ప్రిత। వనపూ వ్రీ
పవ్రీ। పాం యజు మని। యుప్రిధం బ్రహ్మన దుర్గీద నాథు లైన బాంత్రిరా
ధర్మ నం ధ్రుసు జే ప్తిన బ్లినే నంత్సరని ద్రిం ప్రి। ప్రరం ధ్రర నం త్ర నంబి

ప్రీ శ్రీనే పంప్రీదనేని మనుం త్రతత్ర త్రినం త్ర సుం ప్రీమ బి। యాం వృశ్మ రా
నమ్మృగా బూంతినననమేం త్రీయు మను మం త్రీ ధత్ర దూనమున ని
త్రీ మునను స్వయు ప్రీపాం నమ త్రిర్గీయవ అభినన పని త్రాం గాలం త్రీ
త్రీల సు। త్రీ మనే నేను లనపాం దేవుల సు। నా నాదేశాగ ఋత్రైన
ఏలి వారి నత్రననత్రననిదినే। నా వాం త్రీన మనే జ్ఞానసం। త్రీ త్రీ

నిలుపుగుణపత్త్రిరంబు
తీరము నా నయుదప్పు దుకర్రవిమో డ్రగ్గా ముచేయుదు
తప్తిప్తి నల ధ్రుతిదితంబున్న నసూయె ప్రాప్తిరేణుంబ్బుతి
గమనా నియమ సూత్రై జలము లంగుబు సుంస్థ్వసాత్య
వరణ కధాని విఘ్రం కృత్రిణము దు। హ్మాన పుదు

తిరంబున్న । నిత్యంబు తనెం హ్యగానన్నెప్తియున నిసమ । లబ్ధుంబులు తేదియుమ క్రి
వె । ప్రారం భియోగర మున్నతి గ। ధర్మరిశ హంకారాభింసంజ్ఞధారు ణ్రిలే జేయేంసుతు
నిధ సుప్రైద రవాం స్వంబున్న యుప్తదె శిం ప్ర్వ సం తత్త్వజ్ఞేమ మాం సు గ రాజ్ఞ కు మా
నుదెర చెరవ స్రిరి లాదినెయ్యైరగా నెక్త చెలనవి వాం త్రిశిన గరి చర మైం పర
న సుష్టిదరభిన్నిదం యుక్తపంచ్మేతిదిన విత్తుం బున్న మ ని న్నీర । సూ ను

సూ । త్మేః త్రుణుంబ్బు పని చె నం ద్రుత సూ జు స్మృతి మేసు రువచనాం సం
వరుత్రి జ్ఞానత్రయం బున్న న గృత్రిలవత్రిత లతె గనైశ నా । యుల భూదిను నబో
రు ల । లక్షిసె గ్రైల్ లయు ఫ్రైనా దుప్రదేము దు ణాగా । సెప్త్నా ధియు ది
తెంబు వం ఘ సంఘ పు । చరి వాడ శదిలప్పు ణాని యుళిపన్నియు చె
లకరనజ్ఞిహాప హౌశిశ తెలు ల సులుకా । దానం నే రవ యుం జ

మంవివ శుత్రై తా యంన్న ... నిరిటాగ్గాం సంగ్ర...రలి ద
మంభాపు గ నాం-పరప్రం వ్యకేం గ్రాంగ్రాకాంబున్నను ।
౧౫౬ క్ష గు తు । ను వెను ప్రి । నీచా వద్యేర దుం ష్టు బంధ్రు బనస
దాసంప్రుద యుద్లైసుం పాపు యు సుం ద్రు బన వెంబలయు
వనను లయుగాంయు ద్రి రాజ నుల చే ఖరవరం లౌ

మంగ్గల నుపే ... మగ్ నా త్రు ఛ్చా ఉన్నను ద్రి నవరం బున్నసం విపులతే
పాథుగ బాగా ... ప్పవవి ప్రీం వ్వ దేహం త్రైపం ప్రశ్నం బున్ననపు బనినం బ్రు బి ।
తాతం బున్నగా వరాబిళుండ్ష గు నని మ నం బున్న నస త్ర సి ల్లి । చా నవి నన్నే కవి
న కు శె వై నయు యమున్న స నవివ జ్జి తపాండ్టు । ప్పిస నారి త్ర విష్ణు వధ న్న ప్లు ప్లు
పవి వే వ్రా బిత జ గద్భులయు భూ నురసము ద్రి । తై జనరవయులవతి .

యంత్రై సుశ్రిం సు పూ । నే నత్ర శ్రు ధు త్రో గాంభుం న్న వి ది విం న్నై త్ర
త్రో గాయుం ఢ్ర ఖు గ సు ష్టు సు ౮ క్రా శలం బున్నన సుం ధ్రు న యుం ద్రు తి న్న సు
న్నె బాగాం బున్ను వి ప్రై నని యు ఖు గ సుం గాం ద్రా కనాం త్రి వరా త్రి ము సు
త్రినము త్రు యు త్రి వా ఖి । వ సు రాజ నమీ చె తి గ్రి నా న వ యు ా త్రి ద్రి ।
నుదన వే నా గ్రా బి వి జ యు త్రి పు వ నాం ... ప్రు క నరేం త్రా ము త్రి

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

శతలు। బున్నసా।విర చేకృత రక్షోదరాంతసర సాగ్రులంబున్నసా।
తదాప్తిర ప్రతేశంబున్నను ప్రతి దిన నివ త్రిగత శాంత్రికట
కుంట్లై। విదవిభూంషన్గా భూంకృతానేకవిలాంశీనన-
ప్రనాశ ప్రభూలంకృత నృతి కర విరచిత [illegible]
రత్నాంతితకనతదరాం [illegible] ప్రశాం [illegible]

వికవిత బహువిభ్రమోత్పాగాం రంబున్నను। నవిశిష్టతేజం ప్రప్రవం ప్రుదంబున్నను।
విదితానంబున్నను। గాంభీర్యంబు ప్రభావానింభం ప్రాంశ్నదిన శుద్ధి [illegible]
తాంబున్నతో జనులెంప్పి। విభంబున్నత కదంబున్నక। సూర్యుడు [illegible]
రభాపాను సాంద్రలై। మనోహారాంగ [illegible]
[illegible]

నాంశీ కృత ధారాలెక్కనా [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

౧౫౨

శ్రీరామ జయం
శ్రీరామచంద్ర
యనమః
నలచ సర్వ
శ్రీకృష్ణ సర్వ
శ్రీరామకృష్ణ

శ్రీ మణియ్య విన్న వలర ల్కొ సుద్దరాం జ న్న
కుం చ్చె ప్పిన పుణ్య శేల రాం సు చెసు ద్రైన
డు శ్రీ దేవుం డ్డు కృష్ణ రా మ్మెన కె ల్లి
మ న ది బుల్లి న వ్వ నూ య వు లు అ ని న
ఇం త లు మూ హె రం పై చే వ్వ రం

కెశవ మ కెవి రాం జ వ లె ంబు ం శ్రీ ల లు య నై కె సొ ప్పు నర లాంజ రాజ్యము కృష్ణ లె
నుం మాం గుల వి దన్ని కె రా కల ం బున్న న్నా న గాం గొ ండు వి కృష్ణ ర కృష్ణ క ల్ల బా ం
వి దెయ్య నను శైరం ర క రా న్న కృ కృష్ణ వి వృల నా రాం ధ న యు లం ప్పు ని పు దాంలై ర గ
న ల్లి కే యువ డు న ని వ్వత రా ప్ప ం ట్టు గు నూ ం గు ల వి దన్ని నం ట్ట క గా ర రు న్న ం
శ్రీ యు సూ న ం బున్న సు న కాం క ల త వృత్తి స్సు న్న వ శ్రీ కే ం బున్న సు నం గె వ్వ

సూ జ రం శ్రీ న రాం ప్రా య ను లు కృష్ణ గుం ప్పు కృ న రాం జ మ క గా న్న గు లు
క్షే త నూ గుండ తా రా ను ల న గు శ్రీ న ం బున్న నం డు వ స గు క ప్పి యె యు క్షా
నూ ం గు లి కి గల వి దన్ని చ న ము । పొం ర ము న ను తె గు గ న లు యు
బున్న గా చె యు ం శ్రు గు ని వి ధం రం బ ం బ్రి న నా తం ప్పు సు । బాం న రా న్ని వి
త పూ రె న్నా శ్రీ ర న్న రాం బున్న సు । దాం ఖ కృ త నె లు న పొ నూ గా క ల్లి

యుసునంత్రినంబున్నకుంత్రిదేవి హి [illegible] నం [illegible]
ర। నా సుదత్తాది భూసురసురబాంధ్ర వే। [illegible] వక్షం
౧౫౮ రనసు విశేషే యుంల స్తుదర్శనాంగతా కిలతు [illegible] యు।
కు న్నాం బ్రహ్మాభరణ నం లక్ష్మీసు వేదన యు జ్ఞా పతే
నం [illegible] రత్నహారము ద్రై యు్యం న్య యూ భవ్యం దృష్టసుం

[illegible] చతన [illegible] ల। నం [illegible] సు [illegible] తన వి [illegible] లయు [illegible] న
బున్న దేంలయ సంత్రీ। స్తా యంతో [illegible] వె క్షుద్ర సమ [illegible] బున్నసు గం యు [illegible]
దై వ్యూ సూత్రవివిధ వర్ణ బ నం ల। శల శలం బున్న ప్రశ యు శంల [illegible]
త। ప లితశే శ స్మ కల్య [illegible] చతదవయం ద్రైమై।రంగ మ ద్లం బున్న న [illegible]
భూ వెసుం న్న। యు గ [illegible] సు రావశ [illegible] ప్లం [illegible] హా నం [illegible] రం।

[illegible] నవిధవ [illegible] సంబున్న [illegible] నిగా [illegible] యు వివు
శరప్ర రయ యు। ద మ త మ ని యు మ త [illegible] నం బున్న లం ప్రా వీ। సుం [illegible]
రని న్నుసం బున్న భా వి వల నేయు [illegible] సుదాం బున్న నా చా [illegible] ద్ర
సహిం తుం ద్రై। వి ను క్రు బల ధర చాల వి మల వి యు న్నా ర్లం [illegible] నే।
బున్నా యు కా ల త్రై [illegible] నా [illegible] పు యుం [illegible] ను ప్రు కల్యత వా సుర్త [illegible] బ [illegible]

దాం। శ్రీ। త్రిజగన్మో । హనాకృతి గాపూర్ణా వేంకటాంగ నాయుడు వ
ద్దనకూం యువతుల ఇల్లు రత్నచంద్రన తిగ్గాంగ్గుణురత్నపా
దునుభూది గాపూర్ణం బులు కాబ్రాత సుతమునా మాం శ్రీ ద
నరసదా నుకుల భూమైరిగిం చున్న। వారు ను నావ ప్లోవ
యుల్లోకె నలు వెంప్రోకాగడుకు వేల్పత్తిం తెగి నేం। తె

తంశ్రసూలి కాన్నె వారు తతను। త్రానైనా దే తుయు రాంక్షనల ప్రియున సంత్రైనవి
లాన్ని ధరణము యు। రత్న త్రాణలు యు। రత్న త్రంగ్గలాభ సుత్రై నిలిచి। యు రా వా -
సుప్రైన కరముల। నేర్పడ లత్మింబున్న వెలయు వారు। కూడ యుమ దేవ్గిరిదర ర
సుధ లానే। రాజసా బల లాసి రప్పణా మాంఢ్య వద్ది। రాష్ట్ర సుల యుప్పై
ఖల లే రాజ్రమ యు … దర్పద సుఖ ప్రిద్ధ వాష్ట్ర …

చి లుద్దనధ్యాత్రైశకర వర్ణులు దత్త జత్రము ఖజ్ఞేక్తే తే స్థానరాత్రిం
ద్నసు తెంబును నావునిమ ఇజ్ఞ … త్రాశలం భ్రమరం గ్గజు … వా
రాదూ దతక్షు తే। ప్రతేకెం। మ్ము వారు సుభ్రాణ శక్రి। నలం త్రి తె
క్షరా జు లా ప్రు తప్ప ంయు ముద పి యు నత నత మె విప్లు యు। వెక్ష
తృం బున్న లారి। నె … గ్గ నమ్ము తప్పాం గ్గత్తెల దుల్లియుం బున్నము

[illegible]

రం ప్యయ। వశాని మిత్రస్త్రో ధ గంధ్రి [illegible] ఋ [illegible]
తినల్లాడంగ్న నత్రి తెత్తి స్త్రైర వహయం కన్నర రరం ఋల్ల [illegible]
స్త్రోందా శ్రీ నియశ ఋత్తిరాం ఋ సు తు ఋ వివాష్ని। పాంర ×
గధాం హ్రాకలం ఋ్ల। చూం చు చు। జ సు ల వ త్రు పాం తజ
వె। భూళ రు నన్యోల యుం చు న్న వావి త్రు నాడ జ న శ క్షం

[illegible] వ్లివే స్త్రైక స్త్రారంయుం ప్రూ వి। న ప్నస న ప్న త్రి యుం ద్యు ల న్లా శ్ర ం ఋ్లల [illegible]
వి లచుడ గారం చె భ్రీ ఢ ల్ల్ శాల ప్తి న త్రారన్న గధా భి సు ష్టి న మ శ్రాం ష్టి
త తు చే ప్తి త యు ల య రు న్ల జన కాశ్ల ధ్ర ర ధ్రి తరా పృలియు న య ధ్రీ యు డు వి
నిత పరస్పర త్రీధ వచ నం ఋ్నయు విని। త్రిర గాలం ప్టేరంగ శం గ్గం ఋ్లన।
ఋ్లడి గింప్తి। నాంత్రియు శ పృం హై న। యు ఋస్న ధ సుర విధాష్నీ హ్రా కలం ఋ్ల

[illegible] సాఋ్లమెరయు నైధాలయ త్రివన శత్రు ఋ్ప స్రు [illegible]
స్రాత్రి మై చూవిపాంల ష్ట వ క్రార స్నైర గాం ఋ్నుకు ధ వ్మ్ల త్రు [illegible]
సు యుం ద్యు చె ప్పి తెయు వు చ్యుసుం ద్రై సు ప్తి అత్రిగా త్రి సు మర్విధ సు [illegible]
న క్రిత్రి యుం బం ప్తి। పారినిత్రి వాలిం ప్రి వా రా శి యుయుం బ [illegible]
యూ డం త్తిని। యుయా చూ ఋ్ప వచ నా నం త్రౌరం ఋ్లనాయు [illegible]

రవిచిత్రసేం మృగవశ్యా నిల్లుటిలు ఘన్నత చాంయ చాంపటీ హీర్ణ
ముననిష్ఫైభ సుల్తను బూం ముముం ఘ్టగను ఘనుఘనయ నిత్యా
హాం సుచడ ఖిలాం ప్రవిధ్యలుం త్రు। వీడెయయ ప్రగంణ వ్యాం
కుంత్రయు నంత్రహా ప్ల విన్నత్రరిత లలి। చన్నత్రైం నంధ్రను
బనితపయో। ధారయు సా నం ఢ్ట భూం ను ధ్రారయు న్ను ప్రి

యభుబుంధ్టుభాంస్త్విదశిలాంభ్రులవణమనిడుపే త్రుదాపళయపాబుయ బిసేన్న
త్రుజునిత్రా। వరచన్న ఖ్యనీయ చాంక్షవప్రుగయ ధను। ధ్యయ భ్రూం బిచూప
ఘ్టధర్మవిధులలాంన। వీడె పుర తవంశం బ్రాల్లనైయగను త్రిా। రదుప్రుచల్లంగ
న్నైరనయట్టనసంఖ్యమహాంన బూంబి దృష్టయు ఖ్యాంస్గ్నెను ఘకఘచాంయను నస్సి
సుఖ్యమఘ అయ్యుల్లు నిసుసాంజ్ఞపశసంయ్యులాం న్నైఖ్య సకలభనసఠి

సేం యుగనగ చాంక్షవను ధ్యయుణా ప్లుబ ఘ్ర। తుంశీరుదురణక్షరుధ్ధి
రెట్లను। పరమాంష్ణకవి త్రాలను మిబవిరిత మత్రి దీఘియకదీదేవలిత
ముట్టినమ్మన భుబుంద్రు। వకఆనపయు గుఘను లపలు నయున్ దివి
వృదరస। ప్రాం రమునెవిబాల్యునెఖ్యత్ర హాల త దిపిమక్షుభ్రూరి స్ను
భ్రాం ఘున్నవలనగ్నెగశవియుల్తే శపిరజ్ఞనం భ్యుధ్యైసత్రైం హ్రీసార్యి

బాష్పనినియుదిరపడి ధృతరాష్ట్రుండిట్లి ... యని రథ్యను ... బ్బనిని ముదుసనడి నినెనతం డ్రి ... ... రాఖ్ష ... డతి। ... తిరియా శక్తి విద్యుబాపద ... ... యనితే నిశి। వా ఖ్యనన
ణరిగించ్చు బనెరవంబ్బ దిభూపాలురులు నద్రుడు ధృతరాష్ట్ర డుదన। మునయు ననదుస ... క్లిమా ... గనిల। గనిన్న పలమిపుడు నంత్ర నిరనగండ్లని పొండ్లుసుతుల దిద్దా ... యితురు కుబేరు ... భ్రష్టి
౧౬౦ తొరిదండబ్బ్లిష్టా రుణిరిసంభూతపొండ్రు వాశ్రిత్రీ లియం। బన్నరగనస్తుల్లధు రి। తొరిరవరారుణ్నుధూ రంయంన్నతి శోలయు నుయు అనిపొంగదు మంక్షనబ్రునింద్రు వాచాకృనెన సుమతం బన్నననస్త్రిలా
ఘువవిచ తకాం(త్రు)ఠాశనప రుంణై। యుల్లావారు నం బ్బ యయంక్షు। ని। త్రీష్ఠ యుతరము ననైతి శీరరాజ్ఞ యు।వారుణ్రాష్ట్రు నముద్దాశీర జలము। నవిన భాణాం బ్బనినది కారిలంబ్బ నింగరు
రూష్ట్రమ ... వరిష్టైపుల చయుయు। బుక్తిం బ్బుమది యయునభూంమి బాణాం బ్బనని భూంత్రు విష్ణుంక్షు సు భూంరిషైంర। శైలభా ణాంబ్బ నశ్తైలంబొంవను భాఖ్యా నిదురు ... ... నన్ని స్త్రునీ ... ద్రుపోత్న

దానధర్మనిరతుఁ డంపు సుదత్తు నాం బ్రా। ప్రాణసుదేహుని
కాహ్వానించి విప్రనికరంబులం దప్పక నైవేద్యమ్మె తినను
స్త్రీ విధ్యాని చిత్రంబులు వెంరశి। నదాం ఖడ్గాది విద్ధా
ప్రకరం గదాదరంబున ఘ జా సేవులనం బున్నదేశినాలు
పోంతపులసనిర్రిత్రో నాచార్యుడాం ... రుచేనా।

ధనుసూత్రధనురయంబున్నా తో ధరధర్మామున్నతు ధను మర్మనతుం ప్రాణ। నసుద
ప్తునే శిబాగాం బున్నలతలావ్యం బున్నసనే శియు। రజ్ఞుమాం లంప్రితే ప్రనం
యుధ దష్ట్రతసూంపి యుద్ధున్ సుం ప్రైటి సులతా శ్రీర్వద్దున్న జననం బున్న సే
మునుజ సుపెల్లం గ ధ సూం త్రియిం ప్రైనన జ సుం దైవు జా సేవులన। ప్రనిశైల
ధ సుదే ప్రిప్రిచితం వ్యులం దర ... నుత ధర్మనరబు। జీవిత్తుం ప్రసుమ సును ధర్మ

సాతల। కసుధను నద్ధ తయునాంను వయిపరి ... బాం రేవాం శిం ప్త్ర
నాశర్వంగ్గం బున్న నంత్నే మె పింశత నరం బున్నలు నను సన నాం ప్రచైలయున్న నిప్రై
యుయుచు। నం శ్రీ కన్నదిద్దుద నవి ధ్యాని కాశలవి బున్న సువెంర యున్న సర
ప్తనరం బున్నపై బయుమరా వం జన్నైక ప్రా బున్నదేవా। ఘున కెలం ప్రిన
... మును సాం ల ... ని జా ప్తులప్తిని మురశ్రీ ... ధ ...

బ్బదేశి । నమ్మంగు దురా । జ్జేం । బ్బ విష్ణునా ద్వైక్షేత్రం బ్బన యోం తిం క్షుం మ వి న । న ల్లైత్రే యయు ధు న వి । ర ణా నం ణ్ణో బ డియాం తొ [illegible] న ర్రాంఆ లాశ సు బ్బను నే ఫు సుం బాబ్బా ద । హాం థుర్ణ [illegible] డ ఫ్థుం ష్టు యు ద్దిం బ్బనే యు
వలయను నను ఘు । ధాంత్రుణోం ప్తుస తమ ద్ధిం బ్బననుం న్న యుప్రిణాం ణం బుం । బి పాం దుణం ఖ్తేల్ల నయెం ౧ కు షియు వం గ్ర బడ శన ఫల తేశ బ వి విం జ్ఞ నిపయు కు హాం ప బాం ను ల లాం కేఘ । బ్బ లికు ఢ న వె డిప వి తేఖ
పయు వ యెం యుం గ్ర లపరాం త్రు పరి గుం ణాం బ్బ యుఖు [illegible] న వి వి హాం థు ణ న కు వ । ల్లాం యెం వి నాం త్రు ఉ దు దు ఖ ణిం శ్రా సాక్షి ప్రే పవి బం ద్ధి న యు యు వ యు క గు । యు న ని శిత శర ను ల బు యు క గ ణ ప గు ము నా లా [illegible]
కేఘ యాం శం గ్ర భూం విన స్త్రి ది । శాం రథు ల సు [illegible] సాం మం న్నయు న్గా । తాం యు వ్వి కి బా దశ । న సు కి కి కి న్యాగా దను ది బా ర వి ప యు ము గ్ర ల దేయు పు అ ని గ ఖ్మిం ప్రయు కు [illegible] నా [illegible] తేం ఖ్లన పూ థుల
తాబూం నిర ణ సేం ప్ర ఫ్లో ంక్తి । దవితన యుయు [illegible] ప్తు ఖ్యా న [illegible] న్యా । ప్రా ఖ్య ఖ్స [illegible] ధి యు ంద యు గాం ం తి కూలు తా యుం । ఘు సుర బాబ్బేసె । బ్రుత ప్లే ఖ్యాం ప్తు వి వి న వ [illegible] బ

ష్టాంశ తుర్యబా ంశాంశ్వ ప్రతిమూర్ఛ కెరాం [illegible] బద్ధి స్రవి స్రం శుశ్రూగ్ర ర్మ్యాలం [illegible] సుదృగ్భి ద్యు నవరా [illegible] పగత్పి వ్రు[illegible] లాలి [illegible] బా ంబి యాం ప్రయ ప్రభూం తా వమ్మ్యా
రప్రుళు సూ ంయు వేయ కేర్యా సెం ఘ్ర సుజ సులన దప్పికొ హా ప్పురం గ్ర మ ధ్యం ఖ్యు నని మితల యుం ఝూ ప్పి త్యేర్త్రా ర్యాదా హా మ్యులవన వ్రు జంపి షి ఐ ల ధ ర పు్ని గం ఖీ ర ర స్నే బు న న జూర్ను సా చ్చేపిం చ్చి
౧౬౧ యుష్ట నిచేయుతయునే వకదూనే ప్పుర్నా వడ వు గా ంవ లువ దుదీనిగాం స్ని గర విశి దేవుర్గీ ని ప్రి వెల్ల జూ వు ధు దేవ రిలయు లుహా చి సేయు సేలలని పాం గడసు ఖవేయ అనన యున తన లయు పటుప యు
బసుల శ్రవిన్నయు ప్పున స్ప్నిసాం బిక్రిదిలిపం బ్బ్యను వు రిదు ర్మ్యోద సున సం త్రితయు సు త్తేశ త్ర్యా సాం త్రసు వహ అం త్రాన్నా రాల లహా తనసు బన్నెతుం ఘ్రైక స్మ్యం ఘ్ర భ్యసుం ఘ్ర పహాపి నయు
స్త్రీవి ద్వ్యల్లన స్త్రవుం బ్బునం బూం పినం బ్బూపి చిదు ర్మ్యోధ సుం ఘ్ర దాసు సుదనతం మ్యుయు కర్మాం గాంగ్ర ఖం వ్యుసు నినా తాడ బఖ్ష స ఖిల్నం ఘ్రై నా రు నిన్నా నాం ఘ్ర వుల ను హా తం

పొ తుష్టనని పుత్రు బాదుర్నయు బృద్ధిన నిత్ర పెన్ని స్తుగ్ని
ఠిన్నైనని తన్నై సంత్రీ తచే తన్న ద్వైయమున అయ్యినిన రం య్య
౧౮౭ పొ ఘర్మోరాగహం వము నకువెరము మంన్న యుద వేం త్ర
కుడుత్ర తాగిగత బిదిచేసె నప్పుడు యుత శకతలపం ద్వి
దు రద శ్రీకుంద్రై నయు క్రిర్జు గని ంబ్బాచి తుం త్రాసం
దే నె ప్పు బటభూ న భూ ప్రా ముత క్షీరమ తత్ యదా ప్రీంబ్బ గ క్షి నద
కురమైదనదం క్షీ ద్రేవ ర స్త్నం క్షే నలం ద్రు యగరామ ర లనను దేవి రి క్షి
దము క్షినమనతరకతమ ఊం కుపత్రాం స్నుం డినవ నుజులగా ననవ ము
నెంద వార తనము నసుయు ఊరుణ స్యం క్షే ననిల భూరం ం బుదినసం వ్రే మ
త్రా నె క్షే నయు దేవ్యుది దేవ క్షే శ్రీలప్తేం భురం యుక్షే సహా బారన ప్పర్తె ద్వి
త్రుదిలొ శి తాంవ మనుత్రై తీక్ష తన్న దశే వెంశి ప్పను
త్రీ గా క్షే పెం క్షఛయు పె శుద్దినలిన నం ద్దు అలుయు రదినుత
నుయుకును ద్వి దరి గమెం నం యుంశ్రున్న త్రిత ధర్మనననం భ దిం ప్రిదమే
పడులం యున్నవరవనైశ యుం దర్పెన మ తేజం హై యుయు ద్వి నత్రుది
త్రిపాబాం ల్పిం క్ష యుద్ధి శురన ద్రమ వ ఖ న రామ న న త క్షే దియుయు చ

మును కులపుణ్యం ప్పు పో... ష్పనె ముమ్ముంత్రికి మిత్రుడు రాజధర్మ
తోషనుశక్తియు తొంట్టి యాపెడు నుంధనుల్గ్రిని నదినె
రుదైన పోషు ణరి రాజ్యగాని। యూ ఆడ నిశ్చయు
జెప్పి। వారియును మత్తంబ్బునను మనవరి మునీన్ననుర
వచనంబ్బులు వడశికే ణాలు తెన్నాంప్పనె లెంబ్బునను

బంధుప్పుర చరిత్ర మను [illegible] నిపారిధరణాంబ్బునరింప్పెదేనివి స్త్రీరమనగని
ణాయం ణిపృతనకేశేంబ్బును తల్లినిం దండ్రినిం జెప్పు శిగ్గువటితలవాంప్పు
గాంధగదేనికనినే [illegible] రాండను బ్రోడంగయా ధ్రనాంబ్బు రాజు జేసెదనే
హాస్త్రంబ్బులు కునారిస వాస్త్రంబ్బులు। ధనధాన్యంబ్బులు దానంబ్బు జేసి।
నివ। యు [illegible] ప్పంబ్బునను నవ ప్పిత్రుణం జేసి। వేణునుంట్టి నుమ

నువంశము నను తల్లిని తండ్రిని జెప్పు చెప్పినం [illegible] యుజ్ఞన [illegible]
యుంన్నజూ వివు తల్లిధనుంప్పు శ్రీపు నశిమ్మ నిలియు [illegible]
నంగ్రరాజ్ఞి నిజ్ఞ్నులన లచ్చి నయుజూరా జేప్పు తల్లిరా ప్పలె [illegible]
రుంన్నరా బ్బంబ్బునను [illegible] నిడమ నచ్ఛ్రాంత ప్పగావే
రిమనుకు తెలియు రారపూరి రావధి వి [illegible]

౦ నాంబ్రాం జెన్నిబిహార్యాం బ్బులనెంప్పి।ము హ[illegible] బ్బులారి — మీరు వతి కి[illegible] నిరావుఘనేవు బ్బిరాం దబ్బి మేమట [illegible] లు। మహాతలనేశ్రువరసను — జ్ఞుసుంన మహేపీమహాహానాం[illegible] ప్పలానన్నసు।ముర్భిరాం గారు చేకే తవి
సమర్భతతెలలయుసుఘనఘదినసర్భకంబ్బునాంమహాసి — కాంపర్భంబ్బులకెము ఉపతియబ్బనిరుతెలు కమదినతినర్భకయు గాంబుదితిబెనేవి — ర్పెయునశేవుకునిష్టంబ్బునినలమా। న్నుగనాంతాంచెవిలి మహాం।నుతను
౧౯౩ గజేయుమది యుప్పమునాంతుసుఘనఘ అనినాం దుర్గి — ధనునతుసంతత్రిష్టబ్బునాంకెరాంయుక్తనిలాన విష్ణుంబ్బునకాదవుడయుంం — త్రిరాంకేరుంకారాజువిశేషోం త్సవంబ్బులువుంచిహావర్ణపురవ.సారంగ్రై
నాంతుంబ్బురధుంబ్బుడెగ్గిరరాయనెంబ్బు కోంబురతెంబ్రి — నా।కెరాయింబ్బునుప్రిలయ।నాంరవంబ్బునసంస్తుతుంబ్రిహానితినయు వినమిత్రా — త్రివాంంన్నుంహైయనిఘకధనిసుంతకుపుత్రుమునాంగఐంబ్రిరాంవా
నాతవియుప్పివియాంవిశ్వశ్రుత్పాదాచెయునరజేసి।యుంగ। — రాంబాలిఖిష్టైన [illegible] నైవకిరణు।తడిపెతెంబ్బి లయుహావర్ణ త్రిపతయుల — చేశియు నఘదానినెరింన్నిశ్రీమునేనుంప్పునన్నురింబ్బునాంతనుయ సంం

పై నేగా నేరంగ్నే న వ్వి దిక్కు నెడులు వెయనీదు నలయ మునే ను
గాతాయ నీయల్లి త్రిను ఘుత్రు త్రువరారి వ్వపొంగన్నె న।యం
లనే యుంక్తి చెడ్డి యుంట్లె యనదినేరతత్రె ంప్ప ని
యుడి। ప్రొంత్రు వన సత్తం ఋనసంక్తి దుఠత్రిణ న ప
ట్టునే యుల్లి దిన్నతే జరి ఋన న్నాడదనే [illegible] యు

దనన।శ్రీతితా దన్ను గానినదము న దదాద సు ము వృవదు। దన్ని దయుం ద
గరాం ఇవిం ఋనవనన నవాగవ నన్నే।మత్రు తన్నై గురు య [illegible] నత్రే
సెప్పిన వారిపవితవదనంట్లో।యరా రారం ఋనవలన సం ప్యూరాం ది తప్పం ఋ
దాం క్షిగం [illegible] ంక్షి రఋన్నవె యువది వప్రికదు నెది కి క్రి యున్న క్నిదెలయ కె
న ఋ [illegible] యు [illegible] ఋన్న [illegible] ఋనసు।నం

వనక్కగనవ్వగా దనకరగాని ఋన్న కారయు తా నీనే సుఖ్నే ఘరి యుయ న
వసనృరిరాశ పుది సుక్నవగా నసునే యుత్రిననకన్నగంట్టి। వె
యునుయుంమ్ము సంట్లేం త్రి నత్రి తుండె న్నయు గానినెన వెరానంఋ
త్రి [illegible] గి వ్లు ప బు।నను దపి సువ సునె నెది వ దు ప్రసస్తప
లలఖ న్నం ఋన్నను నె త్రన నసనే।వెయుగి నదథిం యఋల్లుల వు

దయున్నె। వాసవాంయు ధైౖనవత్రి నాదిధ్యయు। గొం॰ సమ [illegible] సు సు దస్తో [illegible] న్యయు సదె [illegible] గదద నే। సొండ్ల పుం త్త నసు పొం॰ సద్ల వి నైదెన్నే। [illegible] బెస్తు యు గాదె దప్ప వి [illegible]

డు ష్ణు యసం ఘపు డుగారికే శ్రీ అర్ఘపలుదూ చ లుదు ద్రోవిం॰ ట్ట విప్రు రసు। యత్తా స్తున ఋత్రియు ప్రుఘుల దనిగాం వ। గ [illegible] గిరిం బన్న లు యు [illegible] నారది వినగాయు। యహాడి [illegible] డిదిం బిదు విష్ణువ [illegible]

౧౭౪ తు॰ డ్డ్వ। సహా బతవ చ శుండ్ల లమం క్షి తు [illegible] ప్రు। ప్రు కృతి పు సష్టు॰ ద్ధిపా [illegible] కహాయ బిల॰ బ్బున నీ యుంగ్గరా బ్బిం॰ బ్బు నకహా బు। సక ల [illegible] పొం॰ బ్బి బ్బున కు నహార్గ। క్షమ నష్ట పద్ర్వు బుం॰

ది ఋశ్ని [illegible] । తుం ద్దై నే। నప్రుసం థ శగనె నరం॰ గ్గం॰ బ్బు తె బు వడి। దు రవిధ నం॰ ద్ధ [illegible] ం దరి ద్వైని కరణి పి తాన [illegible] ప్త్రుం॰ [illegible] తా ని జసం॰ ద్దరం బ్బునప్త రి నె। హం॰ క్ష వుయు భీష్ణు [illegible] రావా

[illegible] ఋషిబా [illegible] నకిరరం బన్న యుగిఋ సుం॰ తిరి యుసె పొ దుస హం॰ బ్బ హుం॰ క్షుల కవ బాంభి। దా యు గణి। బ్రిం॰ బిర వి [illegible] సు। త్రి [illegible] రిగ్రి ప్రుశను ఫ [illegible] నా। మె రం [illegible] డక ఋభ్యుం॰

యయుద్ధోద్ధతులై నుతేత్తను దవిధ్వస్తవిద్రుమున్ సుగుణసుసహ [illegible]
యయున నాలుగు బాహుల్యంబుల్ది కుబ్జలనెల్ల నారాయణుంబున్ నాగను
మనేశుని దంప్రియపుత్రుడు కరచంద్రుద్దిలయు సురుడై శ్రీనారద
ఆకాశ వాణులు యొంటిలదీ నెనొడలయుయు కాలయు నిస్త్రీనాం
జుట్టులనీ. తనం బుగ్గులలనకొంటఅద్దెయుగయగనౌంకన్మయు

యయుబడనిక్కె [illegible] యయు। దిగి సులవేల సుశ్రయయయునె దిరి [illegible]
లదత్రునాయుంకృని నా।నత్రు [illegible] యుదరనిలిచి [illegible]
నివంత్రినా [illegible] నత్తు సు। వెళ్ళసునమకత్తిరధ [illegible]
[illegible] యుబత్తి తె త్రూ: మధినత్రు [illegible]
సురక్షం [illegible] బుది తే [illegible] కరంత్రు [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

గడవను యు॥ సావర్ణి రావి సర్వభూతా ధర్మ॥ [illegible] విశ్వరూపా ధి పులోమజ [illegible] దైవతల విద్యుత్ [illegible] సర్వము [illegible]

పట్టి వడ సంత్రోత్ర సుదర్శన [illegible] దధి [illegible] విరాధ సం [illegible] వినరా [illegible] సుమం [illegible] [illegible] పురం చేసం [illegible] ముం [illegible]

౧౬౫ నిదు [illegible] దసం యుసం యు తప్ప॥ [illegible] వికర్ణ [illegible] బలస [illegible] సర్వ [illegible] మారస [illegible] [illegible] పురం [illegible] రావి [illegible]

ర రి యు పాదవము రంగ్న బలస వేం ము ంన్లై దాకేయు [illegible] రనతరసన [illegible] బలవడిన [illegible] [illegible] దు [illegible] రము [illegible] సరసి [illegible] సరసం [illegible]

నేనేల యుసేని మునవిను ంత్రో లరి బు॥ ఈ నానిరాం [illegible] సరస [illegible] [illegible] యు [illegible] బాడిది [illegible] యు [illegible] రా [illegible] యు స

కుశాగ్రం బుద్ధి [illegible] వృత్తులు [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

కుమారులైన నామం పుత్రులు శ్రీ ధ నేక రెండో౦ [illegible] తత్త భాగా [illegible] కరతరెరి పిం తమైన [illegible] తరేగా భూలతో పుట్టి దం వంశ్ర సు [illegible] ను న్యాయరిపు ప్తుల నదిత లొం [illegible] బున్న నారా నినిన్ని [illegible]

ముచిలి గారు తరగా మయ నేనా మ కు౦ పుత్రు స్తు నుచై చెందె నును [illegible] మునా నాం ఖిధ మూం గగా [illegible] మయలి నాం నాం వాం [illegible] యెలి నేకె [illegible] దానిం భూమి చిక్కయు౦ [illegible] నాం నాం తను గాం మనం బున్నం [illegible]

కయ ముల్లు పెం౦ పూల భాగా [illegible] దె రవ ని లు [illegible] కు సా ము మ ము౦ ర తత నిపా౦ త నురా౦ రి తు మ౦ లు లి౦ చి [illegible] ర ఛ [illegible] పు౦ [illegible]

[illegible] లు ను మ [illegible] పు [illegible] భూయ [illegible] పుం [illegible] బుయ చ [illegible] సుం [illegible] చ [illegible]

[illegible] న సుం [illegible] నా [illegible] ఛ [illegible] ర తత చ [illegible] ర [illegible]

[illegible] ముల్లు [illegible] ర [illegible] చె౦ లు లు [illegible] ర [illegible] ర మ౦ భ [illegible] ర [illegible] లు పు ఖా [illegible] నయల నె [illegible] రర న [illegible] పె౦ ర

[illegible]

[illegible] దానిఫ్రిచే [illegible] యిమను నను [illegible]

[illegible] యిటు [illegible] పట్లు [illegible]

[illegible]

[illegible] యిష్టరిశవంబు నసను [illegible] బున [illegible] యి మను నట్టి

[illegible] వి దారిం జ్రి యె [illegible] రాం భా [illegible] ంత్రే శి నాథుగ నలుగు
[illegible] సుఖు నాం నివచ్చియు [illegible] వి శుద్ధ యయ [illegible] నిథి [illegible] బలుర
[illegible] లుల గర్భా । యయ [illegible] లబూం చ నెం [illegible]
[illegible] దసనచే [illegible] సనబుగ నచ్చిలగ నం [illegible]
[illegible] యయ యుల మిత్రకే [illegible]

సుకే గిన్నీశేదా॰ను యుద … నైనా॰యువా … దికరం॰ముల్తో।గదునవిగిపా॰దినన్నియుం।నదు మున …
భుయుమ్మహి॰ … ప్రియ … నకాగా।బోవముననశోం దా॰ … దువికు … ం త్రైవైదిరిగవనులఅం॰త్తాలుకరమా॰ … సిరంతి
వెనుపురొరనం॰తైన … వాకెక్ట్రవముదతప్పె … పద్యసునైతరిరా॰రదుత్బలవిా॰తులో పా॰ప్పాయు రాం॰త్రయులా॰
గం॰ఖ్యమ్మనిరరనీరు … నిత్తాలో సా॰యు … నిన్న … ం॰ప్పిరం।హ్నరయుకు … యు … దా॰ …
॰యూ॰యరన్ని … యు … యుక్తీం॰య … ఆం॰య్యగానెం … నన్నియూ॰ప్తిన నమం

[illegible] మయ నము [illegible] [illegible] [illegible] మా [illegible] నే [illegible] [illegible] న ప్పురి తా [illegible]

స్త్రీ [illegible] ర్వులు [illegible] రం బ్బనం బ దిరుమవిద్యా [illegible] [illegible] ప [illegible] ంత్రి [illegible] [illegible] యుము [illegible] [illegible] [illegible] ప మ్యా

[illegible] నిపే ద [illegible] సు బ్బుల బు [illegible] నేల లంటు నివరా సుగణ [illegible] పుడు వారి [illegible] నాం బ్బులలో [illegible] నరా నరా పు నప్పురధి [illegible] ద్దై [illegible] [illegible] ధుదం [illegible]

నరుడు న్ని పాం చ్చులు వంతివాద్యాంత్రాంబ్బుగీవా నివా [illegible] త్రా [illegible] తుపిం నణ తిరి దన్ధ [illegible] ధారి తారారా నం తత్రనంబ్బుగీ యాం.

[illegible] నై మై యగ్నిదత్తుడా [illegible] [illegible] [illegible] [illegible] బిన పిరం [illegible] యు [illegible] [illegible] [illegible] డు [illegible] దు న్నసు [illegible]

వెంకటసుబుకు సంద్ది భద్రకవై [illegible] వుయు శ్రీ లసు ఘవలయుత్తు హాం స్తవనులపాంరసు కాం బ్బులకే ల్లావాదికినారా [illegible] వైవర్ణసు
[illegible] తద్దితత్రవసు త్తిం బ్బునకసు [illegible] గదాంక త్రిగ్రాహ్యాం మరా దిత్రవాంరకి ప్రత్తికిణాత్తకుం బరమఫ్ఫో పాలరా బయిహాం త్తు
[illegible] బ్బం ద్దే లుబ్బివాన్నికెత్రం ఉన్నకిరం ల్లుసుదివ్విబాణాం బ్బునిం ప్రయోంగనిన త్రిగినర బ్బుగానిప్పియుల్లని యొయిఘత్తు
యుదిగ్గ త్తుడసు ఘూరాబయుని రధునత్తి [illegible] వారలు గి శాం సుగనాకుని త్తృబి త్రమం బ్బునేనే సుసుత్త కుని ప్పుత్తిం। దిన
నసుల త్తిం ద్దు త్రయోగి రత్తు తుం ద్దు। న[illegible] యుప్పితే ధులయుం త్తు ప్రయోరోం బైనబుగం బ్బులగాబ్బు। మంర

కృషం బ్బున్నే సాం ధిం బ్బునే నిదాం నిమంపాం షుచ ఫ్బు। నిఫ్రనేబం
యుశం ద్దే ను ధియునాం శునుంరు దత్రేణాయు నినే। యు ఙిణ
బ్బునేశు ను। శ్రీ॥ రె ఙ్ఞణ నన శులిన శాం దే పులవరాం త్రె పం బ్బున -
ల కియు మర ణాశూం యులనియు [illegible] త్తు। తలిత్ను నపచులయు
[illegible] ద్దు [illegible] తిని తియు యు[illegible]ది నిర తెంబ్బునాగా మిస్రాయు। గా

త్రైజ న న పుత్రే పం బ్బునే నాం శుసుసుద త్రి ణాయం న్నుదియు యుదిం
నే క్షే నె త్రైయునియుం చాం స్యునే శు నను స్రిం ంప్రి। దానినెడుం క్ష్మ త
తు నే సు నం బ్బునే పాం ంప్ర నేం పతే తణాణ శతు నిదు స్త్రాం సను ల
న త్రీక్షి ళు ల్ల ని యు సు। ష్ర యు వం ద్టే యప్పు ఫ్టు దు పెం ళ్లు వు ల తు।
తైత్రిం ప్రు దూన ల యు పుత్రా ఉ। నని న ఎ న్న యుబా త్రీ నితు ద

సిం స్యబాధి పప్పున త్రి। హోం నన్న యు గవి గశే న ప్రయోగ ం స్సు। నదివాని యు
న నినా ంయు థ్రి పొన్న శే యుగ నప్పుం దు. ం న్న డు ను నాత్రో ఖ లియు థ్రి
యు। నంత్రి డు ల్నోదు ను ం త్రో యుయు ధి ప్పలు ఖ ప్రి ం . భూలి ఖ్పి న ం
శీ రిను రి యుయు నిత్త ని ఉవెయు సిలు త్రి యు థ విభలియు ం భ్రు భిష త్రి యు
గాని పై నస్సు దండ గ్రు జు యుయు వ రా స్తు ఖ శేరా షే నే మి

మిస చిత్రోదర జబున నగా నతుల శ్రీ పాప కిరాతు నగ్రజీ చిగా యు
యుంన్నంతౌ న ద్దిబిన్ని జరుగ్వీమ షిలా పచేవల శ్రీనికేతన
౧౬౮ విభవరాం శ్రీపం౦ బున్న నతుం। ధనవలని శ్రీకృష్ణాం౦బు నను
జినిసగసిద్ధనా ద్యుగంగు। దిపమునిర్గుప్త డులానుల శ్రీ తతో। ఖ్యాతోన
శ్రీవిజయేశ్వరుడు చేతను సేయగ సుపత్రీ గాను నను గుణవిని

[illegible] సు ద శ [illegible] బ్బి సు । చేత్రం [illegible] బ్బి సు । [illegible] కొందపకి యు [illegible] దం యు [illegible] నారా [illegible] ను న కు ని బ్బి న [illegible] ప్పి నం ప్రాంత్ర దప్పి చాంప ర ధాం యుయు ధు నై [illegible]

౨౧౪ యు [illegible] లం బ [illegible] దే [illegible] ని లెయు ఉ లు — పు న ఖు . బ యు ద గ్గ్రాం [illegible] బ్బి న [illegible] ద ను చు ద ని న [illegible] వ లి పె । [illegible] కి భ [illegible] ను . న । ద్రే ను పే ను న [illegible] చి హా తే శిలా [illegible]

కథ [illegible] తి హా త ము న । కం ర బ ర [illegible] ప ద భు వ న నే — ద ము ద న ద । భూ రా రి బ యు ద కి న [illegible] దు । ద్రి యు । హై తా ల్లి యు ల్లు ది [illegible] లు — నేం బ్బి నా లు శ యు యూం చే [illegible] ము యు ధు [illegible] ద న

సు చె న [illegible] లు [illegible] లు । వా ం చ ఉ లు బిం [illegible] తే న [illegible] తే పు ప్పు దే క నె ర్రి క [illegible] ము ను [illegible] ని త తు ఖు రం బ్బు చె బ్బి న [illegible] భూ [illegible] న ఖు । నం [illegible] సి బ్లి న స్సు [illegible] నై ర ధ [illegible]

[illegible] నం [illegible] బ్బి సు ద క్షి న [illegible] ఖు న [illegible] తు బ్బి ను తి [illegible] ము కొం ము ల [illegible] ను [illegible] కొ దా వ ద [illegible] బ్బి సు పు [illegible] లిం ప్పు [illegible] న [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible] ప్పి సు। న దక్షి [illegible] యు బృహు [illegible] సినేర [illegible] సు। నియుతిరదుం [illegible] [illegible] బ్బున సప్తయుం సా సుమహు దేవ [illegible]

[illegible] యుమ [illegible] ప్పుసు [illegible] వ్రుసు [illegible] । ప్రయుక [illegible] సాధనవిధా [illegible] దత్తుం బ్బునర సర్వులూ [illegible] వ సు [illegible] ప్పుం బ్బ [illegible] వె యు ను నగ్గ

[illegible] సంగ్రాదరా [illegible] సు ని [illegible] ప్రి [illegible] సంసు సదృష్టి [illegible] తా [illegible] యనుమురియుబ్బుతి [illegible] సరశ్ర [illegible] యుత [illegible] లంబ్బునైన। శరత్తుయుసువిద్ధా [illegible] ధనహిం తతబ్బింతప్పులెంద్రా

[illegible] సుబ్బు [illegible] రా [illegible] ఁ సా [illegible] సరుయ [illegible] సతి వాం పూం వా [illegible] రూ సుం ఇ। రణి [illegible] మ రివి కిం ప్రిరి తలం సాలం క్షి తం త్రై। సర ల బి బ్ది రు యం

[illegible] బ్బు [illegible] సనబిగిసు సతౌ సు। సవిం [illegible] వర సహిం [illegible] యనసహ [illegible] సం హాం నిప్పుసుల [illegible] సురం బ్బు సు బుద్ధి తద్దిదానవయుద్ధ [illegible] సవి హా పా చరస్రి

[illegible]

[illegible]

[illegible]

[illegible] ... నరిగి నెరుంగ్నెనంత.

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

ನಿತ್ಯ ಶ್ರೀರಮಣಿಗೆ ನಿಕೆ ತಪ್ಪು ಕ್ಷಂ ಬಿಟ್ಟು ತೇಂ ದಿ ಶಿ ದೆಯ ಸ್ಯಾಕಿ ಕ್ಷು ರು ಡಿ ರಜ್ಞ ನೈ ನೈ ಯು ಸ ೫

ಕೃಷ್ಣನ ವಿಡಿ ಪಿಂ ಬಿಟ್ಟು ಯಂ ಜ್ಞುತ್ತ ಶ್ರೀ ಸಂ ಕ್ಷು ದ ಸ್ತು ಕೃ ಶಾ ವ ಸ ಬಿ ತ ಡು ನ ರಿ ಗಿ ೪ ೮೮ ೫

ಮಾಂ ಪೈ ರ ಕ ಯ ಕ್ಷ ತೆ ನ್ನೆ ವ ಬಿ ಡ ಂ ತೆ ರಂ ಬಿಟ್ಟು ಯ ಭಾಂ ನು ಪ ದಂ ಬಿಟ್ಟು ನೆ ಉತ್ತ

ನಾ ನಿ ಬ ರು ಮು ಡ್ ಕ ತು ಮು ಂ ಚ್ಚು ನು ನಾಂ ಉ ತಾ ತ್ರ ಪ್ಯು ಪ್ಪ ನ್ನ ತೆ ಬ ತ್ತಿ ನೆ ನ ದಿ

ಕೃ ಕ್ಷು ಸೈ ಪಾ ಧು ನೈ ತೆ ಡು ನ ಖ್ರಿ ಪ ನಿ ಬ ಶ್ವ ಗ ಲ ಯ ಂ ಗ್ಧ ಬಿ ನ್ನೈ ತೆ ಡ ನಿ ಗು ರ ಗ ಉ ಡಿ

ದಂ ಕ್ಷಿ ತೆ ಯ ನ ಶ್ಯ ನು ನೆ ಲಯಂ ಸ ಮ ತೆ ಭ್ರಿ । ನ । ಲಯ ಪ ತ್ರಿ ಪ್ಪ ನ ತ್ರ ತೆ ತ್ರಿ ಗಾ ಂ ಸ್ತು

ಶ್ರೀ ನ ಉ ಶಿ ಂ ದ ಪ್ಪಿ ಂ ಕೆ ನಿ ಶ್ರಿ ಹೇ ಶ ನಿ ಪೈ ಪ ನ ಖ ಂ ಕ್ಷ ಪಂ ಕೃ ಖಂ । ರ್ಯಾಂ ನಿ ಉ ಜ —

ಪೆಯ ನಿ ಬ ಶ್ರಿ ಭ ಯಂ ಪ್ತ ರ ಶಿ ಲ ಗ ಬ್ಬ ಗ ನಾ ಂ ಯ ತ್ರಿ ತ್ರ ಂ ಪ್ತ ವ ಪಾ ಂ ಶಿ ಪಾ ಂ ಹ ಂ ನಿ ವ ಹ ಂ

ಲಯ ನಿ ರಿ ಯ ಂ ಪ್ಪಿ ರ ಯ ಂ ಬ್ಬ ತ್ರ ಶಿ ನ ಮ ತ್ರಿ ನ್ನ ಕ ಶಿ ಂ ರ ... ಶಿ ನ ಪಾ

ರ ಗಾ ಸು ರ ಬಿ ಭ್ರ ಗ ಂ ಧ್ರ ಧ್ಯು ರಿ ಂ ಬ್ಬು ಬಾ ರ ತೆ ...

ನೆ ಕೆ ತ್ರಿ । ಪ ಕ್ರೇ ಧ ಯು ಂ ದ್ದು ನು ಚ ತ್ರಿ ಭು ವೆಂ ಬ್ಬ ನ । ಗ ಉ [illegible] ರ ಗಾ ಲ ಸೇ ರ ಶಿ ಪ ರ ವ ಉ ಉ । [illegible]
[illegible] ನ ರ ಗ [illegible] ಉ ಂ ದ [illegible] ಉ ನು [illegible] ಉ ವ ದಾ ಂ ದ್ರೋಂ ಬ್ಬ [illegible]
[illegible] ಯ [illegible] ನ [illegible] ರ ಕ್ಷೆ ಂ ದ್ರೈ ನ ಹು ರ ಪಾ ಲ ಸ ದ್ರೋಂ
ನ ದ [illegible] ರ [illegible] ಶಿ ಸು [illegible] ಪ ಕ್ಷೆ ವಿ ಲ ಪ ಉ ತ್ತಿ ರ್ದು ಧ್ಯ ನ ಜಿ ತ್ವೆ ರ ತ್ತ ನಿ
ನ ಂ ಬ್ಬಿ ಪ ನ ವ [illegible] ಂ ದ್ದು [illegible] ತ್ರಿ [illegible]

ತ್ತ್ರಿ ಕ್ಷೇಂ ಬ್ಬ ವಿ ಗ ತ ದ ಪ್ಪೋ ದಿ ಲ ಟ್ಟೆ ನ । [illegible]
ದಿ ಕ್ರ್ಮ ಂ ಷ್ಣೆ ಕಿ ಲಾ ನ ಪ ದ್ರಿಂ ಬ್ಬು । ಗ ರ ಯ ಂ [illegible] ದೇ ವ ಗಿ
ಉ ನು ಉ ನೆ ಉ ನಾ ದು ಮ ಭ್ರು ಬ ವಿ ದ್ರಿ ಮು ಯು ನ ಹು । ದೆ ಧು ಸ ಂ ತ್ರಿ ಬಿ ಬ ದೀ ಉ ಉ
ವ ತ್ತ ಂ ಬ್ಬು ಲ ಬಿ ನಿ ನೆ ಯ ಂ ಸ್ಕ ಜು ಗ್ಲೈ ಮ ಉ ಕ್ಷೇ ರ ಶಿ ಖ ರ ಂ ಬ್ಬು ನ ತ್ರಿ ರಾ ನಿ ತೆ
ಮ ಂ ಡ್ಯೋ ಬಾ ಂ ತ ಕಿ ತಿ ನು ಕೋ ಬಾ ಂ ರ ಧಾ ರ ಲ ನು ಉ ನೆ ಉ ಧ ರ ಕ್ಕೆ ಧ ರಾ

ಯು [illegible] ದಿಸ್ವಾದ [illegible] ಲಿಂಜ್ಞ ಕರಿಸಾವ [illegible] ವಿಜ್ಞಾನಿಂ [illegible] ಸಿದ್ದ [illegible] ಸಂಪ್ತ್ರಿತನ [illegible] ಭಾಜ್ಞ [illegible] ನೆಲಪಿತೆ ಯು [illegible] ಸುಸಾ [illegible] ಪ್ರಭೆಂ [illegible] ಯು [illegible] ಭೂಂದ್ದ ಮದಾ [illegible] ದಜ್ಞಿಲಯಂದ್ದೈನ। ಯು ಜ್ರಿಷ ಜ್ಞಾರಮುಂ [illegible]

ಸುಾಂ [illegible] ಯ್ಯುಲ ಸ್ವಾತಿಯುಂ ಪ್ರೈ [illegible] ಕನಿದ [illegible] ಲಧ ಶ್ವಯು [illegible] ತ್ರಿ [illegible] ತೀಸಾಂತಿ [illegible] ಸುತ್ರೈತ್ತಸಯು ವ್ರುರಸು ತಲಿ ಲ [illegible] ಲಾಂ ವ್ರುತಲ ಲಿಗಯು [illegible] ಗಾಂ ವ್ರುಯು। [illegible] ತಿನೆಜ್ಞುರನೆಂಂ ಪದಾಂರಪದಾಲ್ಪ ಪ್ರಾಮತಿಕುಪೆಂ [illegible] ನಸುಂದ್ದಪೊಂಯು ತ್ರಾಂ -

ದ್ದನ [illegible] ಜ್ಜೆನಿದುರು ಸ್ವಲ ವ್ರುರು [illegible] ಸಲ ಸು [illegible] ಕಲಿ [illegible] ದಲಬ್ಬಿ। ಸಂತ್ರನಿಧ [illegible] ನಯುಲಯುನ ಭಾಂತ [illegible] ಲ। ನೆನಲಶಿಶ್ಘಾಂಚಿತಸಂ ಪ್ರ [illegible] ತ್ತುಲಸ್ಸ ಯು ಯುಯುಅ ಜನೆನೆರನಿಬಾಂಲ ಸುಲ ಜ್ಞ

[illegible] ನಿನಿಕ [illegible] ಸಂ [illegible] ದಲ್ಲುಯು ತೆಯಕರಲ [illegible] ಪಾಂವನಗನ್ನೆ ರಸು ಬಾಂಲ ಸುಲ ಚಿ ಪ್ಪ ನಿಧ [illegible] ಯುಬ [illegible] ತ್ರಿ [illegible] - ಯುಂ ಜ್ಞಸಾ। ನೆರಸುವಿದ್ವಿ [illegible] ಮುನಗಡುವನೆರಸುಲಾಂತೆಯಸಯು ದಿತ್ರೆ

[illegible] ವೆದಿಸ [illegible] ಸಾಸು [illegible] ಗವಿಸಪ್ಪ ವಿರಿಜ್ಞ ಯು [illegible] ವದಲ [illegible] ಪಾಂ ಲಯುಸಾಂರಧಿ ಜಪಂ ಬ್ಯು [illegible] ದಾ ನಿಲುವಪ್ರೆ ನೆಮಿಸೆ। ಯುಯು ದಲ ಸುತು [illegible] ಲಾಂರಯು ಜ್ಞಿಲ [illegible] ನೆಂಲಯ್ಯಿನ ಬಾಳೆ ಯು ಜ್ಞಾರುಂ ಜ್ಜು ದಿನಸ ಪ್ಪಿಧಕು

[illegible] ಬಿಯು ಸಂಕ್ಷೆತ್ನನಿರಾಯು ಗಠಲ ಭ್ರ: ಪೋಲುವುಂಕ್ತಪೋಲುಉಂಕ್ತ ಸುಮುನಿಮು [illegible]

[illegible] ಬಾಂ ಚಟ್ಟಿದ ಚ ಬಿಚನಿ [illegible] ಲುವಾರನಾ ನ ತ ನ [illegible] ದಿಂ [illegible] ದ ತ ಲಂಗಾಂ [illegible] ನಿಲ್ಲ ನಿ [illegible]

[illegible] ಬಿಳಿಶಚಿಯುಂ [illegible] ದ ಪಂ ಬ ನ ಲಿಂ [illegible] ಯು। ಸಂತಾನ ಮುವೇನಿ ತಾಂಡುಸಹ್ಲಿ ಬಾಂಧ್ಥ [illegible]

[illegible]

ನ ಪಂಕ ಪ್ರಾ ಲ ಮನ [illegible] ಶ [illegible] ವ [illegible] ತ್ತಿ
[illegible] ಮ ಲು [illegible] ಸ್ಸು ಯು ನಿ ನಾ ಧು ದು [illegible] ನ ಲಂ [illegible]
[illegible] ಕಿ [illegible] ನಿ [illegible] ಪ [illegible] ಲ [illegible]
[illegible] ಮು [illegible] ಯು [illegible] ಲಯು [illegible]
ವ ಕ ಮು [illegible] ಲ ಸು ದು ಜ ವ ಮು ನು [illegible]

ನ ಸು ಪ ಪ ಪ [illegible] ದು ಪ [illegible] ವಿ [illegible] ನ ಯ [illegible] ನ [illegible] ಬ ಡ ಕಿ
ಪಂ [illegible] ಯು [illegible] ಯು [illegible] ಬ [illegible] ಯ [illegible] ಯಂ [illegible] ಲಂ [illegible]
[illegible] ನಿ [illegible] ನಿ [illegible] ಯು [illegible]
[illegible] ನ [illegible] ಯ [illegible] ನಿ [illegible] ಯು [illegible] ನಿ [illegible]
[illegible] ಲು ಸಂ ಕ [illegible] ಯು [illegible]

ಮ [illegible] ಲ ನ [illegible] ಯು [illegible] ನ [illegible]
[illegible] ನ [illegible] ಯು [illegible] ತ ನ ಯು ೧
[illegible] ನ [illegible] ಲು ಗಾ [illegible] ಮು ಳು
[illegible] ನ [illegible] ಸಂ ಶ ಯು [illegible] ನಿ ನಾ [illegible] ಯು
ನಿ ಯು ತ ಮು ಟು [illegible] ಲು [illegible] ಕೆ [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

ಸ್ತು । ಪೋಷಿತ ನಂ ಬಸ್ತುಲ ಬ ಗಾ [illegible] ದೇವ ಗ ದೇವ ಪ ವ ನ ಗು [illegible] ತ್ತಿಂ ನ ದ್ದಿ [illegible] ಕ್ಕೆ ಸದಿಂ
ಡಿ ಡಿ ಂ ಶ್ರೀ ಪ್ರಸ್ತು । ಪೆ ರ ಮ ಸೇ ರಾ ತ್ತಿ ನ ಪಿ [illegible] ರ ಂ ಪಿ ಲ ಸ್ತು [illegible] ರ ಯ ಲ ತ ದಿ ನ ಂ ಸ್ಥಿ
ಸೋಂ ನ ದ್ವಾ ದ್ರ ಪಸ್ಥಿ ಸ್ತ್ರ ಯ ಯಾ ನೆ ಲ್ಲಿ । ನ ಬ ದೆ ದ್ರ ಬ ರ ತ್ತಿ ದ್ರ [illegible] ಯ ಪ್ರಾ ಪ್ತ ಬಸ್ತು । ಬಸ್ತು
ಯ ಬ ಕ್ಕೆ ನಿ ದ ಕ್ಕಿ ತ್ತಿ ರ । [illegible] ಯ ಲ ಲ್ಪ ಸ್ತು ಪ್ತ ವ ಯ ಪ್ತ ತ ಬ ದ ಪ ತ್ತ ದ ನ ಂ ಬಸ್ತು ಲ ಪ್ತ ನ ರ
[illegible] ಯ್ತ ಲ ಸ್ತು ತ್ತಿ ದೇ ಯ ಲ ಸ್ತು ಪ ವ ದ [illegible] ಯ ಸ ತ್ತಿ ಸೋ ಶ್ರೀ ನ ರ ಬಸ್ತು । ಪಿ ರ ದ ಂ ಬಸ್ತು

ಸ್ತು । ಪೋ ರಿ ರಾ ಪ ದೇ ವ ರ ನೆ ಪ [illegible] ತ್ತೆ ಯಿಂ ಪ್ತೆ । ವ ಂ ಯ ಗಾ ರ್ ವ ಸಿ ಯ ನ ಕೃ ವ ಲ ನ ಸ್ತು
ಶ್ರೀ ಪ್ಪ ಸ್ತು ಯ । ಪ್ರೈ ಯ ಯ ಶ್ರೀ ಪ್ಪ ಲ ಂ ಪ್ಪೆ ಪ ಂ ಪ್ತ ದ ಮೆ ನ ಗ ಂ ಯ ವ ಯ ವ ಸು ದಿ ಪೋ ಂ ದಿ ಯ ಂ
ಪ್ಪೆ ನಿ ನಾ ಂ ಯ ಶ್ರೀ ಯ ಶ್ರೀ ನ ವ ಪ ಂ ಪ್ತೆ ಬಿ ದ್ರ ಪ್ಪೆ ಲಿ ಯ ಂ ದ ಪ್ತ ಯ ಕ ಗ್ಗ ಯ ಪ ಯ ಪ್ತಿ
ನ್ನ ನ ಯ ಲ ಗ ಮ ಪೋ ಂ ಸು ದ ನ ನಾ ಂ ಪ್ಪ ನ ನಾ ಂ ಪೋ ಂ ಪೆ ಪ್ರೌ ಂ ಪ ನ ಂ ಬಸ್ತು ಲ ನ ಂ ಯ
ಲಿ ಪೆ ಸ್ತು ಗ ನ ಮ ನ ಪ ಶ್ರೀ ಪ ನಿ ಪ್ಪೆ ನಾ ಕ ಯ ನಿ ಯ ಪ್ರ ದ ರ ಪ್ತ ಶ್ರೀ ಲ ರಿ ಪ [illegible] ನಾ ದಿ

ಜನ್ನಲಿ ಲಂ ಡ್ವ ನಾ ಶೆ ಯ ... ನೆ ಸು ಸು ಶ್ರೀ ...
ದ ನಿವ ಸ್ಂ ಂಬುನ ... ನ ವಿಶ್ವಿ ... ಅ ... ಕೃ ವ ನ ನಂ ಬು
... ಡು ಪು ನ ಂಯ ... ಗು ... ಹೆಂ ತ ಋ ನೆ ರಕ್ಕೆ ಬಿ
ಮ ಬಿ ಂಯು ... ನ ಯ ... ದ ತು ಹು ಪು ಂ ಕ್ವ ... ಬ ನು ...
... ನೆ ... ಯ ತ ಡ ನೆ ರ ತ ತಥ್ರ ನ ಯು ನಿ

ತೈತ್ರ ತೆ ರ ಬಿ ಡಿ ತೆ ಂ ... ವಿ ತಿಂ ಜ್ಞ ... ಂ ದ್ವ ದ ಂ ಬುನ ... ಂ ... ಪ್ರ ಕ ಯು ಂ ಬು
... ನ ಖ್ರಿ ... ದ ನೆ ನೆ ವ ಮ ಪ ಲಿ ನಾ ಂ ಲಿ ... ರಯ ಸು ... ಂ ... ಲ
ನು ತು ಬಿ ಡ ದಿ ... ಯ ಮಿ ಯ ... ಯು ಬಿ ದು ಗು ... ತ ರ ಬಿ ಗ
ತ ... ನು ತು ... ಂ ... ಮು ಲ ... ನು ನ ಯು ಗ ...
ಬಿ ... ನು ಪಂ ತ ತ ಕ ಮು ಲ ... ದ ... ಂ ... ತ ... ನ ...

ಮ ಕ್ಕು ... ನು ಡ ಲಿ ಪ್ರ ಡಿ ಯು ... ತ ... ತೆ ರ ... ನ ನೆ ವ ... ಥ
ನ ... ರ ಲೆ ಕ್ಕ ನು । ... ವ ಂ ... ಂ ಬುಲ್ಲೈ ... ನ ...
ನಯ ಕ ಡಳ ಬಿಡನಾಗಿ ಅತಿ ... । ... ರಯು ಗ ಬಿ ದಿ ಬಿ ನು ।
... ಂ ಬುನ ... ಂ ... । ... ರಿ ಲ ... ರ ನಾ ... ಂ
ಧ ನು ಭು ಬಿಂ ಗ ... ಮ ಲ ... ಪು ಡು ... ರ ನ ರ

[illegible]

ದಮುಕ್ತಿಷ್ಟುರಿಯಯಿ ಬಾನುಕ್ಷ್ಯಪ್ಪ ದಿವಿ ನುಡ್ಡೆ [illegible] ನಮಂಕ್ಷ [illegible]

ಷ್ಟೈ। ನಗನನಮಯನಬರುವನೆಕಕ। ಋಗನಿವೇಹಾಮಯವಂ ಕಾರ್ಯಯಂ ಒಕ್ಕ ಕೆಡು

ವಿಶ್ವ। ತನುನ್ನುಯಗಲವಾಂಡಪಾಂಶ್ವೆದಮಾನುಂ [illegible]

ವಮುಬಯುತೆಲುಯುಂಡ್ಡುವರವಾರಿಚೆರಂ ಬುನಯುವಾರಿವಕ್ಷ್ಯುಯಂ।ಗಮು

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

న ల్పిల్పి రేద్ధాం లయి పైకే । నే.షు [illegible]
లుం. కొసెనా శబ్దాం. గ్రస్తు సి । నాన్న న మునుపె ల్సు దా
[illegible] నాం. [illegible] హ ర ద ము [illegible] [illegible] ల్సు వం
[illegible] అం. [illegible] । [illegible] [illegible] న ము ం [illegible]
[illegible] । [illegible] ము [illegible] ర [illegible] న [illegible]

ల ను వాం రికే వాం స విం వాం సు వే [illegible] వాం లు న [illegible] న తి [illegible] [illegible]
వ దా రి సి.। సు [illegible] న గు డు [illegible] న [illegible] [illegible] సం [illegible] భ [illegible] జ నం భి [illegible]
ము [illegible] । యిను న [illegible] తి [illegible] ద [illegible] న బం [illegible] న । ధా ర యు. గాం. బ్లు
లు ం. కొని । ల్ని న [illegible] । ల్లిం [illegible] తి [illegible] న ర [illegible]
[illegible] । [illegible] [illegible] [illegible] న ।

ర ల వ న [illegible] [illegible] వ [illegible] [illegible]
ము । దా న న [illegible] ద ము డు గు వ న న । వాం ర ల ర [illegible] [illegible]
ధ ర [illegible] [illegible] [illegible] [illegible]
[illegible] నియు ం. [illegible] న ధి । న [illegible] న [illegible] [illegible] [illegible]
వాం [illegible] ము [illegible] [illegible] [illegible] న [illegible]

[illegible] ಯ ಹಂಡ್ರು । ಕು ಅತ್ತಿಲಯ ಹಂದೆ ಕ್ರಮ ಶಲಿನಿ ಯೆಂ ತು ಹಾಕಿಥಿಯ ದ್ದು [illegible] ಸುಡು ಜಿಲ [illegible] ಧೆ [illegible] ಗ ಷು ನೇಂ ನ್ಯು ಷ್ಟುಂ ಪ್ತು ಯಿಪ್ಲ [illegible] ಶಿವ ಪ್ಪಸ್ತ । ಯೆ [illegible]

ಹಂಡ । ತರಯ [illegible] ನು ಸಾಕು ಧರ [illegible] ಧ ರಂ ನಿ ಷ್ಟು ಸು । ಜಿಲ ಜ ಷ ಪು [illegible] ದ ನಿ ಸಂ ಗ ಮಂ ಬ್ಬುಳ ವಲ [illegible] ಪ್ತಾಂ ಬ್ಬು [illegible] ದಲ ಗಾಂ ಗಲಿ ಯೆ ನಿಮಿ ದಿ ವಿ ಹಾ [illegible] ಬ್ಬು ಯೆ ಂ [illegible]

ಹಾಂ ಬ್ಬು ಯ ಗಾ ವು ನ್ನಿದಿ [illegible] ಕ್ಷ ಕೃ ವಿ ಹಾ ಹಾಂ ಬ್ಬು ನ ಕ್ಷ [illegible] ಸರಂ ಬ್ಬು ನಿ ನಾ ಸು ಭ [illegible] ಲ ಜಾ ಮ ವಕ್ಷ ತ ವ ದಿ ಯ್ಯು ಲ್ಲಿ ಲ ಸಂ ಸ್ಯ ನೀ = ನ ಪ ಯ ೯ ತಿ ಲ್ಲ ನಿಂ ತ್ತುಂ [illegible] ಹಾ ರ ಯೆ ಂ ಗಿ ವ

[illegible] ನ ಯೆಂ । ನ ರಿ ನಿ ದ ನ ಲ [illegible] ತಿ ಮ [illegible] ಯ್ಯು ಷ್ಟಿರ ಯೆ ನೇಪ್ಪಿ ಪ್ಪ [illegible] ಯಂ ಬ್ಬು [illegible] । ತ [illegible] ನಂ ಬ್ಬು ನ [illegible] ಪ್ಪಂ ಷ ಕು ಪ್ಪಂ ತ್ತ

ಬ ನಿ ಬ । ಯೆ [illegible] ಸು ದ [illegible] ಬ್ಬು ಸಾಂ ರ ಣ ಸಾಂ ಷ್ಟು [illegible] ನು ಪ್ಪಿ ತಿ ಯೆ ಸಾಂ ತ ನಿ ಯೆ ಂ ಷ್ಟು ನು ಭ್ರ [illegible] ಯಂ ಬ್ಬು

[illegible] నయ్యె [illegible] పుడమి నప్పం భూమి నైన [illegible] నయు। [illegible] వల యుం చప్పు యుం మీద [illegible]
గాదు వి కొం తము నన్నె [illegible] వి వి వు పరి యుం [illegible] తెం గనెం కం త్రాల [illegible] నయు [illegible] న [illegible] వ [illegible] ని [illegible] నం [illegible] న [illegible] లుం [illegible]।తాయు
ర నయు నడ [illegible]।న [illegible] రాని [illegible] యుం వుం [illegible] యు [illegible] - [illegible] త ।వి [illegible] నన్ను [illegible] వి నియు [illegible] తన।విని నయు [illegible]
[illegible]।యు [illegible] యు [illegible] ద।భూరి [illegible] యుననుం [illegible] నిం [illegible] రపన [illegible] నిప్పు లని [illegible] యుని [illegible] నిం [illegible]
నయు [illegible] నా [illegible] ని వి బాం రిం [illegible] మదాంవ [illegible] నయు [illegible] మతి।బరగు ని [illegible] రసాం [illegible]

ఈ ప్పకలదొను సక్రాల్త్రము లంబ హేసు ప్రకాశ రవాంతి సవ్యగాతు లు నై వేదు ఇ మైతే ఆవిదా వ్రసుహా। సం బుబు న శ్రుతి స్తుల శేస వసు

నైవేద్యములు ప్రార్ధన సుం బా వ్రనా యుక్తి నై క్షుబిరిదెల రుచులు రులు హం నా ఘరం వ్యి నెలు ఈ సాం స న సం బ్బులచే లు రాం బు రు। నీ ల బు ప్రధ్మిరుంన్నా దన సం బుక్త

ప్రాదుర్భూతిస్త త రుద్ద సం స్తశబి। నిరశ శ రర స్త లాం ప్రారవివి రి తవిర్లు లహం త్సవే ఖ ల సొం యు అనిపురంం ద్దు దన సం త్తి నుక్తు గరిం ద్దు సను పం తొంబ్బునన క్తి

హం ప్రదీక్షాం బుల విహర రిం ప్స్యము । నెల శ్రీ నాం డు రూ వ న న సుకోం వం బుసా। నెల ప్రియం ప్రనల తా ఖ శ న ప్రనాం త్రి నే విదయలం త్తు। మం ద్దు శ్రీ నః

కం బ్బుల సుం ద్దు కుత్రీ రవి ద వివ్రుదైవపరి స్తం త్రి లిలి। ఎల కృతరా సక్షి ల తే కమ్మ కలో ఘుం గ దేవుల చెప్పగ ము దేవుల

[illegible]పసుతబన సోంభురం ఛ్గానవిశ్వ[illegible]యు [illegible]రం ద్దేసలభి[illegible]వృయాన్ను ౼ [illegible]రేంరాడుఢయువెం త్సునని[illegible]యవగోభూనాత్సా[illegible]తతుయుగదినాయు
దవేదుల తుహాంరి[illegible]సం శ్యునభ్ర వారికినపవయులు ల్లుదయు[illegible]యభి వ నన్నుం ద్దుతల్లి దంద్రులకలన్నత[illegible]నారవనాన నంద్రుం బాననవిం బ్బు బబుదేం వ్వునిత్రుద్బు
కిఅబ్బుఅదిదకవెనన్ను[illegible]యవనావ[illegible]ం ద్దులు. ద మ్మితేవా. వేదయుం గ్రయు [illegible]ం బ్బుగా[illegible] ద్దదివె[illegible]నుం బ్బయుయు తిన ధను.[illegible]దయుం [illegible]గన[illegible]ం[illegible]
[illegible]ద[illegible]రం బనావ్రవ[illegible]సుం[illegible]వరా[illegible]ం ద్దురా. బ నం త్రు నులవల [illegible]ం ద్రు.కతనారిమ.[illegible]త[illegible]సన బ్రను [illegible]
వెదిన్నుర్ర[illegible]నయువం[illegible]వాం ద్దు[illegible]యు ధ్వనయు[illegible]గ ద్దన. న. [illegible]త[illegible]ఱయుర[illegible]లనుమ్మయుంన్న[illegible]యువగుయు[illegible]

ధర్మజ్ఞు [illegible] శ్రేష్ఠ [illegible] ధనమ్మేన సేను [illegible] విధ నశ్శా। త్రిదశేంద్రుని। చేని యొనా [illegible] న నది
స [illegible] త్తుల్ముం త్రో। ది తత్త్రం శ యున పాని ఋత్విజి నవే। వల వేతృ దుగు మ ని నేపా వసు
వగ్ని। త్రిపుర [illegible] పురం బ్బున వ [illegible] రి। ద్రై రుద్రా। న త్తాదే శం బ్బు న శం। బ్లు ని। యుం
భూం ధనునా। సౌం బ నపదం బ్బుల విపా। రిం ప్రు మ [illegible] త్రి। ద్రిం త్రిపుర పురం బ్బు స
ప్రోరం తను పు నత్తులు గా। నిష్ఠ మునస [illegible] బ్బు ని౦త్రేలు వల్లు పున [illegible] భం బ్బు

ధని యొపెళ్ళ ద। యుపెళ్లే కీడత పీడ్ల లుం నంన్న గా దండి [illegible] యు। [illegible]
వలు కనుశ్వేల నద్దు వద లశ్వ త్రిపృథ్వి జు। యుండ్ర వాంళబ్బుదాం శ యుల త్రి
ష్ఠ యుం ఛ్జిర యుశ లం త్రి ద్రి తత్వై న। [illegible] రం వం శీ లల తౌన నం [illegible]
భూపం బ్బునాం ఘనిపృష నభుజం ద్రౌన [illegible] న త [illegible] యుల త్రి
నం బ్లు ని నే। నిం న్నుం దుర్లా చి పే [illegible] ల రం [illegible] త నరు [illegible]

ಲಸುಲಗ್ನಾ ಧನೇ ನಿಶಿ ಕೇತುಂ ಬುಜ್ಞ ಗಾರೆ ಪಾಂ ಲಿಬ ತ್ರಿಕಲಗ್ನೆ ಮೆಂಟುದ್ಧರ ನಾಶನ । ಯೋಗೇ ವು ।
ಕ್ರಯು ತ್ರಿ ನಾ ಆರಿ ಬನ ಜಾಂ ಯಸಿ ಪಕ್ಷೆಪ್ರತಿ ಕೇತ್ರುಂ ಶೇರ । ವಿ ಕ ಡ ಬೆಚ್ಚಿನಾಸಿ ಧನು ಸಿಪ್ಪ ಸು
ದ್ವಿಗಾಂ ಪತ್ರಿ ಧವಯುಕ್ತ ಸುಂ ಸ್ತ್ರೀಂ ತ್ರಾ । ನಿಯುಯು ಜ್ಞ ಕೆ ನ್ನುಂ ಪ್ಪನ ನಂ ಶ್ವಿದಿಂ ಕರಂ ಪಾರ್ಣ ಬಲಿ ಸಮೆ ।
ತೆ ಗಾಂ ಪತ್ರಿ ದೆ ವಿ ತ್ರಿ ಯು ಕ್ರತ್ಸ ಕುಕ್ರಿಯು ತ್ರೆ ನಂ ಕ ದಕಿಂ ಗ್ನಾಂ ಗ ಕೆಂ ಪ್ರಪ್ತ ಕಿ ನಾ ಸ್ಕೃ ಧರ ಪಲಿ ಪ್ಪ
ಮು ನೆ ನ ಶ್ರು ತ್ರೆ ಬಂ । ಪ್ಪ ಕಿಕೆಯ ಕ್ಷ ಸುಂ ನ್ನ ಪಾಂ ರ ನಿ ಬ ಲ ಕ ಯು ನು ಕ್ಷ ವಿ ನಿ ನ ರಂ

ವಿಂ ಗ್ನಸು ಸು ನಿ ಪ ನಿ ಬಿ ನಾ । ಸು ಫ ದ್ರುಯುಕ್ತ ನಿ ಭಿ ಕೆ ಯು ಬ್ನಿ ನಿ ಕಾಂ ಗ ನಿಂ ಬ್ರುಶ್ನ ನ್ನ
ಶಿ ಕ ಫುತ್ರೆ । ಬ ನ ನಿ ವ ಗು ಮು ನಿ ಡೆ ವಿಂ ಪ್ರೆ ಸ ಕೆ ತ್ಪಾಸ ಕಲ್ಪ । ಲ್ಪಾ ರಿ ಡ ಕ ನಿಡಿ ವ ಫುತ್ರಿ ನಾಂ ದ್ವ
ತುಂ ಕ್ರೆ । ಯುನೆ ಕ ಬಾ ಪ್ರ ಗರ । ಶಿ ರ ಬಿದ ನಾಂ ದಿಂ ಬುನ್ನ ಕೆ ಸ ಗ । ನಿಂ ದ್ರೆ ಫು ನಾ ಫು ಕ್ಷ ಬು
ದ ಯಾಂ ಸು ದಾಂ ಗ ಕ ರು ಂ ಕ್ರೆ ಪ ಕ ಸಾಂ ಸ ದ್ಧುಂ ಬುನ್ನ ನ ಸುಂ ಕ್ರೃ ನ ಡಿ ಕ್ಷ । ಸ್ಕ ಬೆ ವಿ ಯು
ಬುನ್ನ ಸಂ ತ್ರು ಪ್ತುಂ ಕ್ರೆ ಯು ಸಿ ಲ ಬ ಲ ದಿ ಕ ಸಾಂ ಫು । ದ್ರುಪ್ಪ ವ್ಯ ನ ಸು ಡಿ ವ ಗೆ ಂ ದಿ ಗಾ

స్తంభశ్రీ దధిమునను ని [illegible] రేంద్రులయం ద్రు
[illegible] ద్రోణుకో బుమనా [illegible] పు [illegible] నిసారథుడవన
రెం [illegible] వసియం [illegible] రకసోవటేంద్రబుధ
లనాం [illegible] నసర్వాం [illegible] ద్రుం నప్పుడివు [illegible] రంబు
దిగ్విజ [illegible] బుకు [illegible] బుబు. పచ్చినుస ను ద్రుతేరం

ఈ తుమ్మికొర యంత్రు న [illegible] నిసదూనను [illegible] బుయుదయ
బున ధవదాసను నం బున్నాంప్రతిచుం బున్నాబు. నిప్పం ప్రతిధ్వనిం బున్నలసుం ధ్వని నే దునే
ననునరియ్యిరమ కందస్య్తి [illegible] వర్యం బున్న నసయ్యనరేంద్రు [illegible] బుద్ధి
నమవచ్చిరాజ్ఞ [illegible] బున్నం [illegible] యుంత్రు బుద్ధ్వహం సుంద్ర న
బున్నవత్రు [illegible] నం బున్నవ [illegible] బున్నవ సుం [illegible] యుం త్రుల కు [illegible] రవతి నసరంబు

[illegible] తి [illegible] నా [illegible] యుం [illegible] నసయిన [illegible]
రణాంబునమున్ని [illegible] రలమైతి మనినేనసరి నసుంద్రు నేదు [illegible]
వలాశంబున్న నేతరిని. [illegible] యుదయగాపం [illegible] బున్నయు [illegible] బున్న
వానిపుత్రునింబడి [illegible] వాహంను నతుపంశ తయనిగా నిద్రు [illegible] నిదిది.
నకు రాంగ్ర [illegible] యునిదినియ [illegible] బ్రు [illegible] నంద్రు వరసి [illegible] యు. నరుని [illegible]

ನ ಬ್ಬು ನ ಉ ಬ್ಬು ಉ ... ರು । ನ ವಿ ಲ್ರು ಜ್ಞಾ ಬಿ ನಾ ಟ್ಟ ಸ್ಲಂ ।
ನ್ರಾ ಬ್ರಿ ತ ಯು ಡ್ತಿ ನಾ ತ್ತಿಪ್ತಿ । ಷ್ರ್ರೆ ಭ ಗ ಮ ನ ಸು ಭ್ರ್ರ ಪ್ರ
ಮ ರಿ ಉಸು ನ ಪ್ಪು ರ ಂ ಬ್ಬು ನ ಂ ಪ್ಪಿ ಯ ಡ ಂ ಸ್ತ್ರ ಉ ಗ ಸು ಂ ಡ್ರು ಸ್ತು ।
ಸ್ತ್ರ ಮ ತ ಯ್ರಿ ನಿ ಬ್ಬ ಬ್ರಿ ದ ಉ ಬ್ಬಂ ಳ್ರಿ ರ ಸು ಪ್ಪಿ ತು ಬ ನ
ಪ್ಪ ಶ್ರು ಬ ವ ಬ್ರ ನ ರ ... ಡಾ ದೆ ... ಬ್ರು ದ ನ ರ ಡ —

ಬ್ಬು ನ ಪ ಲ ಂ ಬ್ಬುನೆ ಯೇ ಡ ನ ಪು ಮು ಉ ಬಾ ಂ ಉಯು ಪ್ತಾ ಂ ಪ್ಲ್ರೆ । ನ ದಿ ಯಯು ನು ಗಾ ನ ವರು
ಬಾ । ವೆ ಡ ನ ಯಯು ನ ಗ ಲ ಬು ಶಿ ... ರ ಶ । ದ ನ ಉ ಯ ಭ್ರಿ ಪ್ತಿ ನಿ ಧ ನ ಉ ನ ನ ಬು ।
ಯಾ ಂ ಥ ಪ ಯ ಯು ತು ಲ ಕ ತಿ ಭ ಶ್ರ ಲ ನಿ । ಯಯು ನಾ ಸ್ತಿ ತ ಕ ರ್ತಿ ತಿ ವೆ ಪೃ ಧ ರು ಂ ದ್ರೇ ಉ
ಶ್ರಿ ಲ ಪ್ರ ದ್ರ ಸು ಂ ದ್ರ ಸು ಜ್ಞ ನ ಉ ಸು ನಿ ರಿ ರಾ ಉ ರಿ ನಿ ಪ್ರ ಸ್ಕ್ರಿ ಡ । ತಿ ರ ಮ ಉ ಡಯು ಲ
ಸು ನ ತ್ರಿ ನ ಯಾ ಂ ಡ ದೆ ಪ್ತ ನ ಕ ದೆ ... ಸ್ರಂ । ಥ ನೆ ನ ಪ್ರ ನ ತಿ ಕಂ । ಪ್ರ ಕಂ ಬ್ಬು ನ ನ ಮ ಪ

ಗ ಡು ಡ ಸು ಹಾ ಂ ನಿ ವೇ । ಖಿ ಂ ಲ್ರಿ ಖಿ ಬಾ । ... ಮ ಕ ಂ ಡ್ಲ್ರ ದೂ ಂ ಸ ... ರ ನ ಭು
ತ ಡ್ರ ಸ ಂ ತ್ರಾ ನಿ ಪ್ತಿ ತ ಬ್ಬು ರ ಕಾ ಂ ಪ್ರ ರಿ । ಕ ಉ ಗ ನಿ ಪ್ತು ಯ ಂ ಪ್ಪ್ರ ನ ಬ್ಬು ಸ ಂ ಪ್ಲು ಉ ।
ಲ ರ ಮ ಲ್ರು ಕ್ರ ಪ್ಪಿ ಬಾ ಗ । ಧ ಂ ಉ । ಉ ಡ ಪ್ಲು ಜಾ ನ ನ ಂ ತ್ರು ಸು ಮ ನೆ ಸಾ ಂ ಲ್ರ ।
ಪ್ರ ಭು ಂ ... ಯ ನ ಕ ಲ ನೆ । ಶ್ರೆ ಉ ದೆ ಸು ದಿ ಪ್ರ ನ ರ್ಲಿ । ... ಡಿ ಪ್ರು ಹು
ರಿ ಂ ಪ್ರಿ ಪ್ರ ರಿ ತ್ರ ರ ನಿ ಂ ಡಿ ಸು ಂ ದ್ರಾ ನ ಂ ಡ್ರ ಬ ಲ ಬ ರಿ ಕ ನ ಲ ಯು ನ ಂ ಡ್ರ ಉ

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

೨೬೧

[illegible]

[illegible]

దాంగ్నగెరెజ్ఞ [illegible] యు [illegible] సంకా [illegible] తృనముసంకేరిగివియు
నా। జనిత్రిసకలజ్ఞ మయతననేర [illegible] సార్థసింధ్ధు
యుక్తిరసనిష్ఠ మలసోక్తిచేతికె యుంక్తిముతసంభు [illegible] సంబ్బులనుసంప్ష్పనం
గచ్ఛక్రి బాంధ బాంధవ [illegible] యు యు తవ్లీరం జనపలితను ధ్రువధగ్రలు బనే
[illegible] యేసేంబి చంప్రుల [illegible] నుద్ది నయుజ్ఞ [illegible] ను గ బూం చి తు నింధ్రునే

[illegible]

న సు ప్రైన ర్థాం స్వక పుసు దూశ్చని కి ళ్లు నితెలె [illegible] యుం బున్న
[illegible] సకునశ్చ పయూనం స్తుం బున్నగా బవితి । యుప్సు ద
[illegible] బ ల దే పు దియూందె [illegible] ల తి చ స్వ [illegible] య బి
[illegible] తా ఘు [illegible] యు ని ప్రాంధి [illegible]
లు డ ల ద [illegible] లు రసు ణి కు రా [illegible]

సుఖ నెల నేస్వసు శ్రీద్ర [illegible] వన్న సేవ్యపటుం క్త వ ఘ రుణ తవ్విధియునె తనం గ్గుడు । నేసు [illegible]
దిగ తెపాదులరావి దెప్పు । దల్లి రాపది యుం ధుసు బుగ్ని సుం ద్ర స్వాంరడ నుపకు రంణవాంత్రిగ
సగబి । యున్ను ని సునస నె ఖాన్న ఱం బ్రియూం తని తెలనస్వత్రి తీత్ర ద్విబున్న యు తన్నే సాఫలం
దాం డ్డుని చేని దాం నితుం స్వహాసాం దివగ్దు [illegible] బనిచ్చరిః ప్రస [illegible] ద్రిం బుంబ్రి । నన సి తొకిప్పు
యున్న । బిరాంధ్రు [illegible] వ స్నతియు యుచ్చు గను [illegible] సు నాన తు యు తి రుం పం బన్ను

కుం స్తు వయు । కర్లై నవ సు దే [illegible] బ్రహ్మసవ [illegible]
దు త్రరాం జ నకయం గ్గి [illegible] రం బన్న నకరం ధ ంబ్రుయుట స్య ంత్రా । న
బు [illegible] నిసం త్రిస్వ యు వృధ్యాం రాలం బిండ్ల యు [illegible] బారుతు [illegible]
తుం బున్నసం త్రా చ షం బున్నదే కినాలు [illegible] బ్రత్య [illegible] యం త్రయు ంశ్రీ ప్రరయ్య
సనారయు [illegible] భుం స్వయుం [illegible] జు సుడ నిసత [illegible]

దే ప్ర కృష్ణ తోరు యున వట్టి యు ను యున ద స్సులు గాం । దే [illegible] జా వ త హం ము నే త్రి గాం । న రు ం త్రి త యు [illegible] యు [illegible] న త్స్వ భా వ [illegible] । దు [illegible] న ప్ర
మా హ ం అన్న త రం [illegible] త్తాల వ రు రు వా ళ్లు. ఆ ద ము వ ద్రు బ్రు ఱు న ఖా త్రి జు న న- భు య న భుం న న త్రి త తా ర న ఖి స్త్రు తే న । ర న ఖ త్రి హా ం ఖ్య [illegible] న్ని ఐ ద ఖో ం ల్లు
వ రా ం ర ద్య [illegible] హి కి । యు [illegible] ఖా న ర త్ర జ్ఞ న వా ంర్వ్యు వ ర ం ర । వే త్ర వ - ప్ర స హ ం త్రు జ ల రు వాం బ్బు యు దా ఫ్లై నం [illegible] న గ్రు మో ం లి స్త్ర న యు న ను
న బ్ర నం త్ర రత్తా ం ను ఖా [illegible] ఐ త న । ర ది [illegible] ఖా ర్హ న ద [illegible] భో గ మె ల్ల రి । నెర ఠ నె యు ను ను రత్ని । నిశ్శ్రే య స్త్రీ న రి తా ర్ది ద బ్బ్ర వే ఘ యు యు న [illegible]
తు స్త్రో తా ర ల్లో [illegible] న [illegible] గా [illegible] ఠి ం వి ద్య నా ని । యు శ్రీ నా బా ర్తా త్రా ర్తి ర్ర రా హా నా స న స నా ధ ం ఖ్లై వ న న ఖ వ న స్తా ం ఖ ర ం బ్బు లు

... [illegible] ... నుండు ... [illegible] ... వి చా హం ... [illegible] ... యుం ... [illegible] ...

... [illegible] ... నుం ... [illegible] ... వం ... [illegible] ... నంద్దుం ... [illegible] ...

... [illegible] ... యు ... [illegible] ... యుండ్డి ... [illegible] ... యు ... [illegible] ...

... [illegible] ... తి ... [illegible] ... ణుండే ... [illegible] ... హిం ... [illegible] ...

... [illegible] ... యు ... [illegible] ... వరుష్మతి యు ... [illegible] ... న ... [illegible] ...

ಶ್ರೀ ಕು ಸೆ ಭಾ ಪಾಂ ಬುಂಜ್ಞೆ ಪ್ರ ಭ ಲ ಜ ಲ
ನಿನ ಭಾರನೆ ನು ನೈತ್ಯಕೆಲಯಾಂದ ಪ್ರಲ ನಾಂದರಿಂ
ಬಹಿಂ ಪ್ರನಾಂತ್ರಿನಾಂಕ ಪರಿಳ । ವಾಲಿಬುನಿ
ವಿಲಯುನ ವು ಯುನಮು ಷ್ಠಾಂ
ನಮು ವೆ ಧ ದೊ ಡ್ಡನೆ ಬವಿ ವಿ ।

ಧಂ ದಾಲಿನ ಗಂಭೀರ ಪೈಶಿ ಪ್ರಿವಿ । ನ ಬುಂ ಕ್ತಾ ಪ್ರಿಂ ಶ್ರೀ ನ [illegible] ರಂ ದ್ರಿ [illegible]
ಪ್ರು ತೆಂ । ಯುಂ ದವಿ ಶಾ ಪ್ರ ನಿ ಶಿ ಲಿ ಟಿ ಯುಂ ರಿ ನೆ ಮು ನ ಂಶ್ರೀ ಹಾ ದಧಿ ಪರ ಮು ಲ ರ್ಶಿ [illegible]
ಪ್ರು ದು ಬ ಕ್ಷ್ಣಿ ತೆ ತ್ರ ಮು ವಾಂ ತ ವಾಂ ತ ದ ವಾಂ ನ ಲ । ದ ಬಿ ಲ ಶೆಂ ನ ವ ರಾಂ ಶ್ರೀ [illegible]
ತೆ ವಾಂ ರಾಂ ಶಿ ಪ್ರಯ್ಯಂ ಬಾಲ್ಲಿ ತೆ । ಹೈಯುಂ ಶ್ರಿ ೧ ಪ್ಪ ಭುಂ ಸ್ವ ಯುಂ ಪ್ರವ ಶ್ರೀಯ ಲ ವಾಂ
ಬಾ ದ ಗ ನೆಂ ಶ್ರೀ ನ ಮು ಪ್ರ ೯ ಶೈ । ಶ್ರೀ ಮು ಮು ಶ್ರೀ ಯ್ಯಂ ಪ್ರ ರಾಂ ಮು ನ ಶ್ರೀ ಪ್ರ ನ [illegible]

నుయు ంవుమి ప్యం బ్బున శుడ నీ
[illegible] పశ్ర దం ఫం డ్లశ్చె పు మహ్మి
శ్రీ ఖలదే వ్రు [illegible] నల్లు ముఠం బ్బునత్తి మై
[illegible] శ్ర దల ఠ యుం బ్బున నం డ్బర నా వ
ం ల గా [illegible] ఠ యుం బ్బున జ్ఞే నీ

ధిం నం త్రత్కుళ శ్వ [illegible] రి బం ద్భిర మాం గ్ర [illegible] న । గు యు [illegible]
వం ఠ్రి శ్రీ యు ప్రై [illegible] శి ఠ ద్వై । త్ర ఖ్రిస వె యుం [illegible]
శ ఢ వీ శ ఖ ఠ తె ంబ్బి న ల్లు దో । దాం ౩ న న దు న [illegible]
హ్రం త్రి యు హ । వి ఠ తు ల ల ఫ్బై సి యు హ్రా ఠ ము [illegible]
సు న నూం ఢ తే ఢ త్రి [illegible] రెం ఢ్యు ను తు [illegible]

೨೨೪

[illegible] ಸದಿಯು [illegible]

[illegible] ವಿಷಯ [illegible] ಸುಖ [illegible]

ಸೌಜ್ಞಾನ ಮಾರ್ಗ [illegible] ಯು [illegible] ಲ ವಿ ತಾಂ [illegible] ಭಾ ವಿ ನ ಉ ಡ [illegible] ತ

ತಯಿ ತಂ [illegible] ನ [illegible] ಪ್ರಭುಗೆ॥

ಮಂತ್ರಿ [illegible] ಯುಕ್ತಾಂ [illegible] ಲಜ [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

సె పులు కు యువి [illegible] ంప్పులు స్త్రో బం బుం [illegible] ష్టు వైరి యు. ద్రుపదు నకై లుం గ్గిం చిని. ద్రుపదుండు నా దృష్టద్యుమ్ను [illegible] బుత్రి

[illegible] సాగాం డు నా [illegible] ంబ్లు వె [illegible] ష్టైని యుం రథం బున్నవె కైవూం రాధు వల్లి కిరుడ్డు నిన। వాంండ్లు నం డ్లు సు యురా

[illegible] ంప్పు [illegible] నిరా [illegible] మ్మ్యుండ్లు తెం ఖ్యుర దరాం జనివిశ్యం బున్నన త రుగు నంత్రి। ద్రుపదుండ్లు సు వాది

[illegible] ంక్షు క. సం గ్రాం [illegible] శిష్యస్త్రిగాం ద్య ఉపాంగా తాం యోశిర వరూథ వాబి వాంరగానిపహం. బున్నయు

[illegible] తే బులు. సు ది తాం [illegible] సాం బాం సలం బ్లిసు పరిబాంపాంపరిష్ఖులు। సత్కుం స్వతాంకు బిన తిరిగాలు।

శ్రీ శర లః జూంచి నుత్త (బ్రాం)బ్యు నుపత్ల్య బెయు శ్రీ బంధ్యబసాల తోండపరము విధ్యన్న శ్రీలు। న్నరగణము బల్లు తోండ సోం మ
యు ద్రుకు వపుని శ్రుంతి బ్రు(త్రి)యు చితమహా సనంబుల్లుల సుంన్య వాంరల రాబపు శ్రీయుం గ్గాం నెరింగ్గ। సంశ-
ల రౌ। (స్రా)చన్నాణి మరేంరి మాంయుంన్న లైయుయుం న్నమంత్రిపి శ్లులరౌ।, శ్రీప్పాపకి ప్రహాం ణరా ధరిం బల్లు దివం బల్లు సే
రింగ్గిరాం న్నియు న్నిరస్వలిశ్చి రాం పాం యుంమ నిన ద్రిపమున కుశురు వేన యయు ఠిత్రిల్లు నిచెయు, తెగు(రి)(త్రి)లయు లవు పోం ద్రు
నబ్బులు రింద్రు మయు వేశర్లు నుఖ్రవయి వీర్లు కు ఠిరిగు పుదివ్రుల నితన్యను దన తమ్ముళ్లు నుద ల్లి సౌదెరింగ్గిం శ్రీక్కస్స

ప్రసంధి [illegible] దేహాంఘ్రి సత్రి [illegible] దిపౌ । నాంతు

తే న । నిరుత్సల్ప ప్రతిభాంమత్తుంలబ్బున సత్రిం క్షే నిరం తుర భ్రు

తేజ [illegible] నిహా యిదివ భ్రుయు భ్రు రా దు త్తు

[illegible] దినదినడు [illegible] భ్లు రెయు [illegible]

[illegible]

ణి యు స్య నత్యొ ళ్ళ నాళ యూ

మ్యు నని సుతీ హం స్థియుయుం ధ్రియు యాన్నో

। తేదె ద్రేమ లయు గాం వింబ్యా ది స్తాలు లబ్బు యు

న న దుః శ్రీ చి న దాం విం బాళ్ళ వి । శ్ర మల వలు న్వ్యాడు ప్యి ద్యే —

ం సాత్రేన్న్య న బ ళ్ళాం బ్బి । యూం నాం కృ వన్న మీరాంప యబ్బు నది —

బ్బుగానవేం బుద్దిచేస్తునం బ్బునసము ప్రతేరచేర్చిం
సెంటెం గ్గనసంధ్య మెన్నరిరింబ్బునన్నవెం గ్లౌ నిబ్బురియు
తునపూ ముసాం ఫ్రాతాంధ్రం నాకం ష్ఠ మత్రసంన్న భ్రా
బ్బులైనాం బ్బురిభ్యతం బ్బు యుబారెననం బ్బుబ్బునవబ్బు
నస్తుభ్యానాం ముశే భయు చియు భ్రుథ ము

బ్బులెం డుపుబవివనిసాం ఫ్రుం బ్బునా తేధ౯ం బ్బునసాం బ్బుశే యునమవేత్తు
దివివెం నుశేధ రెయు శేసముప్రతయం బ్బునకవివితము తేడురితాంరెం బ్బుయ
రతాపెం బ్బులసుసాంతం బ్బులతెరిడు డ ప్రిరాపదం బ్బునప్రశసాం బ్బునైనయ
బ్బునైయుం క్షునవన విబ్బురిం క్ష శే శ్రుతే ధ౯శే వాధి కైనతునే నాంతనితేధం
మువారిగ్రాతాం పయు భ్రునుశ్రి వాంబ్బుపయు బయుం భ్బ్బునా నిడం బరతెంన్తు

యుభ్యం నుం భ్రువంటం బ్రుసనవనికేనషి ముమరిబ్బునితపవరయుపయుతి
దినన శ్రీనాంద నేహాడు దుకనన్నతిం భ్రుగాంస్సన కుటిగానన్దిబ్బు
భ్రుం ష్ఠితిధ౯ం బ్బుయుయుష్ఠు దుసాం తెం ష్లనం ష్ఠాతె నుదల్రాగంధ [illegible]
[illegible] యాం డకన్ని రియువాం రెం బ్బుగాం దవియం భ్రు యుకునాం హాం నకనైన
కెడిణియునియదాంశేనశ్రుమన్నునదబ్బు భ్రాం శరంయుమయుస్తు [illegible]

దయ దాయదయ ౦ దు తాత్రిత్ర యార్ద రత్నకమలా రామ్మ య ఉప ల్లిము లేము గి వి తు న్న సుఖ వేల జ్ఞు ఉన వు ప్రో కు తి యు గ ల్లె క్కి యాలిదపం బన్న న రింప్ర సాయువ పరవేశ పై తుంత్తు వానితం గైరు నరింప్ర యిసు ప్రాణ ప్రు
దేవిం యప్ప నీతు లిఖన్న నహాదిలెల్ల నంత బ్రహ్మ చెప్పడు నుల్లి పరంబ్లిప్పిన నదివెలు దేయు గాసమారవం శరీ బన్న పాదిలెల్ల నెంకరి మైత్రి దుత్తుం ల్లిస్లి బన్ను వెల్లువ ఒప్పుని నిప్పుడునా తున నిత్య నిత్య వుత్పన నేను తినియు ౦
౨౫౭ త్రాకేరలాంబున్న నుల్లి నిబ తి యుతుంపు బంధ్మి ననుయు దుత్రేరాంకిం ల్లు ఫంర్ల వంకని సూత్రరమంల్లు గానవలయుని నిధయు యూరలి బూరంగ్ని తి సంస్మ నిత్మగ నేరంపు దేవి బంల్లిలి యు సుతు యూ యు త్రి త్రి తియు దయ త్రి ని
నచత్రిపాంపంనత్ద నుంఖుని సుతు సూర్యనుం ల్లిపడుంబ తాచిల్లాంక్త ద ఏవాం యాం మైలులి యోంక్త దు రాం బ్లి లత్రిపాడమైన ది దుయుకన్ని యు నంక్తినెంక్తుబి త్రాంక్త దయుం ద్దుపాం ధు న్నడు మ గుర్తు నాయు ౦
రాయం రాంత్రి రంబన్న దుయు నప్రనయిని ప్రీనం ల్లిన్న యు నన్నిదిపూరిల్లురి నెమనృల్లాలింతాం కృరారరం క్రసంక్రతవిపారిరి యు యాలి ఘు న రుం క్తెలిల్లుత్రాసారయవలయు యుల్లం క్లి దయు నృసాం దుల నొరిశ్చన త్రాం

పుత్రుడు న కిత్తు నని యొసంగె [illegible] యాచించెను సొంగత్తు
ను యొక్క [illegible] మిమ్మ దవను యంత్రు వినె తని వి యుద్ధ
న ధ ర ణ చెరాయం స్త్రీయాం దేశ మున్న దేశ న వృత్తి ధరం బు
ను పూదం పూం బి దృష ధరాం బ పుత్రుయం ద్రుడుం దే
[illegible] లోకు యాసు ప్రం రాదా [illegible] స్తుతి నివారా నం బు

సృష్టికైనంకేడ కలలసంధ ప్రుంక్షే న కె చెడ సృష్టి హం తురు। నిన్నుం బుం చి మను నోం జాబా రా
ఘుమనోరాం గ మునబి డగం త్రిని భూ సిరవ యుం త్రు నిన్ను బలవిం త చే రతు నం యు
లాం డుబ త్రిం తన్న రాయల సంగ్రత త్రిం స్తృ ధర్మ త్ర తి పుం ప్నె యుం క్రిప్డి యమ నేం
ని నన మయుం బున్న ను। ధ వత్రి ధాంగ మన నిమ త్రం బున్నను నె యుం గ్న నిదానం రాం ను। న
గాం ధునాం కు సోం రణ విభలం ప్రైనమహేం రాం నలుం బున్న నత్రం రాం వరి తన్నిగం బున్న యుం ద్గ

రాం ధి తన్నె తి। నాకు నోం రధ ంబున్న సధ యం బున్న నియు [illegible]
వపత్ర నినజగు సుంక్రి త్రన ఆయు [illegible]
రధ ం తుష్ణు న యవేం గ్నే త్రుగి నే న పుడు యు [illegible] న సనా న న ప్రై సా న గ
కృత్తి ద్రోవ నం బున్న యు। న త్రి తం బున్న యున యు ప్రు ము యా। [illegible] దానవ
చేన। నసృష్టి [illegible] వ ఘుం గ్నం బున్నా గా ధ ని వన బు గానం [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

ಕಾತ್ರಿಕತ್ಸ್ಯಲ ಯುಷ್ಮನಿ ಶಾಸ್ತ್ರಾಣಿ ಲ । ಶನ । ಬಾ
ತ್ರಿಯಧ ಶ್ರೋತಾ ಹಯತ ಫಲಂ ಬ್ರಗುನನಿ ವಿನಂಬ್ರದಲ । ರ
ಬನಕರಿಪಾದಾಂಬ್ರ । ಪ್ರಶಂಬ್ರನ ಬರಿಪಾಂರಿಂಪ್ರವಳ
ನ೩ । ಯಜ್ಞಾನಸಂಕ್ಷ ಲಜಶಣನಿ ಸುರು ಬನಪಚ
ಯದನಸಹಲ ಯಲ್ಲಿರದಂನರಿನಿ । ನಕಲತೆ

ಯ ದುಃಖಿತೇನ ಲವೇಂಪ ಚಯಯ । ವೆಷ್ಟಿ ಯ ದಲಬಾಂಷ್ಟದಿಂ ದ್ರಿನಂಷ್ಟ ನನೆ ಕಣ । ನದ
ನೈರುಳವಧಿ ಯಂ ಶ್ರು ಪ್ರಾಂಪ್ರ ಣಾಂ ಹಿಂತೋ ಬ್ರಚೆ ಕನ । ವಾಂದಪು । ನೆಕಲ ನಮ ಯಲಂ ಸ್ಥ
ಯ ಸುಮನ ಕಲ । ಪ್ರಚಂಬ್ರನ ಧರ್ಮಲಾ ಫಲಬಾಂ ಬಿಜಯಾಂಪ ರಿಪಾ ರಿಂ ತ್ರುರಯ್ಯ
ನಾಂ ಸುಮತುಂ ಕ್ಷ । ಯ ಜ್ಞಾನಸಂ ಕ್ಷ ಜಿಲವೇದ ವೇದಾಂ ಗ್ನವೇಂ ರಗುತ್ರೈ ನ । ಪ್ರಾಂಪ್ರ ಣಾ
ಧರ್ಮೇ ನಚೆ ಯ ಬ । ನ ಪ್ರಿವಿತೆ ಧರ್ಮಂ ಬ್ರಲಕ್ಕೆ ನ ಯಂ ಪ್ರಯ ನಿ ಯ ಧರ ಣಿ ಸಲರ ಲ

ಯ ಧರ್ಮಸ್ಥ ಶಿಷ್ಯನ ಗನೆ ಲಾಂಯ ವಯ ಮರಿ ಯ ಪ್ರಾಂ ಗ್ರಾಂ ತೆ ತನ್ನಿರ ವಡ್ಡಾಂ ವೆ ಬ್ರಿ ಬ್ರ ನ
ನ ಪ್ರೇಂ ಯ ಬಿ ತ್ರಂ ಬ್ರಾಂ ಯ ನೆ ಲ । ಯ ಣಿ ನ ನ ಜ್ಞಾನಸಂ ಕ್ಷಿಪ್ತ ನಿ ಲಿತ ಯ ಕಲ ಬ್ರಂ
ಮ ಹಾರ್ಥ ಯ ಯ ನ ನಾ ಪ್ರ ನ ತ್ರಿ ತ ದಾಂ ನಂ ಬ್ರನಾಂ ಕಲ ನ ಸು ಪ್ರ ಪಿಂಂ ಪ್ರವಲಯ
ಯ ನನೆ ಕ ರಾ ಪ್ರಿ ವಿ ಧು ಸ ನ ವಿವಿಧ ಕ ದಾಂ ಕ್ರ ದನ ಪ್ರಾಂ ಧ ಹೈ ನ । ಪಾಂ ರಾಂ ಣಿ ಕ
ಸು ರು ಲ ಬ ರ ಲ ದಿಂ ಗು ಲ ರು ಪ ರಿ ಕ ಗ ಕ್ಷಂ ತ್ರು ಹೈ ನ ಧಾ ಗ ವ ತು ರ

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

తనయుల తనర నవిరుండ తన్నుండ దగ్గ [illegible]
వితరితత్వసీని సమున్నతుడై [illegible] నుడు దాం ॥
౨ శ్రీ శ్రీరామ । లసేవ్యున్న హింత్రాపుత్రిసుర లంనస్సుల ॥
యశోంం [illegible] ధైర్య వుది గాంభీర్య సయం ।
మునీనమెద [illegible] యమున్ని యొవుర

[illegible] అన్ను శ్రీరంతకాం వృత నైనెవశ్రీరుమేశ్ [illegible] నైనెన్నరుపగ్గ
[illegible] దిది దేరంద దొ యుయువ హం । కుది దంతశ్రీ త్రై వి [illegible] । నెర వయు నశ్రీ
[illegible] । మన్నీ [illegible] త్రిం తున్నై । యునెన్నీ నన్నీ వ హం తిజ నైరయు మవుర ॥
దింతీంయుచు నరిగింయియుం శ్రీ అయి త్రిం దరక్ష మ యు విందు నె
యుం శ్రీన్నరాని సత్రాంవ దిబ్రి తనాం కాన్నెన్నెంమ్మ దొనెన్నయొండు

తన్నెర వేయంలారీన యాం విబియెయుక్తి [illegible] తరీ నవా [illegible]
డేమన్నీ శ్రీరంతనిప్రాంత వయుబనం ౧౪ తీ అంనెన్నీ నస్త్రిం యచ్చ
మనరికం సాంపురి [illegible] యుంత్రాయనిమిత్ర వయునద్రో లి తయుంత్రా
యయుడు యుశ్రీనీ [illegible] అనిఖ్ని నాంరత వయుని రవనవుల లకంత
శ్రీ వేమ వమునసంన్నసంవమ లంనికె దెమ్మని యు [illegible]

మున । తత్పూ౦జనా౦ ఛ్వత్తి దక్షిణ లోకేష్ట యుజు
ర్యు నయన్నీ మాతు లు కా౦ చ మాం౦ హా౦౦ క్షుక్షై౦ । తయ వి
పు౦త్తా ఘక్షు ౦ మ్ము ది తె జు యి ౦తుని న్న యయు । ద ౦=
పు రు నై రా౦ । న న బాలి జన యు ... నిలు లయు క యు
ద వెలు స్పరి యు వు చ౦గారి ల యె ...

ఈ నా౦ లు సు ది క్కు ల౦ ద్రు ద జ తు । నా౦ ఐ౦ చు రా౦ న ౦ వె తుం శ్విర బున్న యు ర౦ రి
తయు త్తు న త్తి వె౦ హి౦ ది న్యైత మ త్తిగి । ఘు వశ మునతు మెరు న చరి తెనె
వ్ముదుల నెల క్ర త్తు నైల౦ జ హ౦ కి టు న్దై ౦౦ । నువ్ము న పూనెల౦౦ న్త సెన్య
న త్రి యు ల్లె ద నా ఉ వా౦ రె క త్రి । వి న తం౦ త ౦ వు చ యు ర త్రు దు
... ద్రు క్షై వ రిగ పి౦ ౦ ద్రురి । త వి యు ల్లి క్ష వు ... మ్ము ద త్యె ౦ ర క త=

ర౦ డు న న్స్రు ల జూ ర వి శ్రీ గా౦ ద త్తి ౧ । ...
త్రి । యు రు నుతె౦ త్తె నుం త్రు రా౦౦ త్తి ద ర్ని చల వి పీ న దే శ మె త్తి । తె యు న ...
వా౦ మ్ము లు ఛది శ్రీ త్తి న. వి హి శర౦ వ త్తి వ. యు వి ఘ క ఘ త్రు నవ బ త్తి ...
శ ధి ని యు వు తు న నా ర ఘ క ఘ యు వి నా౦ వ త్ర వి గు యు వి నా౦ । ...
వు లు ల ళ ఘ యు త్తు త త్తు ర ... ఘు త్రు ౦ ల ... త్తి ...

[illegible] జయం ప్రా మని తరబ్బి న [illegible]

[illegible] నం [illegible]

[illegible] యుయు [illegible] త రకు [illegible]

[illegible]

[illegible] ర కిం కు న [illegible] యు మ ని న [illegible]

దయుంద్రూరంజగజెనరాంలకాం: మయుది। యటనట నడత్తువ
మంతరంఅలకుబాంధనోయటి మగర్వకయునటనటం
కయుకనటంప్రఌందల్లెవత్తులతెవాడివతన్ఫ్ని యత్రి
శుయుంచ్చుకొంయుమనాన్నె కాంగలవ్రాంకకర్తుం
నటభద్రమచ్చులుచెప్పిన విష్ణుగోరుం యతుర్తృనై

కొయునైక క్షత్రియ గణిత బయట్రై యకేశ్వసంబగరత ద్రం। కం కోం న్నైకే। వ్రకయుట
కయుర్భిజకరాణి నిత్యయుటునట। యయుజనసార్వభౌమలనయ నవృతం వ్వతపోరి
శృతృత్తుమ్ములకరి విష్ణుబ్బులు నై యనాసం దృరి ఆగ్నజ [illegible] కుంర వ్రయు
ఆశ్రిత గారయిచె య్యులు మనుయనిం బ్బురం [illegible] నిఎంలకెం జజ
ఆక్షత్ర వారలనన్లయ చెత వత్సుయ్నార కుగారవ సపర స్వరయు

వే ఈ కర్త [illegible] యగనగ [illegible]
ధారణజకం చ్చుయం చా శ్రీదేవతలజ ప్రకంబు దప్పంలగు దలక నికేష్తు.
సైవం ప్పునం చ్చుయ [illegible] ఆచారం వ్పు। యయునటలవల ఆర్భా [illegible]
ఏకం [illegible] ప్పు యన్నె జగత్తు చ్చులకు మరి భ్తికసు [illegible] యుజనటుల
ధ్రం ప్పున కన్పు ప్రేమం బుద్ధిర దేవత లయట [illegible] రాంక

ఱంబులనలవధుం రత్న[illegible]మృగము[illegible]త
నా[illegible]వుడుగదట లాంఛ[illegible]నిశ్చయంబు పువనాంబుధి
౨౪౧ [illegible]లదపెంబ్బునచౌకొ ద్రుంబ్రింపుంత్రై =
[illegible] ఇమం తేజింగాంతు త్తరా[illegible]ంబుసలకా
[illegible] శ్రీ[illegible]పతులుగా[illegible]

శ్రీరాంగ వసు విధ్రుంశని [illegible] ని గాంచెలంగ దత్త
వలంకష్టిసురలపిం తవ పింర శ్లిష్టి సంద్వా[illegible]చె. ఇకడకెలప్పుడు
మింకిష్ణం[illegible]నవారశ్చిష్టి దేవిడు ముని స్త్రోత్రంబు వాంలిజాంగ సనుసకు
మగమున్నరి బమనం ప్రాల చేతనవధుల్లోం బు నల. నవా రత్న్బుసు ౦=
నక్షత్రసలకిఱు[illegible]బేర. వరముజదళి [illegible] సర్వవరములు [illegible] అతు

[illegible] వపటనలుల తేశ వఱు [illegible] లు
రథయు రరుణరవెసగరు[illegible] యుష్ట కలాంతు రాయుం దునన్న సంద్యార్కం [illegible]
కుంకి[illegible]తరకేవము హృత్తైనం మోం మాం యష్ట బు వర తు నె [illegible]
(శ్రీ) సారదించపూ[illegible] దినాం ఆరిపుర [illegible]
[illegible]

[illegible] తి దాంట్లి [illegible] దారి తను ంట్ల లాలి [illegible]
[illegible] దనన్ను [illegible] తని కిడతి యన్ను
బు క్రిం దుల కులు [illegible] ని లుటు తాంత్ర్యాలై తతం
[illegible] సు ద్విం [illegible] వద ద్యాంబి రాం లంబ్లు
[illegible] ఋ ప కీనా [illegible] తచారి

యు తతి కాన్న [illegible] (హిం.స్త్రి) యసు ద [illegible] తలపక్రి తప్పని
[illegible] ని క్ష సం న్నిష్ఠు డం త్మ్య నిప్రు డు ష్ట సదైత్రైనకు [illegible] ద్వి [illegible] న
[illegible] ద వకారి న ర్తం బ్లు నరం బ్రు ద యు బాతల దని [illegible] కని ష్ఠ్రి [illegible] విదగ్లుచ
నుకితకం లం బ్లి నా । జలం ంక యు నం యు ల [illegible] యు చ
[illegible] దం [illegible] నరి [illegible] వంరి [illegible]

తి. యు [illegible] నవాది తౌలక్షు [illegible] యని [illegible]
హింటి దక్కు [illegible] దంరం [illegible] బు ంక్షు [illegible] విని కినం [illegible]
లం బ్లు నకరిగ నత్రి హిం. తరి దృ యు [illegible] । నిదా కు కాల [illegible] ంచెల్ల [illegible] ం=
[illegible] కవం ఖ [illegible] తు యు [illegible] నై [illegible] తుకాం [illegible]
[illegible] తూం [illegible] నదచలు వ [illegible]

శ్రు మం గంగా [illegible] ప్రాప్తి [illegible] రాం
ణ యు గాం గకు [illegible] ప్తి. జేపేర బాన్లే డుత్రి
[illegible] టిపే లిదయ [illegible] వి ఠి । పాం. బాన్లు వి నిశ్రుయు నిం
[illegible] న్లొనా [illegible] న రవి ధర్మ [illegible] లరు
[illegible] కనేసు తరు [illegible] త్రియు దర్మ కలి ధ

జన్నే లిగేు [illegible] న [illegible] (శ్రీ) వి [illegible]
తి త్రా తి జను కం ప్తు నా రయు దం బ్బు జాన్లు తత నుం జాడు
[illegible] యం న్మ నంత్ర రనాం కొన్న భనం బున భన [illegible] కుల. కలు ంబ్బు ఉ
భి కశ్రా ం. జన్ లి రనే [illegible] న్న లుం జ్లే శ్రు తసాం [illegible] యు కు ల ర గ కు
[illegible] నది ఖుం [illegible] ఖం బుల్లి కెం న ఖు [illegible] బ్బు । నె [illegible] విరుద్ధ మాంసం

[illegible] శ్రు [illegible]
[illegible]
గినాం లిద్య ం డు [illegible]
లగు కా [illegible]
[illegible] తి తా [illegible] రం బు [illegible] నం నంయు [illegible] తి పృథు [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible] తిలోత్తమ [illegible] గదునా [illegible]

[illegible] నవధిని [illegible] తిరథ [illegible]

[illegible] సను [illegible] వమునాం [illegible]

[illegible]

కేసు నిం య్యగ తెప్పిన వివి భూంస మహాం ల్రాంటి కొ య్యె నవు

రాళ్ళ మత్తు ... ము ౧౧ ... ౧ రాం బి కూరు రవ ... న రచ్చి

కట్టు మి ని ... ని బి ... మహిం విష్ణు స మ్ము భ విష్ణు వ ధర్మ ... ప

ఖుణ్ణ వి డు రం గ వు మ ఖున్నను। రాం బు నిధి రాం ఖ ం ఖున్న ను నిం

యుం యుం ఖ్యా ను శ్రీ యుం యుం ను। ౧ ... న తీ ధాం గ వు న ఖున్న

[illegible] పవనము. [illegible]

[illegible] నందులయందున్న [illegible]

[illegible] ప్రవేశము [illegible] నదేవ [illegible]

[illegible] న ముక్తి [illegible] న విధ [illegible]

[illegible] సంబంధమైనది [illegible]

[illegible]

[illegible]

సాక్షీరాంబుధి సదాం గీ [illegible] ముము । ఈవు [illegible]

వాహం౦ జ్ఞానబోధము । నేను శ్రీ రామాం౦దం౦ బ్బున్న ।

వటి నీను యే [illegible] (ఏ [illegible]

[illegible]

ఇత్రు న సు । [illegible] అద్దె వైశ । పెట్టు । [illegible] సు ద్వాదిపట్టి నదృష్టు బా ।
సేనా రా ం ర వై । రిభ ల ఝ్యం । వైర్ర్ణా ర్సన్సెర్ల వ రేం ణ్సైరరం
సు వ రి ఆసు ర రి । రా జ వ రా ం న వ రే [illegible] వ ర రం వ్సైది
త్రి రెత్రం న్రైన । అన్యసు వ రి భూ రా ర త [illegible] నం । వ్వర దివ ర్భిం
వ్సైనం । ఋ్నసు । నా ర [illegible] ల్రా వ ది

ద్ది బి శ్రీ ంవదం సు జ న్మ స్తు సు దాన్లై ర నా గ హ
నే టియు॥ శ్రీ ధ వు ం స్తు నం భోదం స్తు సేగాం దే ర ది ప్లైర హ్రా
ం బున్న సు॥ నృది స ద్దిం బున్న నృ శ్రీ ద్దు పం ం నెబిర్ల సు సం భ్రా —
నే దిం వి ష్ణు సు మి శ్రీ సు [illegible] లు ం గ్రా ది క్షై ర స్యుల్లు భ్ర బిన ం

వియము వేదీకరు రామ నక్షత్ర పద్ధ బావీర కొండ్లు యేవేన వారికి జైదియులు సొంమ్ము
నేను గగ నయముం ద్య నంక్రగ యున యెదేరి గివియునెడ సె సంపృకను నాగ పుత్రులగాద
యసమొండు పుడు నేకు నరయం లైరాగా। జైనియం లసను పురిగాం మునుడ యు
యేనేం బ్రాహ్మణుం గానేము। నగవత్వం బ్రహ్మ ణినా। మం బ్రహ్మ రాం యి బ్రహ్మ మం బ్రహ్మ నిష్ఠ
యుం పుణ్యం దుర్విధ్వి దీర్ఘులను నే జన్మమును గాం ప్రియుని వ్రతి నిలిపి తన్నియుక్తి నిర్ధం

ನ ಮ ಕಿಟ [illegible] ಸುಭ್ರನ [illegible] ಕ್ಷುಲ್ಲನ ಪ್ರಾಪ್ತ ರಂ ಬನ್ನಸಿನ [illegible] ಬಲ್ಲಿ ಮಲ್ಲು ಕೀರೋಂ

ನ ಪೈಲಿ ನರೋ | ಪೆ ದ ಹೋಂ ಬಿ ತಿಲ ಪ್ರು ಸು ರಸಿ ತಿ | ವ್ಯ ಅಬ್ಬೆ ದೇ ನು ದೇ [illegible] ಕ್ಲು [illegible] ಬ ಉಉಉ ಉ

ಸಿ ಕ್ಷು ಧ ॰ ನು ಶಿ ಸಾ | ಲಿ ನ ಬುಉಂ ಬುಸ್ಸ ನ ಪೈ ಉ ಶಿ ರ ಮ ರ ವಿ ಪ್ರು [illegible] ಸು [illegible] ತಿ ಸ ಬ ವ ಉ ಜ್ಞಂ

ಬುಸ್ಸಿ ಲಿ ಪ್ಪು | ವಿ [illegible] ತ ಪ್ಪು ಶ ನ ತಿ ನ ಪ್ರು ಂ ಕ್ತಿ ತಿ ಉ ಂ ಶ್ರೀ ಮ ನಿ ಕ್ರಿ ಕ್ಲಿ ಕ್ಷು ಂ ಶ್ರಾ ಧಿಂ

ಮ ಬುಉಂ ಧಿ [illegible] ದ ನ ಮ ನ [illegible] ಉ ಂ ಶ್ರ ಸ ತರಂ ಬುಸ್ಸ ನ ಶ ಪ ಪ್ರು | ಕ ಕ್ಕ

సంరక్షయులు జీవితత్వాం తు [illegible]
ఘన విధి లేయు ద్రవ్య మని యొ ద [illegible]
నియె తారాం విభుం ట్లు [illegible]
త్రిశాం ఘృతము లీతను తలనెం [illegible]
మాం విధి సుత్యే బుంర స్వేలం [illegible]

ಸ್ವೆ ದಿ ದ್ಯು ನೆ ಯೆಂ ಬ ಯ ತ [illegible]

ಮ ಕ್ತಿ ಯ ಕ್ಷೇತ್ರ ದಾಂ ಸ [illegible]

ತು ಯ ಪೊಲ್ವೆ ನ ಂದ್ರಿ ಯ [illegible]

ಯ ಲಿ ಯ್ಯ ಗಾನ ಗಾಂ ಬಿ। ತ್ರೈ ದ್ರು – [illegible]

ತಿ ತ ಯ ಸ ನ್ಯ ದ್ವಂ ಬ್ಯು ಯ [illegible]

[illegible] తల్లిదండ్రులయసదయం [illegible]
[illegible] సభలునే [illegible] రత్నత్రయము సుబుద్ధ [illegible]
[illegible] సంజెన్న [illegible] ననివారికింద్లను ప్రియులంబిన్ని
[illegible] న్నాగ [illegible] సనయవిత [illegible] వపూయుతేరు
[illegible] మెయుబడి [illegible] బదిరెక్రాం(శ్రీ)

[illegible] ద్దుయుగుశ్రీస్వామి [illegible] సదాప్రియ్ళులాం।
తనయుడు తిరియుక్తి [illegible] స్తనప్పుడు [illegible] బైత్రకు బై
[illegible] రింత్రికయుద్ధి పోడి [illegible] కాట్లింబులుగాండు
తేరయుద్ధ [illegible] దలవిడువ [illegible] న్నీనవడ్డిదాగ(రి)
[illegible] నల [illegible]

[illegible] నాచి [illegible] నాలిపబులుకుమ్ బైయుద్ధి [illegible]
నలుంకు [illegible] నను గాన నచిలియు నయిబ్బలు [illegible] సుపెం
[illegible] నవ్వోంక్ర [illegible] (రి)
[illegible] నవతింబ్బవసను [illegible] రమణి [illegible]
[illegible] గురుకృపయుదినియు [illegible] (శ్రీ)

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

పుం౦ప్ర శ్రుల శ్రీ।ఉల యుజ్ఞు

క్షవరులనే ల మూర్తి యుంగన సునే ష్టిజెష్టు॥ త్రిం౦పు

ద్రు।సుం౦ష్ఠ శుంప్తు తెం౦యు సుబి తమి పృఘుపుచు యెం

లఋతి వప్రిసి సాం౦డి న నెప్రియ సాం ధిం౦పునేంపరు।

ఖాబి దితపుల సు నయ్యుగా చెయుం౦త్ర చెయుం౦ద్రై।

యుయుం౦ద్రు దగాం౦శ సా ఱ ప్రియ దుం౦ప్రు విదుర తే స్తుడునె ం౦ గోప్ర।రేవు నుద్రి

ష్టిసనిసవి చిత్రబింపృత్రుజున సు।ద్రు ష్టుదెష్టుతుం౦ ష్టుదు రెవ్విధనిం౦ష్ఠ ష్టు।లనదం

ష్ణనిన పుత్రుడుత్రుబాం౦ష్టవ బలిసం౦ ష్టుం౦న్నదై న శ్రుక్ష దునెం ష్టవాం౦ ష్టపుయుం౦

కాం౦పు సనె దనే యుక ధ్రిద దుం౦ష్టు పాం౦ష్టపులు।దు నెష్ఠుణా ఛిదిం౦త్రమెయుం౦

సతలవితత్ర పుష్పాజనం౦ బ్బులు త్రుత్తిం౦ప్రు యోరకసో ప్రయోగు నిం౦ప్రు।త్రుపతి

యధీశ యుష్టిధం౦బ్నా।తలబుబు సుం౦ప్రు దుత్రనే

పత్రు నిం౦ప్ర పుదనినా ధ్రువం౦ప్రు సుతునుప్రిబుప్రు పెం౦ప్రుల పతియు

ష్టువాష్టైనబా।రల క్రుష్ణు బలదియు యుదు ప్రుష్టిబాధి బాం౦ష్ఠ కబలం౦ బ్బు

ష్టై।షీల సు గల వారలుం౦ బం౦ప్రి కై పెత్రుయు ల వాం౦త్రేవాం౦ల।ద

వలన విర తి ప్రయోష్ఠిం౦త్రమెయుం౦ష్టై।యో పుర సపున్న వి ప్రులుం౦

ಪ್ರತಿಹಾರದ ಕ್ಕಂಡ್ರ ಸಂಪ್ಪಕತೆಯಂಂ ಪ್ರತಿಷ್ಠೆ ಮಾಡಿದಂ
ದಂಬ್ಬಬಾ ಬೆಂಪ್ರು । ಮ ಸ್ಥಾನ ಮುನಿಧರಂ ಮರೆ ಂ ॥ ನ
ವಸ್ಥ ಮಂಕ್ಷತಮರೆಂ ಥಲಮೆ ಯಬಾ ನಿಪಯ ಶಿವರೋ ।
ಶಿವನ ತಾಂತ್ರೈನ ಪ್ತು ಲಕ್ಷೆ । ನಂಡ್ರ ಸಂ ಲಯಂಪ್ರಮಾ ಶ್ರೀ
ಶ್ರೀ ಸಾರನ ಮುಕ್ತ ಕಂಡ ತತಾ ಪ್ರಕೆ ವ ಭಾ ಪುಣ್ಯ ಬ್ಬ ಯ

ಂಧ್ದ ಯಂಪ್ರಯ ಬಿಂ ॥ ಸಂಧ್ದ ರಿನಿ ವ ತು ಯ ಂ ಪ್ರು ಶ್ರೀ । ಪ ಟಿ ಷ ತಿಗ್ರ ದೆಯ ಪ್ಪ ನವ ತೈಂ ಬ್ಬ ಬ
ರಲ ದಸಿ ಪ್ರ ಮ ಖಲ ವ ನೆಂ ವಂತಿ ಪ್ರ ಬಿ ತೆ ಲ್ಲ । ತ ಕು ೯ ೩ ನ ಯ ಸ ವ ಪ್ಪ ಕ ವ ಲ ತೆ ಶ್ರೀ ಬ –
ಜಿ ವ ನ ರಾ ಪ್ರ ಸಾಂ ಯ ಮ ಇ ವಾಂ ದಿ ನ ಧ್ರಿ ಕ ಂ ಕಿ ತ್ರೆ ಯ ಬ ೧ । ೧ ಬಾ ಂ ಸ ಗ ಬ ಲ್ಲಿ ವ ಗ ಯ
ಯಂ ಪ್ತು ಮ ನ ಖ ನಂ ಫ್ಲ ರ ಗ ಸ ಯ ಯ ನಿ ಬಿ ದಿ ಪ್ಪು ಮ ಪ್ರಿ । ಯ ಪ್ಲು ವಾ ಸ ದಿ ಪಂ ಪ್ರ ಶ್ರೀ ।
ಸ । ಸಾಂ ನ ದಿ ಕ ವಿ ಬಿ ಶ್ರೀ ವ ಪ್ತ್ರೀಂ ಬ್ಬ ಯ ಮ । ನ ಕ್ಕೆ ರಿ ಮ ರ ಗ್ಗ ವ ದ ರ ಪ್ಪ ಕ ಬಿ ಕಾ ವಿ ।

ಜ ಯ ಸಿ ಮ ಯ । ಸ ಯ ವ್ಯ ಧ್ರ ಬಾ ಂ ಧ್ದ । ಪ ತ ವಿ ಕ ಪ್ಪ । ಬ ಸ ಂ ನ ತಿ ಧಿ ಬ ಸ ಲ ಸ ತ
ಅ ಯ ಪ್ರಾ । ನಿ ಪ ರಾ ಂ ತ್ರೈ ಮ ಕಿ ವೆ ಲ್ಲ ನ ಸಿ ಪ್ರ ರಾ ತ ಲ ಸಾ ಧು ಲ ವೈ ರಾ ಪ್ರಿ ದಿ ಯ ತ್ರೈ । ಯ ರಾ ನ
ಸ ಂ ವ ರಾ ನಿ ಕ ಧ ಪ್ತ ರಿ ಧಾ ನ ಯ ಯ ತ್ರಿ ತ ರಿ । ಯ ಸ ಯ ಂ ಬಿ ವ ರ ಲ ರಿ ವ ನ ಸಿ । ಯ ಂ ದ ನ
ಕ ತಿ ಂ ಬಾ ಂ ಜ ಪ್ತೆ ಲ ವೆ ಗ್ರ ರ ಲ ವಿ ಪಾ ಕ ಂ ಬ್ಲ ಗ ಲ ಬಿ ಧಿ ನಿ । ಸ ಂ ಲ ತ್ರಿ ನಿ ಪ್ಲಾ ತ ಕಿ ನ
ಲಂ ಕಿ ದ್ದಿ ನಿ ವ ಪಂ ಬ್ಬ ಸು । ಬ ತ್ತ್ರಾಂ ಪ್ರಿ ನ ಂ ಯ ಪ ಯ ದಿ ಲ ಶಿ ತ ಂ ಬ್ಬಿ ಶಿ ಯ ರ

ಲ. ಹಿಪ ವ ಕಿ ಷ್ಟ್ರಾಂ ।೦। ಭಾ ರಿ ಜ ಖ ಲ ಶ್ರೀ ನೈ ಪ ಪ್ರಾಂ ಬಿ ತ ಪಾಂ ದಿಂ ರ್ಣ ಭ ರಿ ಜ ಘಾಂ ಏ ಸು [illegible] ರ್ಣ ರ ಲೈ ದ ೦ ೦ ೦ ನ ದ್ವಿ ೦ ೦ ೦ ತ್ರಿ ದ ನ ಕ ಲು ಕ ಏ ಜ ನ ಏ ಸು ತ್ತ ನ ಸ್ತ್ರ ಯ ನ [illegible] ನಿ ಶ್ರೀ ಶ ಖ ದ ನ ಶ್ರೀ

ಬ್ಬ ನಾಂ ದ್ಗ್ರ । ದ್ವಿ ಷ್ಟು ॰ ದ್ವಿ ಶ್ರ್ಯ ದ್ರಾಂ ಪ ರಿ ಸಂ ಥ ವಂ ಬ್ಬು ಸು । ಕ್ರಿ ನ್ತ್ರಿ ದ್ರೈ ಹಿಂ ಯ ಸು ಸ ೦ ದ್ವ ಕ ನಿಂ ಬ್ಬು ಸು । ಸಂ ಕ್ಷ ಶ ಶಂ ಬ್ಬ ನ ನಂ ಗ್ಗಾ ಪ ದಿ ನ ನ ಬ್ಬು ನು ೦ ದ್ವಿ ಬ ಯು ೦ ಪ್ಪ ಯ ಯು । ತಾ ಪ ದ್ವಿ ರ ಕಿ ಷ್ಟ್ರ ಕ ನಿಂ ಖ್ಯಾ ನ್ತೆ

ಯ ೦ ವ ಶಂ ಬ್ಬು ಸು । ಪಂ ಶ್ರೈ ಕ್ಷ ಶ್ರೀ ಪಾಂ ಖ ನಿ ನಂ ಬ್ಬು ಸು । ರಿ ಪ ತಿ ಏ ವಾಂ ಶಂ ಬ್ಬು ಸು । ನ ಶ್ರೀ ದಿ ಸ ತ್ರಾ ಹಾಂ ಕ ದ್ವಿ ಮ ಯು ೦ ೦ ೦ ೦ ೦ ೦ ಶ್ರೀ ಮ ಕೆ ರಾ ಮಾ ಸು ಬಾಂ ಯ ನ ತಾ ಃ ೦ ೦ ೦ ೦ ೦ ೦ ೦ ೦ ೦

ಸ್ವಗತಮುಖರ [illegible] ರವಿಮು। ವಿವಿಧ ಹುಂಡ್ಲಿವಿ ಗಾಯಕೀರ್ತಿರ:
[illegible] ಯೊತ್ರಿಸಿಂ ತ್ರ [illegible] ಯತು ಲನುಭವಲು ಪ್ಲುವೆ ಪ್ರಿಮು
ಗಾರಶಂಪ್ರೈ। ನ ಕ್ರಿಯಿರ ರಬ್ಬು [illegible] ಮಾಂರ ಪ್ರೈಂ ಬ್ಲುವದ ಕಿನ
ನಾಂದ ಮಲು ನು ಬಂಧ್ಸು ರನು ಸಂಪ್ತು। ಮಂಪ್ತು ಗಂಪ್ತು ನಹಂ ಬೋ
೧೮೮ ವಿದ್ವಾವಿಲಾಂ ನಪಾಂಥಿನ। ವಿದ್ವಾವಿಥರ ನಿಖಿಲರಾಂ

ಪ್ಲುಮ। ವಿಸ್ತರಿತ್ತೈ ವಿಫುಲ ವಿ ಷೈಯು ಕ್ರಿಯಗಳವಿ ತತ್ವ ಪ್ರ ದಕ್ಷಿಣಾಂ ವ [illegible]
ದ್ವಿರಧ [illegible] ನಮ ಪ್ತೈ ವದರಾಂಜ ಪ್ರತ್ರಿಂ ಬಾಂಣಕಿ ಪ್ರಹಾಂ। [illegible]
ಮಾಂಕನ್ನ ಪ್ರ ಮಂ ಬ್ಲುನ ಕ್ಷೈಮಾಂ ಜ್ಞಾನ ನ ತಮ ಲ ಸಹಾಂ: ದೆ ಪ್ರ [illegible]
ದಮಾಂ ನಕು ನಿ ಮ। ಪ್ರೈಯು ನು ಮಹಾಮು ದಮುಲ್ ವಿಸ್ತರಿತ್ತೈ [illegible]
ವಿಷ್ವನಧಿ ಕೀ। ತದ್ವಿ [illegible] ಕಿ। ಪ್ರಸ ರಕ್ಷ್ವಿದಿ ತನ ಕಲ [illegible]

ಮು ನ ಧ್ಯತಿಕೆ ಪ್ರ [illegible] ತ್ರ [illegible]
ಪ್ರರಕು ವಿಹಾಂಪ [illegible] ಬ್ಲುತೆಯು ನಪ್ರು [illegible]
ಬ್ಲುತೆಯು ಲಬ್ದಿನಾಂ [illegible] ಯಾಂ ಕಿರ [illegible] ಮ
ಯ ನು ಂದ್ರುಜ ನ ತಲದ ಯು ನತಲ ನಿಪ್ರು ನ ವಿಥಂ ಬ್ಲುನ
ದಾಯಿವನಂ ತ। ವಿಲ [illegible] ರಾಂ ಬಕಾಂ ದ ಗು [illegible]

౨౩౨

కాం గాసం బులంబులు సుంక్షే శిరోజయ్యు బలంన్న దప్రి
సమో భవబనాం బకె దిర బి త వేదిరా స్త్రం భవెక్క సంబ్ను
సునన గరిమ యుక్తులు మరణకమొరికనాప్రత్తెం రత ల
నెమకోంసు రవిద్ధిం బ్రవహం బ్బుతాగరబాప్పిలు
కకిద స్వేకుం గాష్టీన్న నాం విర బిలు లవితప్రసాదనా

ద రాంత పద్ధిరం బ్బునే స్ఫూం ర్భిదిగాం గం బ్బునె ప్రత్రె తెత్తప్రవిత తే తీం నంత్రి
సు ప్రతి ప్రతిల్లవకాఖిలమ్మేతాం బ్బినిత తేంబ్రుతేరాం బ్రునవ్రాం గర్కలకరిత తెంబ్బు
నివిపత్రిం రనా యుయునేదితాం నద్ధిన మిద్ధాం గ్రివంద్భు వంం ద్భి తెంబ్బునన్నైనవిచాం వం
నిల ప్రతినుల కృత మంక్షకాం భిపునలయు ద్భిరిసయు బతతే ప్రత్రశస్త్ర రత్నాబరం ప
లంకృతాం గ్రిదెవ లాం త్రికెవ నిర్ణుకాం తెత్తసవా స్త్రుం బ్బుతారిబ నదెం ప్రెను

సోత్రరెయు కెథ్థిలట్టినుసయ వసంల
సు త్రాం బాం బిప్రాంగాగి న్నెవాం త్రసమిత్రుక వ
సంత్పుపం బ్బుక్కసం ఖ్యనినిచకు రేం వ్వత్రుం దెన ద
కెయలెక్రాం రక్ష పుంగ్న వెనితయాక్త కెంప్రురం
స్ఫుపదతనందిరు తెగాం రభ్యాం నరె త్రి

ವೆನ್ನುಱುಚದ ಶಿರಿ। ಸಂತಾನ ಮು ವೇಱ ವೇಶ ಸಮ್ಮುಲ ವೆಂಸ ಗನು
ಯುಧ ಮ ನ ಪೆ ಶಿ ನೆಯು ಧ ಗೋ ಱು ಧ್ರೈ ವಾ ಧ ಷ್ಟಂ ಭ್ರೈ ನ ಯು ಧ
ಡ ವ್ಯಂ ಣ್ಣಿ ಧ ನ ಮು ನೆ ಮ್ಮ ತ ಶಿ ಶಿ ಸಿ ಣ ಶಿ। ಯು ಸ್ಥ್ರೈ ಶ-
ಸುರಾ ಸಂ ಬ್ಬು ನ। ಪು ರಂ ಬಿ ಷ್ಟು ಶಿ ಭ ನಂ ಬ್ಬು ವೆಯುಂ ಪ್ರು। ನ
ಗ ಣ ಶಂ ಷ್ಣ ವ ಣ್ಣಿ ಕ ಲಿ ತ ಕ ವ್ಯಾ ರಿ ವೆ ಶಾ ತ್ರಿ ಕ ಪು ಕ ಶಂ ಕ್ಕು

ಯು ತಾ ಣ್ಣಿಂ ಷ್ಟಿ ಮ ಶಿ ತ್ತು ಲ ಯುಂ ಷ್ಟು ಸು। ಯು ಷ್ಟಿ ಪ ಧಿ ತ ಬ್ಬು ಯು ಗ ಷ್ಟ್ರು। ಗಾ ನ್ವ ಶ ತಂ
ಯು ನ ಥ್ರೈ ಪ ಥು ನೆ ಡಂ ಷ್ಟಿ ರ ಬಿ ಶಂ ತ್ರೈ ವ ಲ ಯು ಪಂ ಷ್ಟ ಪು ಯಂ ನ್ಯ ಬ ತಿ ನ ಥ್ಯ ವ ಮು ನ
ಶಾಂ ಸ್ಥ ಯಂ ನ್ಯ ವಾ ಡ ಮು ಪ್ರಿ ಯು ತ್ರ ಮು ನ ದ್ರ ಸಂ ಬ್ಬು ನ ನೆ ವು ಯು। ವ್ಯಂ ಣ್ಣಿ ಯು ಸು ಡು
ಸಾಂ ರ ಷ್ಟಿ ಪ ವೆ ಪಂ ಶ್ನು ತ ಉಂ ಷ್ಟ ಪ್ಪಿ ನಂ ತ್ರು ನಿ ರಂ ತ್ರಿ ದ ಕ್ರ ಮು ಮ ತ ದ ಶಿ ಸಂ ಭ್ಯ ತಿ ಗ ವಾ
ಬ ಸು ತ್ರೈ ತ್ತ ಶಿ ಷ್ಟ್ರ ಪ ಸುಂ ಸ್ಥ ಶ ಶ್ರೀ ರ್ಥಾ ರ ವ ರಿ ರಾಂ ದ ಸ ಶ್ರು ವ ತ್ರೈ ಮಾ ನ ಷ್ಟ ಯೋ

ಹ್ನ ಯು ಲ ತೆ ಪ್ರ ಶ ತು ಪ್ರ ಶಿ ಷ್ಟ ತ ನ್ಹ। ಮ ಱ ಯು ನ ಬಾ ಶ ರಿ ಗ್ರ ಹ ಶಂ ಸ್ಯ ಯು ನ ಪ್ರು। ನ ಯು।
ರಾ ಱುಂ ದ್ರೈ। ಶ್ರೈ ವ್ಯ ದ್ವೈ ಶಿ ಹೆಂ ಯು ಸು ಱ ವ ಷ್ಟು ಯು ಯು ಧಿ ಷ್ಟ ಯು ನ ಶಿ ಣ್ಣ ನಿ ಬೆಂ ಭ ಗ ಯ ಸ್ಥೆ-
ಕ್ಯಸ್ತ್ರ ಪ್ರೈ ತ ಶ ಶಿ ಡ ಯು ವ ಯು ಪ್ರ ನಿ ನಿ ಶ್ಯ ಯುಂ ಪ್ರು ಶ ಶಿ ಶಿ ನ। ಪೆ ಂ ಬ್ರು ಲ ಪ ತಿ ಕ ಶಂ ಬ್ಬು
ಕ್ಷೃ ಷ್ಟ ವ ಸಾ ರ ಬಾಂ ಲಂ ಶ್ರೀ ಸ ಶಿ ಶ ಣಂ ಬ್ಬು ಲ ಸು। ಬ ಷ್ಟ ನೆ ಹ ಡ ಕ ಸಂ ನಿ ತ್ರ ಪ್ರಾ ಶ
ಸು ಶಿ ಯು ಬ್ಬು ಯು। ಪ ಡು ಷ್ಟು ವ ದ ಶ ಣ ನಾ ನೆ ಕ ರಾಂ ಶ ಷ್ಟಿ ನ್ಹ ವ್ಯ ದ್ವಾಂ ಥೈ ವ ಪ್ರಾಂ

౩౬

[illegible]

[illegible]

[illegible]

ಕ್ಷಿತಿ ನಿರಬೆಂಗಳನ ವೃದ್ಧಿ ಬಳಿ ಕೃತಿಕಿಸಿ। ಗರ್ವಮ ಭುಜ ಜಗದ್ದಿ ತುನ ಪ್ರತಾಪಂ ಬನ್ನಗ ನಿಷ್ಪೃಥ್ವಿತ ಕಿ ಮರಮ್ಮ ದಿ ಪ್ರದಿಗ ಸದ್ದಿಂ ವೃ ಮಯ ಪಾ ತವ ನಿ ನ ನಿರ ಶ್ರೀ ಶೈಮಂತ್ರ ಸುಪ್ರ ಸಿಘಪಾರ ವಚನಂ ಬನ್ನನ ಸಿರಿ ರಾಜ ಕಿ ಮರಮ್ಮ

ಕಿತಿ ಮುಲ ಬಳ್ಳಿ ಬಿಪ್ಪತ್ತಿನ ಸ್ವಗ ವರದ್ದ ಮ ಲಯಪಾ ಮಯುಲಿ ಕಿಂದ್ದ ವಿಕ್ರಂ ಬನ್ನಲ್ಲೈ। ಯಾಗಂದ್ದ ಂ ಸ್ವಕಿ ಪ್ರದಿಯಾಪ ಮಂದ್ದೆಯಂ ದ್ದು। ಕನರಿಯ ಬಲ್ಲಿ ಪಾಕರಲ – ಪ್ಪನ ವಳಿ ರುಲ ಲರಿಂ ರಲಂ ದ್ದುಗಳ ನಯ ವೃಂನ ಸ್ಸುಲಿ ವೆಲರಿಯ ದಾ ಬಿಪ್ಪೆ

ಲಕ್ಕಿರಿದೇಂ ಸುಪ್ರತಾಪ ರಲ ಬನ್ನು। ಶೈ ತಿ ನಿಂದ್ದ ಪಾಮ ವಿನ್ನಯ ಮು ನೈಲಂ ದ್ದು। ಯಯಂ ಸ್ವಪಾ ಬಿಪ್ಪಾ ಉಡು ಪ್ರಂಸ್ಸನ ಇಂದ್ರುಲ। ವೆ ಪುರ ಸುಮ ಪಸು – ಚೌ ವ ಮೆನ್ಸನೆಗ ಸು ಸ ಜದಯೊ ನಿಪ್ಪಲ್ಲು ದ್ದನಿವಂ ಪ್ರಸಿದ್ಧಿಗಾ। ವಿಷ ತ ಮಯ್ಸೆ

ಯಯಪಾಂ ದ್ದೈ ಮ ತಿದಲಂ ಪ್ರಿಯಸೆವಾರಯದ್ದ ಪ್ರಾನಿಲಕ ಪ್ರೆಶ್ಚಿ ಸುಳುತ ಮ ಸ ನಾಧಾರಕತ್ರಿ ಯಿಗಾ। ದ್ರವ್ಯ ಭುಜಿ ಪಾ ಭುಗ್ನಿ ನ ಮುಲ ಸ ಸಾದೆವ್ಲೆ ಸ್ವಲ್ಲಿ। ಪರಕ ಸಮ ಶ ವ್ರತ ಮಯು ಮನ್ನಿ ಲಸುರ ಯಮ ನಿಗ ನಾ

ಪ್ರಾಧಿನಿಯಂ ದ್ದೈನ। ನಾರಾಯಣಿ ಮ ಸಿತಾ ಕಿ ರಿತೈಕ ಪ್ರಿಯಂ ಬನ್ನಿಲಯ। ಚಿಲಿದೆವಪಾ ಸುದೆ ವೃಶ್ವೆ ದೆ ವಪ್ರಿಪಾ ತಾ ಧರ್ಮಂ ಬನ್ನಿಗಾ ಸುಪ್ಪ ವಿಲ್ಲಿ ರಂದ್ದುಪಾ ಸುದೆವಂದ್ದು ಪಾರಲ ಪಾ ಸ್ವಾ ಸ್ನೆ ಪಲಿಯಂ ದ್ದೈ। ನಯಲ್ಲಿ ಪ್ರವೆ ಪುರ ಸುನೆ ರ ರ

೨೫೪

ಲಯೊಪ್ರದತಕಂಥ್ಯ ಲಿಧಾನನನ್ನಿಯಿಂದಿಗನ ನಿಲಯದ್ಯ
ದೆಂಕ್ಷ್ಮಾ ವಳಿಯುಕ್ಷ್ಮೈ ನ್ವಿಕಪಿಟುಂಥ್ಯನಲು ಗುಹಾಡು ಬಲುಂ
ದ ಭೂದಂಬಾಲದುಬುಂ ಸ್ವಿತ್ರಿ ಥಿದೆಪ್ರನಿಂಗ್ಗ ದಿವಲು —
ಕಯುಯ್ಯನಿಸ್ವಿದ್ಧ ವಯು ಸತ್ವಾಂ ಸುಹಾಂ ಶ್ರೀ ಯುಕ್ತೆನಿಂದ್ಯದ
ಕೆಂಯುಬಿ ಮದಿತಿಯುಕ್ತಿದಾಂ ರಸಭಂ ಸ್ಯಂಬುಬದೆ ಕನ

ತಿ ಪ್ಪ್ನನಿಯೆಂಯಗಿಲಸೋ ದಲಠಿ ದನಂಬ್ಯುನಕಿಸ್ಯನಿ ದಂಗ್ಗ ಗೆವಲಯುಂದೆ ನಿಂಯುಮರವಲ್ಲಿ
ಧ್ರಯುತೀಂವಧಾಧಲಕಂಧ್ರತೆತೆ ಹಂತ್ರಿಂಬ್ಯು ನ ಭಂಕ್ಷ ನಾಸ್ವರುಕ ಬಿತಕ ತ್ರೈ ಥಿಕಾಲ
ಣಮಂಕ್ಷು ಕಾಂ ವಕಾಬಿಸಂದ್ರಕತಿಕರಂ ಬ್ಲ್ಯಬಿನಿಲಯುಟ್ಟನಿಯೆಂಬ್ಯಸಂಗ್ರ ಮಿಕ ನ್ವೆವರಭಂ
ನಿಕ್ಷಿನಂ ಸ್ವರಕತಿಲಂ ಧಾಂಬಸಾ ಕಂಗ ಸುತ್ರಿಮನಿಂಕಪ್ಪಿನನ ಮಿನೃನಿ ಬನನೆದಪ್ಪಿಂ
ಯೂಂದುತ್ರ ದಲಂಬ ಲ್ಪಿತ್ಯಂ ಸ್ಮೃತಿಯು ಪ್ರನ್ನ ಕಂಬಂಬ್ಯ ನನ ಸ್ಫು ಡದಾನಿಕರ ಸ್ವಿ

ಕುಂಗ್ರನಾಪಿ ದುಂಕ್ಷ್ಮಿತಂ ಮುನ್ಯನಾ ಸ್ವುಡು ನಸ್ವುಧುವನಿತಿ ಪಿದು ಕ್ಷ ಜನಿಯೊವಾಸ
ಲಿಂಬ್ಯುನನಿಂ ವಪ್ಪಿನ ನಾಸ್ವಸುಕ್ಷೈ ವಯು ಣ ರಂ ವಂ ಬ್ಯುನ ನಾ ಸ್ವ ಕಯು ಣಕಿ ಕಿ
ಗಮುಕ್ತೈನ ಬ್ರಿಂ ಹಿರ್ನಿಂ ಕ್ಷಂ ಬ್ಯುದಾನಿಂ ತ್ರಿಂಯುಕ್ ಮುಮಲಾನಿಕಿ ಚರ ಶಿಂಗ್ರಿ
ಧ್ರೆನಾ ಮಯುಂಕ್ಷೆದು ಸಾಯುವಯು ಗ್ರಿ ದಿನನ ನ್ಯ ದಿ ದುತ್ರಂ ಕ್ಷೈಕ ಸ್ವಾಕಾಂ ದಂ ಬ್ಯುನ ವಾ
ನಂಬ್ಯುನದಿ ಬೆಷ್ಟಿದುಂ ಕ್ಷೈ ಭೂಮಿಕೆ ಯುಂ ಬ್ಲಧಿನನ ಯುಪ್ಪಿಂದು ನ ತು ಲಪ್ರತ್ರಂ

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] ... ప్రసవ ... [illegible]
[illegible] ... బ్బు న । [illegible]
[illegible] ... లం బ్బు రిం
బ్బు [illegible] ... బ్బున [illegible]
[illegible]

దేవః శ [illegible] ... బ్బు [illegible] ... రా
[illegible] ... బ్బు [illegible]
[illegible] ... బ్బు [illegible] ... బ్బు యి నా లా యి న —
[illegible] ... బ్బు [illegible]
[illegible] ... వా ।

[illegible] ... బ్బు [illegible]
[illegible] ... బ్బు [illegible]
[illegible]
[illegible]
[illegible]

న్నం వెలు చ్చు పుష్పమయి [illegible] తిరుగ యిడ్డి చేము । శ్రీవి [illegible] గ్గన యము నన్నితం బము నే బలయు కు। దేరల పయు కు యు నే ద్యుమ । తే న్ను యు। నేల న్ను తు గారా వై న నెలం దృష్టి దేశ్ర యుం లేచే న్। జకు గురుం తుని ప్పి విచా

[illegible] నదివి న్ను నులు దేన వలతె [illegible] నగ న న్నునె । ని పనావు ని ద్రుపము చేయుయున్ని నియు [illegible] న ని గి [illegible] న తేడు నెం క్రైత మే । యుయు శ్ర్ద వాని శేల త్రాయు ను [illegible] నెధ [illegible] విధ [illegible] వాన్ని నాం చా

[illegible] ప్రియు నం ఖర ని వ్రి [illegible] । చేనారు [illegible] ను మె వ మమ నిశి న్నా [illegible] నం మ్ము వి శిం గుబ్బ వాన్ని । ధ్రి బాంధి తే। న్ని గని [illegible] తే న్న న్నిదు । వయోం [illegible] వి తంచ పదు । డు న్గ్రిం

[illegible] నవ ను [illegible] న్నుం [illegible] । ఖరమ న్న త్రి నాతా [illegible] దు న్నిష్ఠం బున్నను దు ము చెం [illegible] దు చిం । నే ఢ వానిపై న త్రేయు శా తలా శి న। దు నిసిర ఢి న నా తెల్లు [illegible] యు బాం [illegible]

[illegible] । తను తొంగు నీ శి [illegible] నుదాం నిద్ర న వ తి [illegible] ం బ్బులు [illegible] గ్గ బ్బుం । ద్దె త్రి నం న్నం ద్ర। నే నె ద్బియు ష్టం బ్బు నే దు మ నేహ। న దియు ల్ల నిలమెందు మునిం—

[illegible]

[illegible]

[illegible]

ప్రేమ ము. క్షుద్ర దక్షుణాదిజ నకిత్స నిచెయు గిగు అష్టువేనివికం న్ని
ధర్మ [illegible] ఘ. ధర్మయుక్తయుతె నకాదిక్ష న్నవి నచెంచెం ప్రిరము
పైత్తం [illegible] గుతార క్షై గుడు సుపై త్యుం [illegible] కునాలా క్షతెయు మ్మ
యు నను యుదిలాకివి రుద్ధం స్సన। కల్లిత్తు [illegible] క్తిక్షం బ్రిం క్షై
[illegible] త్రేహంము చాం ఙ్ఞియు విష్ణ దుయు న్నదవి యుష్ఠె ।

కేనధి హంతము న్న। హెను వంతే నాధ్వనీకి విస్తాం హకుమ గు [illegible] వహాం స్క [illegible] మవ్వరి కి చు
దివాం హాం మ తెస్సెద।మ స్నాన్మ త్రానివెూం గంబిత్తి ధ్ద యుదివెరాం తనవలం ఖిన్నిదియుత్తిం
[illegible] యునకాలం। నెక్షు ధలి త్యు వినియున్నె లుగ వెంతృత్తిం వల నను ఖవఖద్వ్రత్తె [illegible]
[illegible] ని చుసు [illegible] యు. సు [illegible] దెవి [illegible] ధర్మ [illegible] సువి హా [illegible] న
[illegible] సికిద్దే హా నక్ష్మిం [illegible] హాం త్రైదను దె [illegible] స్త్రీ [illegible] సర్దం త్రిధికు [illegible] కృత్సిత

నగునే। యం నిన వాని విన్న నింతెం
ఖ్యాదినవి [illegible] న తుంశ్రీప యుంక్తేత్లని యెంలు కవాన్ని స్తురుపు నవు భూర్జలు।
దర్భపరి [illegible] క్షణ। నివయు నుయు ధర్మవి రుద్ధం బ్లనానేహం డుడుయు। ౧
స్వయు ఆత్మ సువిరియు ఖయాంహిం తకాన్ని శక్తియ దియుత్వురాతానవానా [illegible]
[illegible] యుంప్లితే యుడేగ నర్గది శవెన్న [illegible] యుంన్న యుం స్కృక స్వా [illegible] తేల —

[illegible]

[illegible]

[illegible]

౨౩౦

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] । కేతి సాంఖ్యులు లక్షణబా
[illegible] పిల్లి సులు నతుప్పి [illegible] ము। కుంత్రవ
యెూట సేందనపరుండ్రై ద్వీప దుండ్రు ధర్మతనయు నని
సుంత్రి యేతెంచి నదిప్రులు లోని, తెందుంగ్ర యు। సూర్యు సం
ప్రియు, పుత్రులవేం న [illegible] ంగ్రు [illegible]

స్త్రీ నదాంరి। హాం [illegible] ల భూత
స వసు ల గాసైరించి [illegible] రియుండ్రు [illegible]
స్త్రీ నతిం। అయిన్ని [illegible] రలు కు [illegible]
దైవాంప్తైయుం న్న ది [illegible] నలు యూ [illegible]
[illegible] బయిల

[illegible]

ಗಾಂ ನೆಯ ಕೃಷ್ಣವೇಣಿ ಛೇನವು ರಾರಿಬಿಂ ಯಂ ಬಂ ಶ್ರುನ ನತಂ ಪ್ಪು ಬ್ರಾಂ ಕ್ಯಾರ್ಗನವುಂ ಳ್ವಂ
ಮುಯ ಮಿ ಠಯ್ಯುನ ಸ್ವಿಕ್ಕು ನೆಯಂ ಕ್ಷ ವೇದಿ ಚಿ ಳ ತ್ತಾ ಕು ಯದ್ದೆ ನವಾಂ ಡು ಥ್ಯಂದಾ ಧಿ ಫ ರ್ತಾಂ ತ
ರಾ ದ ಠ ವಿ ನ ದಿ ನ ನ ಟು ಬ ಧ ಥ್ರು ಸ ಥ ಸ್ರಂ ಪ್ಪು ಥ್ಯಂ ಡು ವು ಕರಿರಿಬಿಂ ತು ನ ಶಿ ಳ್ಲ ನಿ ಯುಲ ಯ ಕೆ
ತ ದುನಿಯ ಖಿಂ ಜ್ಞು ನ ಯ್ಯು [illegible] ಶಿ ಯಾಂ ತಡ್ಡೆ ಕಂ ನ್ಲು ಬ ದ ಕೆ ನ ಕ್ಷಿ ಳು ಲ ಂ ಕ್ಷೆ
ಷ್ಟು [illegible] ಕ್ಷ ಬ ಳ ಕೆ ನು ಳ ತ ಕೃ [illegible] ಲ ತ ಳ ಕಿ ವಿ ಯೆ [illegible] ಶ್ರೀ ವೆಂ ಧಾ ಯ ನ [illegible]

[illegible]

ಷ್ಟು ಸ್ತ್ರೀ [illegible] ಕಿಂ ಗುಣ [illegible] ವ ಪಿತ್ತ ತಾಮಸಂ ಸ್ಥಲಿ ಬಿ (ದ ಭ [illegible] ಬಿ ನಿ ಯಂ ಪ್ರ ಕ

ಯುಂ ಸ್ವಾರಿ ಪಾದಂ ಬ್ಬುಲ ಕು ಪಂದಾಂ ಸುಭೂಮಿ ಹುಸ್ಥ ಕಯು ನಿಂಪ್ರಪ ನಿಲ ಕರಕು

ಕೆಲ ಕ ದು ವನೆ ಮಯು ಗಂಬಲು ಗ ಪ್ರಿಯ ಮುಯು ವಿರ ಥ ಸಂ ಬ್ಬು ಪರಿ ಕಿಂ ಪ್ರು ಗ ನೆ [illegible]

ಷ್ಟೆ ರಾ ಕ್ಷ್ಮಿ ವಿತ ಯುಂ ಬ್ಬು ಲಗು ನ ವು ವಿ ಪ್ರು ವ ವಿ ಶ್ರುಶಿ [illegible]

ಗು ಡು ದ್ಯು ಚ ರಿತ ಚಾ ಂ ಥ ಗ ಪ್ರಿ ಶಿ ತು ಲ ಗು ದು ರಿ ರು ಗ ರಾ ದು ವಾ ರಿ ಶರಿ ೦

ಶ್ರೀ ದ್ಯುಮಂ ದ್ರೈಪ ... ದ್ಯುಂ ಕ್ಷ್ವರನಸ । ಸಹ ದ್ವಿಜ ದ್ಯುಂ ದ್ದುನತ
ಶಿಲಂ ದ್ವಿ [illegible] ಶಿ । ತಕ್ಷ್ವ ಲವೆಲಂ ಕ್ಷ ನಂ ದ್ದ ನಕ್ಕ್ವಂ ಭಕ್ತಾ ರ
ಗೌನಿಕ ನ್ಯದ । ದ್ರುತ್ತಿ ದ್ಯುಕ್ಷ್ವ ನಿಜ ದ್ರುತ್ತಿ ಶ್ರಿ
ಸ್ವಧಿ ದಿನ ನೆ ಬ್ಜಂ ದ್ಯು ಯಂ ಕ್ಷ್ವಾ । ಯ ದ್ವಿಯಂ
ನರಂ ದ್ವಿ ಗೌ ಕ್ಕ್ವ ದೆ ಲಯ ಮೆ ನರ ೪ ತ ೪ ವೆ ಕ ದ ಕ್ಷ್ಯ ಯ ಶಂ

ನ ಕ್ಷ್ವಾ ತನ ನ ಕ ನ ದ ದ್ವೈನ ವಾಕ್ಕ ಕ್ಷ್ಯಂ ದ್ದ್ವಿ । ಯ ದ್ವಿ ರ ಬ್ಬ್ಯಾ ಧಾ ವಾಂ ನಿ ದೆ ಲ ತ ರ ದೆ ಕ್ಕ್ವಿ
ಶ್ರೀಹಾಂ ಬ್ಬ್ಯ ನ ನ ಯಂ ದ್ದಿ ಯ । ಶ್ರೀ ಶ್ರೀ ತ್ರಾಂ ಶ್ರೀ ಬ್ಬ್ಯ ನ ನ ಲಂ ದ್ವಿ ವಾಕಿ ಯ ದ್ವಿ ದ ಕ ನಿ ಕ್ಷ್ವಿ
ಪ ಲ ತ ಮ ಕ್ಷ್ವೈ । ಗ ವ ರ ವ ಕ್ಕ ಮ ದ್ವಿ ವಂ ಪ್ಪ ಗ ದ ಾ ತ ಶಾ ತ ದ । ನ ಲ ಪ ರ ಭ್ಯುಂ ನ ಬ ರ ನಾ
ಧ್ವಾಂ ವಿ ನ ಧಿ ದ್ವಿ ಲ ಬಿ । ಬ ತಿ ವಿ ಧಾ ನ ಮ ಲ ಕ ದ್ರು ಶಂ ಪ್ಯ ಕ್ಷಾ ತ ಧ್ವ ಲ ಕ ಸ । ನ ಕ್ಷ್ವಾಂ
ಬ್ಬ್ಯ ನ ನ ಕ್ಷ್ವ ರ ಕ್ಕ ದ ದ್ವಿ ದ್ಧಿ ರ ಲ ನ ಕ ನ ಕ್ಷ್ಯ ಗ ಲ ಲ ಯ್ಯ ತ ನ ನಿ ತೆ ಲ ಧಾ ದ ರ ಕ ನ ಕ್ಕ

ಧರೆ । ಯಶೋ ಕಂ ಗ್ಗಿ ರಂ ವ್ಯಾ ನಿ ಧ್ರೌ ಪದ್ಯು ಪ ಜ್ಞಂ ಬಂ ಧು ನ ನಾ ತಂ ದ್ದ್ವಿ ಭೆ ಎಂ ಜ್ಞಾನಿ ನ ಲ
ನಿ ಯ ಮ ಸಿ ೪ ಶ್ರೀ ಯ ಕ್ಷ ಲ ಶ್ರೀ ಕ್ಷ್ವ ನ ಕ್ಷ್ವಾಂ ಪ ದ ಶ್ರೀ ಕ್ಷ್ವಾ ನಿ ಗಾ ನಿ ಯ ಮ ಕ್ಷ ಮ ಯ ನ ವಿ
ಧ ಶ್ರೀ ಹಾಂ ಬ್ಬ್ಯ ಲ । ತ ರ ನಿ ದ್ವೈ ದ್ರು ಮ ದೆ ಪ್ಪಿ ಲ ಯಂ ತ್ರಾ ಮ ಾಂ ಧು । ನ ಗ ನ
ಕ್ಷ್ವೆ ಕ್ಷ್ವೈ ನ ಲ ಯ ದ್ವಿ ಗ ಲ ತ ಶು । ನ ದ್ರು ಮ ಂ ದ್ದು ಬ ಪ್ಪಿ ಲ ಯ ದ್ವಿ ದ್ರು ಕ್ಷ್ವಂ ಬ್ಬ್ಯ । ವಿ ಲ
ಪಾ ಶ್ರೀ ಕ್ಷ್ವೈ ನ । ತ ದ ಕ್ಷ್ವಾಂ ಗಾ ದ ಲ ತ ಬ ಲಂ ಬ್ಬ್ಯಾ ಾ ದ ತ ದ ಬ ಲಾ ೪ ವ ೪

೨೧೮ ಧಕ್ಕಷ್ಟ ಸುಬ್ಬವಲ ಕನಿ ತಂಮ್ಮೆರಿಂ ಗೊಂಬ್ಬುದು ಬುಟಿಸ್ಸೆರ್ಯಂಬ್ಬ
ವಾರಿಸುಕಲ್ಲುಂ ಬ್ಬಿಡಿ ಗಿ ಧಕ್ಕರಾ ಚಿ ಕ್ಕನಿ ಯಬಿಲ
ಜಿಲಲ್ರುಂಬ್ಬುಬಿಲಕ್ಷ್ಮಿಡ ಸ್ತ್ರಿ ಕಿ ಪ್ರುರಾಂ ತ್ತ್ರರಿಯಲಂ
ಸ್ಯ ಗಾಂ ಕೆ ದಾರ್ತ ನಿವಿಹಾ ಪರಿ ಭಿ ಗನೆ ಸ್ತ್ರಿ ದು ಬಾಂ ಯನೆ ತ್ತ್ರಗಿ
ನ್ನಿ ಕಿ ವಿ ಬ । ಮೊಂ ವೆ ರಾದ್ರಂ ಬ್ಬು ... ಸ್ತ್ರೀಯಲಂ ರಿಂ ಬ್ಬು

ನ । ನಯ್ಯುದಿಷ್ಟ್ಯ ಡ ನ ತ್ತ ನಂ ತ್ತೆ ದೆ ತಕ್ಕ ತ್ರಯಸ್ತ್ರಿ । ಭೆ ಗ ಭ್ರಷ್ಟ ನ್ನ ನಕುಲ ಸಹದೇವ ಲಂ
ಪಕ್ಕ ಮಿ ಸಾಂ ರವುಲ ಡ ಗ ಡು । ಧಿ ಷ್ಟ್ಯ ಮರಿ ವಿಪ್ರವೆ ವ್ರದಾ ರು ಖಿಮ ತು ಳಮ್ಮ ವರು ನೆ
ಸ್ಥೆಯ ನ ಕ್ಕ ದ ಧ ಯ್ಯುತೆ । ಜಂ ಬ್ಬು ಷ್ಟ ಗ ಕ್ಷ ನಂ ಬ್ಬು । ತಲ ... ಗ ಕಬ್ಬಿ ಲ ... ರಂ ಡ
ದೆ ಲ ವ ಲ ಸ ಕ ಲ ರಾ ಜ ನ ತು ತ್ತು । ನಂ ಬ್ಬು ನ ನಾ ಯ್ಯಕ್ತಿ ... ಚೊನ ಭ್ರೈನ ಯ ದ್ದ ಡ
ಕ್ಕ ನಿ ರ ತು ಪ್ರೈ ನ ದ ಲಿ ತ । ರಾ ಪ್ರ್ಯ ದು ರೊ ಬ್ಬಿ ದ ನ ... ನೆ ಲಾಂ ... ಹಾ ಪ್ರೈ

ಸ್ತ್ರಾಂ ಗ ವಿಂ ಬ್ಬುಕಾ ನಿ ಪರ ಮ ನಂ ಪ್ತ ದ ರ ಸ ಹ್ರಾಂ ರಿ ತೆ ಹಾಂದಿ ಯು ಲ್ರೈ ಯು ನ್ನ
ರಿಂ ಗ್ಗ ಕು ಂಡ್ಡ ಗ । ನಿ ಪ್ರಿಥ್ವಿ ಮು ನ ನಂ ಸ್ನ ನೆ ತ್ತು ವೆ ರಿ ಗಿ ತಿ ತಿ ರ ಯಾ ಲ ಲ ಶ್ರೀ ನಿ ನ ನ ಜ
ಭ್ರಾ । ನಂ ಬ್ಬು ನ ಸಂ ಸ್ಕ ತೋಂ ವ ಸು ನ ರಾ ಇ ತ ತೆ ಜ ಗು ಭ್ರಾ ಜ ಪ್ರ ಕಿ । ಧ್ರಂ ಬ್ಬ
ಕ್ಕಂ ಬ್ಬಿ ಜ ನ ನ ಸಂ ಸ್ಕಾರ ಕ । ಯ ನ್ನ ಲಿ ಕು ಜ್ಜಾಂ ಯ ಕ ಖ್ಯ ಪ್ತೈ ಯಾ ನಿ ಯ ರಿಂ
ನಂ ಬ್ಬು ವ ಲ ನ ವಿ । ಮು ಕೃ ಪ್ತೆ ತಿರಿ । ಯುಂ ಕ್ರ ರೊ । ಕ । ಲ ಕ್ಕ ಗು ನಂ ನಿ ಪೆ ಷ್ಟ ಬ ಲ ದ ವ

వెల్లిం పుడే। వారు నయ నృగదాలు నునే తూంబున్న నని
కరణిపం తిబాండ్లైనెల [illegible] స్త్రీ దా [illegible] పురవు
నరా గుల్లె। యున్నతము యెను పుర యు భిప్రాయుంబున్న
దునిక్ఠంబు లిల్లెవెం [illegible] ము। తిరయు గసువ చ. న
నే। యున్న [illegible] పేరం ధునదాం భుక [illegible] కారా

[illegible] దయు గు నని చెం [illegible] । [illegible] పెరణా వశెం బున్న [illegible] యుం [illegible]
భా [illegible] ను గా [illegible] బియుం [illegible] యు [illegible] యుం [illegible] దేయు దపురవా ర్తి
నె రిం [illegible] దవ్యా [illegible] వచనం బున్నద లం [illegible] యుం [illegible] త వ [illegible]
వెయుం [illegible] తెరగెలయు గు నుయి వ [illegible] నివియు ను యుం [illegible] యు వన [illegible] బున్నా యు
[illegible] ను [illegible] । [illegible] యు [illegible] కా [illegible] బా రా [illegible]

[illegible] దయుం బున్న [illegible] నె [illegible] । పెలతనా [illegible] యు [illegible]
ము గా తది యూం లయుం [illegible] ను నె [illegible] యు [illegible] దియు [illegible]
కయు [illegible] దనసి తి ము న [illegible] । పురవ నునిదివ [illegible] గా యు [illegible] దనే । వ
[illegible] బ [illegible] యు వచ్చి [illegible] పురన [illegible] యుం [illegible]
[illegible] । [illegible] చ తు [illegible] గ తుం [illegible] యు [illegible] ం

ధృతుంగ్గవలవారలసమద్ధ స్రరాభూనమారంన్రైస
యఙ్ఞాశగభితుంత్రీదేవిసంత్రిసిల్లిదానికూరె
ఎ ఒ [illegible] యనశిల్లనిరెలఖనిఖ [illegible] నిశతంఋ
శౌరెప్రుడు।మద్ధి [illegible] పత్రైసుంఋ్కరాయ।
ని అగ్నిసంన్నిధిహే [illegible] రాంక్కారంఋషిగ।చేలయ

[illegible] యుంక్తయనం [illegible] బాన్న। భో [illegible] మయుత్రవ తిసరి [illegible]
పులసుప [illegible] రంగింప్రుంక్తనిక్రాదు శలబని యేరా గిర్బు। భువన [illegible]
విరుపురుగ్రతెనే తెంబ్రలా [illegible] మెయు ప్రణగిరా నమ [illegible] ।
విధిలాశ్వమునవేని యుతియేఋ శరాయుంగ్గానమునని [illegible]
మనధర్తరాఘ్న ఆసు చిఖ్యుడని లెంయుపైపెత్తవార [illegible]

యమే [illegible] ధిక్రుంబవడె ప్రుతిమనిశల్లిశినిశే దింబ్రిన।యుల దుంగక్తయ ప్రుడు
యుంబ [illegible] వెనుం [illegible] న్నరం. భూపాపబిలక్షి బ్బిధక్రుఖేశ యెన్నెధ [illegible] న
నా।నుప [illegible] దింప్రుదంక్షి నారయు క్రిదాల్లి।యు నృత్తవెల [illegible] ధ్రుగావన
[illegible] రాభ్రిహా సవతన యుయు [illegible] బా తనిద యుంగ్గచతినరి
నాహరం బ్నలుధ [illegible] రుత్తిరబ్బ్లినా వృన।ఆనకూరం వ్రగ్రుమపిరంపృగ్గా [illegible]

జు.పు ల్లోల్ల విష్ణుతు నై [illegible] వారి ంజే [illegible] బి। శ్లోకం [illegible]
మ [illegible] ధర్మ పధం బె ప్పుడు [illegible] గై [illegible] నిజ న్న
[illegible] రం త్రి। భీమాం బోనె [illegible] భూరం [illegible] పరిపూతు నై
సురకై రైరం బున్న భా వించు దిహ ప స్ఫభా వురి [illegible]
భూం సురేశులారంభరరాం బున్న। నా నిజ [illegible]

ష్ట ని యెు మ చయ వ [illegible] సుతు స్వాం ప్రైన్న వి స్ఫుర కే రసయు చే సి త త్ప [illegible]
సాం రననవప్న వ హా [illegible] ము నా [illegible] ముం ప్త్యగనుభవ ఘనల [illegible] డు గుం [illegible] నివాలి వారిం
ద్రోవద రాజ పుత్రుం డ [illegible] నివ చ్చునం త్రిశు ము ఉద్ధరా। నిమ ప్రు త్తే [illegible] సిద్ధి కి నేమీ
ష్ట నేవ [illegible] యం ష్టలనై పురు। తీల తరా [illegible] యాల కుల కి [illegible] రష్టయుం
[illegible] యగా [illegible] వరం జా వుని [illegible] డుతులలెగరు రాజ్య [illegible] ప్పు [illegible]

నవ త్రి గాం బ దే నె [illegible] రిరయ వ రి యుత నే త్రి। [illegible] ని। ధ్య [illegible]
[illegible] న భు [illegible] ని వా త వారి తు లై రాజ పు [illegible] బున్న [illegible] కరం
[illegible] య।క డు పె ది [illegible] ద్ద యుప్పొ ా డుపు వే ల [illegible] నపరి [illegible] కార పుట వి
[illegible] న [illegible] బున్న। నిశ్చ [illegible] బున్నగా తుం త్తో సెు కై నై లు ప్త [illegible]
[illegible] వననరు [illegible] ం [illegible] ఆత్మ [illegible] వసరం బున్నసం ధ్య [illegible]

[illegible]
[illegible]
೨೨೬ [illegible]
[illegible]
[illegible]
[illegible]

ష్ట। యం॰ త్రీం॰ యున నద్యే॰ న ట్టుం డు [illegible] యు న।యు న్గా
యం మసాచిత్తు [illegible] నయు యేం ప్రు॰ జూ॰ చి తి।
యు మ ఉక్తి రి ధ ర [illegible] దేవ మ సు జ దే స్త్ర వ ల యా ఉ
[illegible] ద యున్ను [illegible] త తి న ధ్యా [illegible]
[illegible] ఉ డు రా ధే యు యు డం॰ [illegible] న శి ల్లా [illegible]

రవ [illegible] ॰ [illegible] త న [illegible] జు। ద॰ త ని [illegible] డ యు ఠ ర న యు ఉ వు యు నే ల వా॰ [illegible]
మ న సు క॰ త్రాసి [illegible] ఉ ధ. ఉ॰ [illegible] డ న న సు ౯
కా వు క [illegible] యు॰ ష్టు నా॰ [illegible] ల జు [illegible] ఠి। యా।
శ్రీ [illegible] ధ [illegible] యు న్న న ది శర్క దే [illegible] ది ని యు క ఉ [illegible] డ సు న ఉ ని
సు ఉ ఠ [illegible] యు [illegible] న యున్ని [illegible] యు న [illegible] న తు సు [illegible] న తు౯।

[illegible] నా॰ క తే జు। ల ని న ల [illegible] యం॰ ష్టు న [illegible] ధ [illegible] యున్న న [illegible]
డు। న యు దా॰ క్రి [illegible] సు శ యున్ని డ [illegible] ఇ ల న॰ క్ష సు దా॰ [illegible] న [illegible]
కే [illegible] ॰ త్రీం॰ [illegible] యం॰ క్ష గా॰ ది గి బి యు [illegible] త్రీ [illegible]
॰ యు యు నా। పా [illegible] రా॰ వ లు యు న డు మ వా॰ రి॰ ప్పుం॰ గ్గా। నే రకయు [illegible]
నా॰ త్రీ [illegible] యుం॰ [illegible] సు ది జు యు [illegible] నం॰ గా। నా॰ యు ఉ [illegible] ఇ [illegible]

నర్థం బ్బను గ్రుం లక్ష్మా రా ర్థం బ్బసా ద్భు। నే భ్రి
మని। బ్రా౦ రక్ష్మ రామ యితే మ తమ దంక్షా। శ్రీ నం బ్బ
౨౨౫ దరి పుస్త్రిభ్రై। కదరిరి పుహ్రాల ద ప్బర్ని। బుడ్డ రిం ప్ర౦।
సుం ధ్ధి సుసు కృ ర్షిఝం బ్బుసా చికి కొని దం ధ్ధి।
భ్రై కృ ప్నుం ధ్ధి బలదేవు నక్రి ఝ్లని రెం ఘుకఘ బా

పృ భా పుకడ మ యిక్ష ద్భ్యి ప్సు ప్లై నె త్తిం హ్ని న ద్రై పు దుం ధ్ధు మ పు గ ప బు ప్రా బుం
నె త్తు కు ని స్త్రతి బ లం బ్బుస్త్రై పు యుం స్త్వా రం జా ణ్వ చ న సు యు న బ్రీ సుం ధ్ధ్యి
దదల చ యిం యు యుం దు డ భూ రయు ఘ చ ఘ త్రి యుస్ర్థి జు ర సుం ధ్రుష్టి మ నే సు కే ద
హ స్త్రం ప్లై రం ధ్ధు దయం ధ్ధి సుం బారె। నజు ర ను న మ స పరియుం ధ్ధ్రే న బి ద న త్రి।
లాం భ సు సు ది ల్లు దా ప్పి చిరి భు లా నే నా యు యు సుం స్త్వా రం త్రిత్త నదయం।

పృ ర యల పు యు ద్ర హా ప్రై। నణ్ణం కర రా ర గ తుం ప్లై న భ్రు పడు నైం దే। తు ధ్ధు
నె యియ్యు ఘ క డ రి పు చి యుస్త్రీ తుయుల ని యిం డ లు యు సుం త్రి యు యు ని స్త్రు
మ్మ ప్లై। క్రం హ్మా రిం ప్పు బ లం బ్బుల స్త్రై న పరి మ తశ దం బ్బు వే తె। భ్రీ న్యా తీ
నె యుస్త్రి త్ర యు యు కృ క్షి ద్ర నా పం పర బ్బున భు బూ సు యు భూ। చి। ప్రి ద్రి యుం
డా త ది తై లే న మ పతి కృ క్ష్ర పూ స్ర్థా। యుం స్త్రి రాం ధ్ధి ద్రి క్రా ర దయం

ష్టి వచ్చితే న తిరిగిన బ్రాహ్మ న పసుపూరి లు ంబున్న గానేరె
బగను న తిల।జ సుదిం ప్పుసు రారాబ నవ్విష్ణు న బిన వ।
ష్ఠియు।ప్పన యు బూరాబిదానిన్నై పకపుడు।నేంకతేచు
షిర తిం ప్పహరిదచుయుం ధుగ్గా।నేలకం న్నిక నిప్పిత్రిత్రి
ప్పైత దుదుః జగనుం ధ్రుప్పిర దుడు నప్ప।దు గనన

ంబాలు యసి పద్ధరిగ్రోకన్నం ధ్రుస్తుల తన్మత్రి త్రిత్రి।జూచియు సుంద్ధంగ్గ నుంధ్రు
యుప్తినేంబ్లాకి తను న నితరత్రి।దుచిరాంం గుప్తం నంక్త చరదాంప్పు ధ సుంబ్లైయు।ద
దావిగను।ంల బ్లావతు।వెల్ల నదిఅ తల యు నేపురే మపుదు త్రిక్రిలపు చేంల
న తిం ధ్రునేం ధ్రుకర్తం ధ్రు పోంల బ్బులు ॥ ఉ॥ కృష్ణ దవనిని గర్భవతి ఉద్ధిత యు ద
యుయు నదివెలుచిడు యొప్పి నతి న ర్భిముని నుయు వయుధిం మదిరప్పం బున్నజైకి

రంం గ్గి।తతియు జదళ సేత్ర ధ్రువదరాబాం త్రిత్రు।నమని యుబ్బ నిర్బార
న బిశరిళ పుష్టుధాం మకము న।పేరా లలగు దగు త్రి బూ ఛం ధ్రు న
రాబినిన్నేర్ మప్పుణు లనెల్ల ఖుబ్బు ముహాలే వెముర్।న్యోకుత్రు త్రిపిబ్బి నిం
నాబిలిక్రి దివుతవని నదిఛుప్పేద్రి నప్పి నంల ఛ్ఛన చదన్నె సుది ప్పుదిత నిబ
యు బ్రాం వర్ధ్యుబుం ధ్రు వం। ధ్రుం ధ్రు గా దు।సు నరాత్రు ఖున

౨౮

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

ಸುಸ್ವ ವಡಿ ಚಿತ್ತಿನ ವಾಂಶಲಂ ಜ್ಞಾ [illegible] ಯ ಗ್ರಹ ಸನು ಸರ್ವತಂ ಬ್ಲ
ನಿರ್ಶಿ ಭ್ರಾಲಿ ಇಷ್ಟ ಸುಖಿಂ ಧ್ರಾ [illegible] ಂದ್ಧು ಸುಲಿಹಿಂ ನಬುಲ ಲಿಶದ್ವೀ ಧಥಿ
ಧನಸ ಕ್ರಿಯಾಲಂ ಸ್ಗ ಕೆ ಧು ಕ್ಷಿದ ಸ್ವ ದೈಮ ಕೆಯ ಶ್ರೀ ಸುವಾಲ ಗಾಂ
ಪರಿಷ್ಠಂ ಡ ಶ್ಲೋಂ ತ್ರಿ ತಿ ಪ ತ್ತಿ ಸಾ ಧ್ರು ಮಲಾಂ ಬಾಂ ಯುದು ವಿದು
ಶ್ರೀ ಸುಲ [illegible] ಯತ ಶ್ರೀ ಬು ದಿ ಸುಂದ್ಧು ಸ ನಧ್ವಿಂ ಛ್ವಿ ೨೦

ನ ವಿದ್ರು ಸ ಭ್ವ ತಿ ಯ ಣ ಡ ವಿ ಬ ಯಾಂ ಪ್ಪು ದ [illegible] ನ ಪಿಂ ಪಂ ಬ್ಬು ನ ತಿ ರಿ ಗಿ ನ ಯ ತ ನ ಯ
ಪ್ರು ಬಾಂ ಪ್ಪು ಯ ಶಿ ಶ್ಲೋಂ ಮ್ಮು ಹಾಂ ರ ಲ ಲಿ ಪ ನಿ ಕ ರಾಂ ಸ ಸ ಕ ತ್ರು ಯ ಸಂ ಧ್ರು ಯ ಕ್ರಿ ಧ್ವಿಂ
ಧ್ರು ಯ್ಯ ಪು ಸ ಶೀ ತ ಡ ಪ ಶಿ ರಿ ಕಂ ಟ್ಟಿ ರಾಂ ಸ್ತ್ರ ಖ ವಿ ಧಾ ಧ ಸ ವಾಂ ದ್ವೈ ಡಿ ನಿ ಶಿ ವೆ ಸೆಂ ಸ್ಗಾಂ ಕ ಷು
ನ ತಿ ರ ಪ ಯ ಶಿ ನಿ ಪ್ರು ಷ್ಟು ವಿ ಪ್ರ ಶ್ರ ಸಾಂ ದ ಯ ಸ ನಿ ಶ್ರು ರ ತೆ ಲ್ಲ ಸಾಂ ತ್ರಿ ಮ ಮ ಗಾ
ಶ್ರ ಪ ಮು [illegible] ಪ್ಪು ನ ಪ್ರ ಮೈ ರಿ ಥ್ಥಾ ನಿ ಕ್ಷ ಪ್ಪು ಗಾ ನಿ ಹು ರ್ಥ ಪ ರ ಬಿ ತಂ ಭೈ ನ ವಿ

ತಾ ನಿ ಪ ರಿ ಮ್ಮು ನ ತ ಪ್ರ ರ ನ [illegible] ಯ ಬ್ರಾಂ ಪ್ರಾ ಸಾ ಲ ಛ್ವ ಯ ಲ ನಿ ಪ
ಪ್ರ ಂ ಮ್ಮು ನ ನಿ ಪ್ರು ನ ಪ್ಪು ಪ ರ ಪ ಸ ಕ ಟ್ಟ ನಿ ತಂ ಸ್ಟ ವಿ ಶ್ರ ಪಂ ಶ ಮ್ಯ ವಾ ಲಿ ಶ ಲ್ಲಿ
ಲಿ ಪ್ಲ ಮೈ ನ ಯಂ ಸ್ಗ ಲ ಶಿ ಯ ಶ್ರೀ ಮ ತಾ ತಾ ನ ಪ ಯ ಡ ಪ ಫ ಬಾಂ ಪ ಯ
ತ ತ್ರಿ ತ್ರ ಸಂ ಶಿ ಶ್ಲಿ ಸು ತ್ರಿ ಮ ದೈ ಪ್ರಾಂ ದ್ವೈ ದ ಮಂ ಬ್ಬು ಸುಂ ಕ್ಷ ರಿ ಠ ಲ ಯ ಧಾ
ಬ್ಲು ಮೋಂ ಪೆ ಟ್ಟಿ ನ ಪ್ಲ ಶ್ರ ವಂ ಬ್ಬು ನ ತೋಂ ಪೆ ಟ್ಟಿ ಜ ಸುಲಾಂ ಪ್ರ ಪ್ಲ ಕ ದು ಭುಂ

నె[illegible]యు[illegible]త్రింబు[illegible] నబ్రిప్లు వేంకటె ట్రం
నసలబ్లునయువేపబలవేం[illegible]లపెయుయగక్రి। మలప
ముద్రిపిష్టు వేంకటె ట్టిబాం। లడు వేంకటె ట్టియు నంత్రి
బా బ నా యవగభు ప్లురాబ కుర్ళల యుప్ల
శశుపాలబర్గా సంధశెప్లి రాయుభ్రుయదప్సిర్య్. తు.

బారియు యుతె[illegible]రు[illegible]బవెప్లుతె[illegible]డు చన గానయు ము నచెనవి నిదిమ బ
కినె [illegible] నిపౌతు [illegible] నగం రం ధనువి ర్య్లుల ప్లి నినవేంకటె ట్టగ। నాల దిలయె -
రిద్రి యు నౌల[illegible] బ్లు ధిబిం ప్రుగా। నదిద్రిం హ్యిడె లఙైన రాంనల వి గారం
వేంకటె ట్టినెం నగని ష్టి[illegible]రి। యవ దుయ దు హ్రిశాం ఢి కి ష్టి ష్టివతల యు కి[illegible]
బై। తమ తమ వా[illegible]సులయు చెంరశి [illegible]మం [illegible]ను నిష్ఠలు వులు మాం [illegible] నయు [illegible]

ల వేం కృష్ణదేవి। ప్లు నంపు నేంపకె యుయు ఉ నిరి। నగ్రసు తం [illegible] ట్రి రాం [illegible]
యు నిదాంయు రెడ్డి రిగాంష్ట లవాం ని నీలుమయు యుది దాయు యున్న నమ తాంద రెడ్డి
యు నిర్సిబాం రింప్రు నిర్తు మరాం ష్టు లరం జుదెనరిని జ [illegible] హాం స్వనియం -
ష్టాను మ తం ప్పున నగ ష్టి కర్తృం ప్లునం ష్టినాం ర బ్లు ఙై[illegible] నం ష్టి రత్రి
రరి మ న[illegible]త్రిం ప్పులయు దే[illegible]నె[illegible] వె [illegible]ప్రి [illegible]యునను [illegible]

[illegible] శీపుత్రుం డూ[illegible] యుల్లన్న [illegible] । సతల బలదవల
దుర్మార్గులు ఖ్యాతైన ధృతరాష్ట్రపుత్రులనుం
౧౧౧ [illegible] రాం ల్లారపతులను । నర్తార సారధా[illegible]
[illegible] వారసులు [illegible] సేనాః చిం ఘ్య చం[illegible]
న సా నా దే శా ధి ప తు ల ను । రా [illegible] ల ను నే [illegible]

[illegible] వ ల యు తే [illegible] రఖ్యా సంగ్రల । హా జ నం ఘ సులు నే [illegible]
[illegible] ను । తత్ [illegible] ఖ్యా న సుం [illegible] సూ మ ద త్ర [illegible]
[illegible] సాం ఖ నం [illegible] ని ల ధృ యు [illegible]
[illegible] న । [illegible] । న [illegible]
[illegible] సా దం [illegible] । స మూ ఖ్యా నం [illegible]

ఖ్యా న తం వ [illegible] నా ఉ వీ ర లం [illegible] మ ని మ [illegible]
[illegible] నా ము లే ను । [illegible] య జ రా నం
[illegible] సు ల సు యు [illegible] ఖ్యా నా । [illegible]
[illegible] న [illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

సురత్రువరులు [illegible] బున్ు విలసితె[illegible]
వలయుమగా భిలయుం [illegible] యు వసరంబున
నగంబు [illegible] నయుల్లునే
[illegible]
[illegible]
[illegible] లనవసరం

[illegible]

[illegible]

దలసెనన్నాంవదప్పుట్టున మునీ। తాలు పుణ్యఫలా జ వేత్రస్సుయుం ప్రరంగ స్తయున నేజ నిరిర ప్రపంచదా ఘ్యవల్లిదియు సుబ్బురం బ్బుర్ప్రాంత్పిత్రరత స్నాగం బ్బునచ రిష్టనేరంద వేసం సిద్ధిన
వేంహ్రుతప్పలం స్థైయుగాం దరం స్తతపరిపూం ప్రా పారం బ్బును। వికాల దప్రరతరింరన్నాం బ్బులు సుద్రైలుం సన్నైలవిలాసం వ పూంసితభూంసురగగన తల్లాన్నే స్థాశి థరదలం బ్బునిలసా। బహు
౨౨౧ ప్రకారం బ్బునైనసంభారం బ్బులం జేసి యొంప్పు. యుం న్నా యుండ్లుయుధాం న్నాసం బ్బులనానాదేశాధిపతుల సుండ్లుం ప్పుం ప్పు। — ప్రమోదం బ్బునప్పులయ। పూం కలం బుాం బ్బుం ప్పు। ప్పుప్రవర పుణ్యాం
కృణ్ణాన్నైన పాండు పుత్రులు ప్రాం। ప్పు నాసబూ పూం బ్బుల్తోసి సుండ్లు పాం మ్నాల రాజు సప్పుద్ధిభూ విసంత్రసి. పూ రుద్రానుపథవ ధైర్యస్తాధానా సుపుస్తిన। మనిస్నాంగనిత
ప్రపూల వేత। నా నిలుపునాలు ఈసు సుమేత రం ప్రైనయూ తవసాం రం చనగజను యోధ వతా ప్రురం గ్రసు ధర్మం బ్బునదను వన్న దా నిర్మాలం పుడత నం పుడం తేటు ప్పు గ్రహా

త ౧

ద్ధి వాని కి ష్మైన యెవెయు(ధి)యవాకు న తి త్రిప్రయు౦ఢ్ఢ దుస
పీ౦తు౦ఢ్ఢగాయ జేశ్రా సువాకి వు౦ల్లి యుధ శే ప్నిని పి
శ్రీ యుయు యు౦స్థవానిదాయ్లు౦ఢ్ఢను బ్రా౦వర్ణజు౦యు.
విధ్య త్ర౦య్ల గానిప్ప॥ వాకున యుపుస తే
స ఢ్ఢియు. భ్రియ౦ ప్లసు పు౦ణ్ణి తి ధ్ర౦ యుునకర్క

మ స్త్రా విధు౦ ఢ్ఢ దుచె ప్పు మ౦ర్ల యూ౦ శ్రీ కేవ యు తా శ్రీ నివ త్రీ నవు౦ యు౦ ఢ్ఢ గు వే
నగవా౦ కునే౦ ఢ్యి గు సుయువయ అనినగ౦ ఢ్ఢ ర్యు౦ ఢ్ఢ చెప్పి యుయు౦ ర్ల్యా ప్పు విచా రి౦ ప్పి॥
రిహా౦ తు౦ గ్రా౦ బ్రా ధ్ధ౦ ప్పుయు౦॥ ఢ్డ౦ వ్యస హ్ర తప్యు౦ ప్పు వీరా౦ కు౦ యుప్ల రిహా౦ యు౦
యు౦ యుపు యు నీ యు౦ ఢ్ఢస౦ గ్రా హ౦౦ ప్పి యుయు౦ ఢ్ఢ ని౦ ప్పు॥ శ్రీ దేవా౦ బి న౦ యుప్లి గ లె
యు౦ ఢ్ఢ లు ఢ్ఢి॥ వి తన మ స్త్రా దాప్పు ఢ యు చే ఘు ఢ ప౦ చా న ది౦ ప్పు వు౦ నృతి॥

ది నై రు౦ గ్గు ఢి ప్పి ని అబ్రా౦ కేమ ధ త్రత ప్పి వి ఢ్ఢి త్రా౦౦ తొ ప్ప దా వయు తస్మిన్
యు వడి లతె౦ గుర౦గ్ద యు సు ప్లి చ౦ ప్లసు ప్పు౦ ణ్ణి తి ధ్ర౦ యుప్లన౦ ధ వ౦
వ్రై న స ర్యా ధ్ధ సి ఢ్ఢ యు న గు న ని న్య స౦ త్రా సి ల్లి వా ని తి నా౦ ఢ్ఢి యువా౦ స్త్రా౦ యుప్ల
నా౦ డు గా ని పా రి లొ న గు ని గ౦ ఢ్ఢ ర్యు౦ తి ఢ్ఢ ని॥ పా౦ ఢ్ఢ ప్పయు బ్రా ని ధ తి
ర ప్లి తు ఢ్ఢ యు ర రి వా౦ తె త్రు వ రు గా వ ది యు౦ ప్పు తె ఘు త్రా ఢ గ ఢ్ఢ

లచరిత్రిసాంధు జనవ్రాం జితురాం ఖ్రీ దాం వ్యుతి వలు। శ్రోత్రీవయుం మసహో త్మ్యహిం తభూ ర్తణాంలఖ్యుతం నవర క్ష దంశ్రభూరం ప్రణాలన్యు। చ౹౹ దిదా వ్యుం క్లు సవారిని నతత్రియుం బ్యునే బూం జితుబు। ప్రూ రోశిత
త్రేం బ్యు పరిత్యహిం ంబ్రి నట్లు। తే జూరియుం ప్రబుద్ధి। విఛదం బ్బులబ్బిహిం స్పుతిసే మంతైనదా ంమ్యుం బురోపిం తుసాంబ దశి। చేం ద్వులలకేప్రూం ఖ్యుంబస్వదశి।తేంత్రియు సంత్రుశిత్తిత నృ్తయు
తైలజ నవసపిం తెంఖ్యుసాం దత్రుణ వేంచ్చులప। రంబ్బునశుం బ్లారి త్రు। వారుసుం ద్రు అబ్రుం త్వృణాలలంగ్ని కేరిం త్రులు కు। బారియదరని యుడనిన వారల కైల్లు నిరిగులు నిపుసు గ్లుని నత్రు భు యు
త్యు మహిది వి। గవచశరాం సన మక్త బాణా। లధ। యుయు త్మ్మదై మహిరధుమత్రి ప్రద్యుం వ్యు। డనసదయుంత్రినయుతనిత్రి। దనైకృతుః ప్రుత్లినయు త్రినవికసు త్మిస్తునశిత్రి త్రిల కప్రియునా
విసాంగ్ని। మెరుపు సు బారివైసుపరవసుత్త్రల। గంధ్రి। చం ఘ్రరతరసారషం త్ర్యుగ యునుం। దా నిత్రుపదరాజుతనయు। దదియుప్యుప్ర ……యుం। వ్రిరితనవం బ్యునపుడుయాద

ನಿನದಾನಿವ್ಯಕ್ತನನಿನ್ನೆರು೦ವೆಗ್ಗಳನಿನವಾಯಪದ ಮನ್ತಾ೦ಪ್ರುತಮುನಾಟನಟಅಜ್ಞಿನ...ಯತ್ತ್ವ೦ಬ್ಬಮಾ೦ಡಕ್ಕೆವಮುಪ್ರರ೦ಬ್ಬ ನತಲ೦ಬಾರಿಯುಡ। ನೆ೦ಕ್ಷುಲನುತ್ತ್ವದಕಗ್ನೆ೦ತ್ತ್ವಕವ್ಯೆಡಕ್ಕೆಗನಿ೦ಯುಕ್ಕೆ
ಬು೦ದ್ದುಕುಗಾಉಬು। ನಪಾರಿಬ್ಬು೦ರಿವಘ್ನಿನಾಬುಬ್ಬ್ವೆ ನೆರುಬುನನ್ನೆತಕಾರ್ಯಾ೦ಸ್ತ್ರವಿತುಹ್ಯೆನ। ಸ್ಸಾ೦ನಾದಿಕಾದಿಪತುವಿ೦ತ್ರಿಯು೦ಷ್ಟಿನುದಿ೦ ಬ್ಯು।ರನ೦ತ್ರಿಧನ೦ಬ್ಬುಬುಬ್ರು೦ತ್ವ್ವಗಾಉಲನುವಾರಿಕ್ಯಾರಯು।ರ್ಶಿ೦ಉ
೨೭೦ ಪಾರಿ೦ಜ್ಞಾಡನಕ್ಕ್ರುರ್ರೆನಿನೆಲತ್ತ್ರಯುಪಾರಿಯಾಲದಮುರ೦ ಕ್ರೈಬುಕ್ಕೆಟಬಿಾ೦ಯು೦ಕ್ಷಿಕ್ಕ್ರಿಸ್ತ್ರನನಾವೃತ್ತಿಯುತಬ್ಬುಜಾಜಾ೦ಬದಾ೦ಪ೦ರ್ವ್ವಿಮು ಆರಿನ।ಆಕ್ರಿಬರುಬುಮುಪ್ರಿವರಿಯು೦ಬ್ಬುನು।ವಾ೦ಯುರಿನನಕಾರ್ತ್ರಿಬು
ರಿನಮುಜ್ಞಿನಬುಧ್ದಿದಿಯನಟಅಿನಿಸಾ೦ಯುಲಾಡುಬು ನತ್ತುಬ್ರಾ೦೦ತ್ತ್ಯಗಾಉಲಅರಿದ। ಘಾ೦ಕ್ಷನುಯುದ್ವ್ಯಿಪಮುಪ್ರುರ೦ಬ್ಬನಿತ್ಕ್ರಯ ಉವಾರಿಮುರಾ೦ಟಕ್ಕಟಕ್ರಿಸ್ಸ್ರನ್ನಾಗ್ನಿವಧುಡಯು।ಗಾದ್ವಿರಿತ್ತ-
ಜುಪ೦ಕ್ರಿ...ವ್ವನ್ಸದ್ವಿರುಗ್ರಿ। ತ್ರಿಸ್ತ್ವೆದ್ದಾಉಉ ನುಟತ। ತ್ರಿಸ್ತಾವ್ವುರಿಯು೦ನಾ೦ಪ್ರಿರಯುನುದೆ...ವ್ವುಪ್ಪುನು೬ಷ್ಕ್ರಕ್ರಳ ಕನಿಉಉ೦ವ್ವುನಿ೦ದ್ವನತು।ನ೦ಷ್ಟುರುನಮುಸ್ಸ್ರಿ೦ಪ್ಪು।ಕ್ಕಿರ್ರಿ೦ಕ್ಷಿ

ಯತ್ಥೈ ಯಸ್ಯಂ ಸ್ತಾದಿಶಿ । ದಯೋ ರ್ಧ್ವಂ ಬ್ಬ ಗಾ ಸಜ್ಜೆ
ಸವಯ ಭ್ರಂ ಬ್ಬ ಯಂ ಬಜ್ಜೆ ವಿಘಾ ಲ್ಲಿ ಸ್ತ್ರೋ ಯಯ
ಸಂ ಭಗಾರ ಶ್ರೀ ಪಾಂ ಬ್ಬ ನವಿ ಡ ಶಿ । ತತ್ತ್ವ ಪ್ರಯನೆ ಲಂ ಗ
ರ್ಗಾಯ ಸಿ ಸ್ವೈ ಕ್ರಯ ಸಂ ಪೈ ನರ ಯಂ ತ್ರ ವ ಲ್ಲಿಂ ಬ್ಬ
ಪೂಪ ಪೂರ ವಯ ವಿ ನಿ । ಯ ಶ್ರೀ ಕ್ರೆ ಲ್ಲ ನೆಂ ಕ್ಕೂ ಲಲ

ದತಿ ಸಂ ಪ್ರ ಸ ಪ್ರ ಗಾ ಶ್ರೀ ಶ ಭಂ ಬ್ಬ ಲಾ ಂ ದ್ದ ಂ ಪ್ರೈ ದೇ ನಿ ನ
ಪ್ರರಂ ಬ್ಬ ನಲ ದಿ ಕ್ಷ ಯ ವಿ ದಿ ಚಿ ರ ಯ ನ್ನ । ನಾ ನಾ ದೇ ಶ ಗ ತ
ಸಂ ಕ್ತ ಪ್ರಾಂ ಪ್ರ ಗಾ ಸ್ತ್ರ ತ್ರ ಸಂ ಪ್ರ ಸಂ ತ್ರಿ । ಪಾಂ ಬ್ರ ಲ ಪ ವಿ ಪಾ
ಯಾಂ ದಿ ಪ್ಪ ಮೋ ಪೆ ಪ್ಪ ಯ ಪ್ರ ದೆ ಸ ಶ್ರೀ ರ ವ ಲ ನೆ ಲ ಯ ನ ತ್ರ ವ ಮ
ಸ ಧ ವ । ಗ ಪ ತೆ ಪ್ರ ತಾ ದಿ ಪ್ರ ಶ್ರೀ ತ ಪ್ರ ದಿ ಪ್ರೊ ವಿ ತ ರಿ । ತ ಸ ತ

ಯ ತೆ ತಿ ಪ ಯ ದಿ ನಂ ಬ್ಬ ಲ ತ ಶ್ರೀ ಯ ಪ್ರ ಶಂ ಬ್ಬ ಪೋ ಪ್ರ ದಾ ಯ ಸ
ಪ್ರಲ ಬ ಹ ಯ ವಿ ಧ ಸ್ವ ಧಾ ರಂ ಬ್ಬ ಬ ಹ ಬ ಪ ಂ ಪ್ರ ನಿ । ಬಿ ಯ
ಟ ನ ಕ ರಾಂ ತ ನಿ ಸ ಮ ಕ ಪ್ಪ ಪಾಂ ಕ್ತ ಪ ಲ ನ ಪ್ರ ಪ್ರಿ ಪ್ರ ಪ್ರ ಸಂ ಗಾ ನ
ಡ । ನಾಂ ತ ನ ಯ ಕ ವ ಡ ಡ ನಿ ಧ ಪ್ರ ಯ ತ್ರಿ । ನಿ ಬಾಂ ಟ ಬ ಪ್ರ ನ ಯ
ವ ಲಿ ದ ನ ರ ನೆ ಲ ಕ । ಪ ಡ ಗ ತೆ ಲ ಪೆ ರ ಪಂ ಪ್ರ ಪ್ರಾ ಶ ಲ ವ ತ್ರ । ಶ್ರೀ

డ యద్భూతా దృష్ట ధనాశ। వెయలలశ మ సుమ నివార రింపు వలదై
యట్లు నా ... ంబై గావించు సత్రయం గంబున నైన
స్త్రవతం యుతురణ మ బాంధబాం ... వరుం। దస్యలి
ధరింప్రరి।రాంద్రే స హారరణాం బున్నశాం యుగమ సుయ
నాపుత్ర రహా శ్రం బున్న నైచిన।నదిపద్మతం బున్నల —

న త్రెుధవధనైం రం ... తిరవ ...
రంద్రేన వలప్రశ యం బున్నహం వ।ప్రు ...
యయుద్ధ మ నాంలవ।యద్రు ...
సబవధ వరాంరయం ...
యం వృద్ధిద్రేగల ...

ರಿವಾರು ತ್ರಿವಿಷ್ಟಪಾದಿನಂ ಬ್ಬಿಶಾಯು. ನಿವಾಸ್ಥಲ ಸುಪ್ತೈಶಂ ಸ್ತು ಯು ವಿದಿತಿ ಸುಶೀರಾವ ಚ
ಪಾಡ। ಶೀರಾ ರು ಸರ್ವಲೋಕೈಸಿಂ ತುಲಯು ತು ಲಾತಿಂ ಬ್ಬಲ ಶುದ್ದಿ ತಂ ಬ್ಬಗು ನ
೭೧೭ ಜಲಧಿಲಾಡಿನ್ನವಿಡ ಬಿಸಕ್ತಿ ತ್ರುತಿ ಬ್ಬಿಂ ಪ್ಪು ವ ಗುಮು ಜಲಧಿ ಜ. ಲವುಲ ದಿಸಿ ತಿಂ ಬ್ಬುಗುವ
ಯಿ ತ್ರಿ ಪುಬಯಂ ಪ್ಪು। ನಿವಿತೆಂ ಬ್ಬುಲಯುಂ ಪ್ಪುವಿನಂ ಬ್ಬದಿ - ಯಿಂ ಡು ತಿಧ ಗಾಂ ಪ್ಪನೆ। ನೆ ನೊಂದ್ಯುನ ಪ್ಪುಧ
ಬ್ಬು ನಂ ಪ್ಪುದಿ ಪ್ಪು ನಾ ದ ಬ್ಬುಗಾ ನ ತಿ ಯು ಗಂ ಬ್ಬು ಂ ದ್ವಿನಾ ಯು

శాకర దృ। వీ స్కేంగా స్తుత వంశమ్లకారయుం గ మో।వలవ దిది స్తునన

గయూనవేకతి నిష్టదా స్త్రుతి జ్ఞమున్ని యదినె పుంలన్రుం పు ంపులు ము దియున్భూషో గావెంన్నడు

గాహానముణ। నిన్నగతే స్పు వడి నధర త్రీపమ్ము। ద్ధిత వంశిగ్ర యుఖ్యాతే త్రిదేవుసే

తాము ముయునేము బుద్ధి నెలగి ప్రొపుల్లై త్రుయా భక్తుత ప్రొంపోయమలకు। నల

పురండ్రేని ప్రుకల స్తుతేనెంసన్ని। డుంస్సులలకు పింపగావిం చ్చునవుడ్రోవాని। బూ

సాంఠు నం శై బుకృర ం బ్బు ౹ బు నాం ౹ యు సాం ఠు గ భ ర ం బ్బు న నం ఠ్రి ౹ న ల వే ద వే ద

ఠ్సు ం బ్రా ఢి ం బి న త త్రు సా ద ం బ్బు న ద్రి వ డ క ర ం త్రా ౹ నా ఠ్సు ం త్రు భ నం శ్రీ భ నః

బ ల లి శ్రం బ్బు యు భ యు ం

గా వు ౹ న యు వ ల శి వ షై యు ం ద్రు తా న తె బి యు — చ్చు ౹ త ఫ వ వ ం శ్రీ ం బ్బు న ం శ్రీ

ం చ రి ఫ ం రి ం చ్చు — రు ం శ్రీ రి యు బ్బు ప

శ్రీ త్రిసంధ్యం గ నమః ంకు చెప్పున నం. ష్టు బ్రాహ్మణ్య ...
ద్వితీయత్రిం బ్బువిషం బం ... యుకు ... కింబ్బువనితాసం
బ్బుశేష ... దంష్ట్రిడిదీని నం త్రి ... మయంత్రిపలన
వి త్రిం బుద్ధులు. ని నసంబ్బుభునా కుఖ దయునే ...
విరిం ... నదివ రిష్టు ప్రసాదం బ్బున గ ...

నిం బట్టు తుని భక్తిం బు. నసతి దుత్రితద్వై ప్రాం. పూర్ణాను బూర్ణ ... రవుర
... న కాలం బ్బున. నచ్చి నసా పుర పనిట్టు పంచ్చత్తుం బ్బు బాం. ష్టు ...
నెరింగి న వాడై తన కుబుద్ధి తావదనం బ్బునాం పూర్ణం బ్బువే. మిద ...
నరిమునినా భక్తి ప్రసాదం. బ్బున ... వల నసంరావి మయ్ కృ ... నసుదు
వ ... ం ... ం బ్బు నభరిం బ్బుమాం. ... నరి ... యుక్కు కనరు ... బ్బున సుద

... యుం గ్రాం. ర సయు ... నది పురు పవి ... గం ... బ్బున వం ... ం ... నయు
... కష్టు ము వి వల్ల నత్తు బుద్ధులాఖ్యం ... నని ... ప్రప ... కం.
... పుసాం ముం ... ... వరిష్టున శిష్యుని ... వయ ... ను లబ
సుఖవ ... తన ... దయుం ... యును దా నిబుయు మ తి నిస ...
రతా ఉనం ... వి శిన. నకృ కుం. ష్టు సురా జపి ... నక్షిం

రంపు దారి నాము గ్రేస్తు లోం తేఁజున్నా నేతగ దేవదేవు డుల
సుమన జరుగా పయుద్దాన్నై నయు వయుయుష్ణ కాంపవ
౨౭౪ నవాంచి కిత్వశీష్టం ద్వి ష్ల దిలవాలుదు గు గనె యుద్దేనపి
ప్రేమయు దకోన్నను మన్ద్రైడ నఖా గ్రహోత్కాలు లవ జ్జచేసి
లక్ష్మి జా నుతా నుండైయు ంచ్చు నివేలు నతిభ త్రిం

జ [illegible] దివి నాయక ఘు రాగ్రాము [illegible] ంఖుు నవదేయు
వలు క్షుద్రై నక ల్యాణ ఫపాయుం క్షు వశీష్టు నకు నను సొన్నారం ఖుజె నియ [illegible] కవలు
నెంప్రి బ్రాంహ్మణాలు ంకంఘ క్షుదైన వగ్రాం [illegible] ఖుఖు కలు గలు ంచ్చు గినగల
యువరాంనము ఖాం ప్తై ప్రతా పకోం నుద్దై లనె యుద్దవి కర పీనన ల్లు చేయు దున ని
ఖున్నుబిం ప్రి తావ్వి రాక్షుసుం దై వుదయుం [illegible] సహాంతం ఖ్యునవనం ఖుునప్పం

కెంప్లు సంపద్యుత్యు వయుల్లు వంక మతి నుం ప్పిరాం [illegible] యుం ప్తే నుడె డియుల ప్పు
యుంస్త్రై వుని ప్రాయనే ప్రసాదం ఖ్యుకీ వలనంబు వి యుక్త్యతాం ఘాం ప్తై నితి నక్ష
రశిప్యు దన్లై సుతి యుం ప్తు వింక్ర బ్రాం ద్రోణాలుల కవ జ్జి చేం ముక్తన ము
యుం ంప్యుతాం పతి వశి ష్టుం దంద్యైని యుదయాం ద్రావ్ళు రం ఖ్యునకెంచి సక
స్వరి యుప ఖు సైలం బాన్ను బ్రాం సక్కాం మిథు ప్తం ఖున్నురు ము ప్రాల్ప

వి డి వి త స్స విష్ణాధ్యం బనే నా ని త రం బున్న కే ర దె క్షి వి హ
త న పి యం డ్డుల త్రిపురాకె నక్షత్రయు త్రిను దా ని శ త్రి
నా సు మా శి సు ల శు యు ప్న్ఫ్ తా వ హా న మ రె జ్జే వే ద నా
శ్వ రి బున న ను ం డ్రి న వ లు వేదం బున యు ద ర్శ యుం ల్లి న వా డే
త్రి న శూ వ ధ రు ం డై రా ంద్రా త్రా త రం బున వ చ్చి వ ద్దే

కే నా ఖ ర నిం లయ ట్లుసె క్షు వి థం బుల నా త్ర గ తా న్నిగం బు నం స్ప్తి త నిక్షయు
ఖా శ్వ న శు డే రిం గ్రిదా రోసే య ు ద రం బున న సుంస్ట్ర పేదం గ్రా లం న్ప్ర తం బు ను వే ద ద్మ
దం బున దే ని పుం ణ స్వి ద ర మున ను స్నా దు పు న్యం ద్దు వి ద్దిం న్న ను ం ద్ద్యు న ల
కా త్తు మ ఖం బున సూ లి యు ను స్తి త హృ దం తన గు న ని వ స్క్లం ద్దు మ ర నా
పు నా ధ్య ద ద్ద ల ల యు పు క్షం త్రి వే ర చి వ ం వా ని సూం ర మ్మం ద్దు మ సె ము ని వ రు ం

బున్న ను నీ త్రా ప్త్ర వుర రా ల ం డ్డై వ శి స్థ్ల ని బా త్ర వ ం బున్న శ క వ బ్బు హా ద లు
రం బున్న మ ధు రం శ్రై కే తెం త్రి న వి న్ని ను ం డ్డై య గే య క త్రి వ ను న ం బా రో వె సు ధ్రీరో
తా ధ్న యు న శే ల ం డ్డై న శ త్రి వ ను వే న ం బా రో వ విను బ ప ద్రౌ ం ద్దె శ్లు న
సా యు ని న్య త ల ం డ్డై ని భా త్ర న్నుం బున న ను ం డ్డై నం తన్ను న్నెం చ్చి నా ద ర
డ వా ం ఘ్య రం బున్న నే రా త్రి సు ని వా రి ం త్రి శా ం ద్రా త్రా త రం బున వ నం త ద్ది

వి డి వి తే న్నె విహారధం బునె నాని తే రం బున్నకెరవె ష్టి విహా
తన పి ంక్షన శ్రీక్షికు వి నక్షస్వయు అనుదానికత్తి
నాను మారి సుల కుయు ష్టు తోక మానస మంత్యే దేవనా
థర బున నను ంక్షిస కల వేదం బునుయదక్షయుంబున వా కే
శ్రీన నూర వధుం హైరా ంబ్రాత్పారం బున వచ్చి క

కె నా వర తెం లయు ష్టు నె క్షవి ధం బులనా త్రైవ తాన్విగం బునం నృత నక్షుయుంక్షు
శాస్త్రన స్తుడే రం క్షిదారకే యుదరం బునన నుంక్షు పేదం గ్గాలం వృతం బును వేదస్య నిక
దం బున దేవి పుం రా శ్రీదర ము న ను న్నవా డు పుష్పం క్షు విద్యం న్య ము ంక్షుమయులు అక్షవర
కా త్రి ము శిం బు నూ లిదేవు న పృత పదు రం క్షన గు నని వ కృష్ణం క్షుమరనాన్యవ
వనా ధ దిగ్గా లి లయు వ క్షు త్రివ రచి న వా ని నేం తక్షుం క్షు మ నె ము నవరం

బున్నను నిత్రా పనుర రాం క్షైవ తే క్షు నిబా క్షు పం బున్న క్షు ప వ్యహాదు
రం బును మధు రం శ్రీ కే తెం బున విక్షుము ం క్షైతుదే ల క త్రైవడు వు నం బార వె నునూ రా
తాంక్షుయు నకే లుం క్షైన క త్రైవ డు వు నం బార వె, విను బుం ప ద్ర్ం హైక్షు క
సాయు నిష్పతుం క్షై నిశా త్ర పం బున నుం క్షైనుంతక్షు నెం పునా డు రా
క్షు వా ం హూ రం బున నారా త్రే సు నిరా విం పీ తా శ్రా నారం బున వనం వది

యుధిష్ఠిరుండవమునకు బలవత్తరా క్రియలక్షిమయు వడి ప్రాప్తి
నిరతిరేకంబగుదేశంబునందున నరాయ నెవ్వరు నీ స్వానాథుడును
సమము పూజిత గనెటపకవేంబు ప్రణతి కృతపుణ్య్యము
వేదము కృషయుగ్ర శ్రీ కైలాసదల వేము రాష్ట్ర వెల్లయుం
యారాధనాకృతదైవత నాగునము లను ప్రకృతి నిన అతి

సత్పురుషులు ప్రాపృవసి ప్రసాద పొందికయా క్రియయాంబ్రహ్మయనె ఉకేతమ యోగ్యమయి నిసాంధు నదరి
శ్రీ పాదభక్తిరీయుబంబుల తో బ్రహ్మంగు భక్తియుం కృపావరితల సంధరంగ కృపాంబు
స్త్రీలక్షణ నస్వనివల్లభు దేవం బంధువు క్రియ తేను యెక్కడం స్పుల యని కారణ దే
ప్రపన్నసాధు వేదం ఉపాస్యనదిను వద్దనంతం వత్రి బ్రహ్మ కింస్పునస ప్రపన్నసాధు నవం
కలసనవేకముల బాల దె ప్రెసన్నంబు నదంయు కరిపద క్రియ సంస్థితిం పుణ్యశరీర కృపయు

గ్రతపం బున పెం క్రుమను కృతిపబ్రహ్మ కరణ ప్రాంతము కర్మ్యరావిపటంగము
లనె త్రిశిరవమునదస్వ నిసాంధునిచెరబ క్షేత్రసంచయములును తెలిత వి వల్లి తారం
సుపైన నంత్రు సంత్రుత ప్రతయు యమ ద్రుపదులను వారలబాం క్షేత్రనె దే
త్రినెంబడి యుదయాను కతెదిత్వంబులు ప్రతి కృతి బోధ్యుపలం ప్రైవనది
సైవదియు నింగినన నదియుంటి నాడివదియుతనరక్రి నపాబకములు

వడలయనెరవనిచి। నష్టుడారాజురాజ్ఞ్యుపొధిష్టితుడు
తనశిష్యులెల్లదారువనమును చేరి వినుమానవమాంసంబుగానెరిం
స్థిరపతినెనివిలయమ్మునబ్బారంబున్నారాంపంబునకల్పా
మునంక్షరనెవసుభవిష్ణుమునికశిరసవగతప్రాణము
డయ్యెలిబుద్రవిదేరాగకళికే। ఛేరశు దాన్రైవజిప్తు డ

సలపుంజేసి। వనుష్ఠోగ్యం సంబ్బలాత్మెనను నవసపటిష్టునదిగ। నాసూపరా
గ్రికేడునవిగిలుకెలతివిరేయభూరిభ్యుంక్షినుమాంసవమాంసంబుల్లుభూరిడభూరిబ
శ్శ్రాంతుంభ్రువు నుశ్రుధ్ధాపంబులిదెబరాంక్షునంతైకత్రివద్ధతువభ్రు। నేకాంర
జ్ఞుకోపిరాష్ట్రమిత్రపుత్రుధారిదితుంక్షై।పదుంప్రుదెవశిష్టుత్రులనంక్షరకధింబు
పాంరభ్యే।దిధర ఇశిభరజులునాగెంభ్రదేదాభ్రినత్ల్లుయ్నభ్రిమిత విన్లక్షి -

యంక్షువర్ధనేశసంబునవంక్షనె। యుంమ్మగావంక్షిపెత్రినవభ్రుంక్షు
నయునెక్షిరాలక్ష్మవునేవుమునుష్ఠులియంక్షు। వను వనివాడిప్రుశాపవం
ణాంబునసాంక్షిత్రిహాంపన్నివసారయుంబునంబవింబ్రె। దినఫలంబున్న-
నాలుగిలునలతులరాంత్రునవిహాంతులబూరబుక్షెరవు। యేయాంగళశు
శ్రీకైవివశాంత్రశ్రద్ధెమదిధాంత్రుణాతెకియ్యమునువలంత్రు తెంచుట।

౨౧౯

విగాం వునగాం(వ్రు)సులక్తన్లై వలసుకృతికి తేరంబ్బు [illegible] వనం
ప్రుమంన్ర్యనవాన్పిటు ౩ విశ్వాని త్రుంక్తురిగి వారయి తన్లై
షుపాండునంత్రిరాయ్యూ(వ్రు) వేశిం బ్రులయు న్రుకి గిలురాంత్రు
త్రికల్లాకృపాడునెల్ల్యనాం డాన్లు ప్రాం హస్యాలంక్షు త్రి
వ్యులని తనబానసంబ్బు వానిం చివిచి యే నెలన్లు బ్రాం

బ్యుగానులక్షు మని సావా నరికాపంబ్బు బ్బిన కల్యాషపం యుంక్షుం మ్యుని వ [illegible]
లుంగ్ల సుంక్షనం త్రుపి రాజుంక్షై యయుంక్షైనం తిల్లు నెను న్లైర న్లైను లింక్షె యుంక్ష సువానం
నందిక్షుద్నైలయుం స్నరాం బ్బిశిలు విడేవి తారన్లు యుంగ్లకవద సైకలహింయుడే [illegible]
ధికడ్డి తాంత్రి న్లైం వచ్చితనకు నసాంనం బైనయుం న్యుం బ్బిగినల్పిన్లైలాలా యి —
హృరాయనశి గుడువనిచ్చినం చిలయుంక్షి వి: విష్ణురన న్లైవ్రు నవసాంనం బ్బు

యయుంగ్గాని లింగ్గినానే కుశాం పవేంగాంతుంగా బ్బ ప్రనాబింక్ష్యు వన్ని ప్రాంధి ౯ం
బుత్రుంబ్బి నవాడుని కవ్యిలు త్రును న్లైశం బ్బునాకిశ్రాశం పం బ్బునంక్షునివల్లు
ప్రుడారాంబకారల్లిం బ్బులింక్షు బవ్లు బుద్దిత్రైం కల్యాషపా మడుంక్షైయువ
వాడంత్రికిపురం బ్బున నుంక్షినవి విధియు ధరిరాం త్రుంబ్బున భుదుశలం
త్రికిసుడువబెళ్ళుమనివుంబ్బినా వాడు సునింత్రిన్ర్యాడ్లు పొం నసం బ్బు

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

యకేతుండస్సేనం మున్ని యంత్రాను ఘవఋతతియస్ట్ · శ్రీ
దిక్కిలిక్రుత్యొయం గ్రశ్రీయేం పిల్లనన్నంగ్గారత్తుప్పి గుంభ
౧౭ పీనాఘశఘనఠరే గకఠగ తష్టల।రయయిశభిమష్ట్రి·
భూనం మ్మిబూంబి·విశ్రుపిత్రుంష్టు · నిస్సితవిదశి
దాం ఘ్మిగాంమతిం।దలబివిరజ తప్రుద్రైవిడబిధార

స్తోయం స్త్రిరంగ్రినం ఠ్రియుమం తనేశస్త్రిం ఘ్మిం ష్టునేవప్రినా।భినులకేఠగబిం
యయుయ।వాలం ఘ్మినేశబలయ యనా।శ·శ్రీనాస్తుత్రుం ఘ్మిలశశయవనవే·శ్రీ
నైంనమ్మినశే నమనాం।స్గయపేఠగవయాం దుయేంభినాయులపేరశగనిగచె
తక్రు।రాంబయ్రై త్రుత్రబలం ఘ్మినింఠ్రిం ప్రి।యల్లబలం ఘ్మియతమక్రిఠత
రాశైలవనాం త్రిరం ఘ్మినక్కి।శ్రీలయయతపశ ఘ్మిష్టేశనుదావిశప్పితుష్టై పడకే

స్తురతేగబిదాంస్తెనమయయమస్ట్రురుం క్షదినదినశనయాం త్రిరయుం బర్లుపే
ఫుక్షాశింగ్న।ప్రవిశనిశ్వుకులనువదనం ఘ్మినదరదబంబరతలనుయక్షిం
నైన్నమైయగప్రుతిబలవయనులవల(గ)క్షిప్రుంశ్రుతే భూ · జినితంష్టైనగ
పాంశలం క్షియనిఘయపాంయఫుగరాం భ్నిసం ఫ్రుదుపభూంగపయవెల్లడ
స్నాన్తేతపాం।బలవయ ననప్పిసం క్ష్టుతలప్రు·శ్క్యమనిస్సయదిస్సకక్రుయదే

వశిష్టం శిష్ట నిలయానం త్రాధనం ఋష్ణసనం త్రారాఖ్యియుక్ ।
సప్తులతే లసం ప్రది లూర్యమ ॥ తిని నెం రులక్తే గాందనిన న
మెయదపుతనియప్ప బాలయా న । నెంల్లైతవివెష్యదపునవష్టే
ధు । జసులధనము గాంచు జనవి భుం ష్టుచరుగాద ॥ ప్రి
లవలనిత్రరదం ష్టతాడనం [illegible] ష్టుం ప్లుడియు

నాననగునయష్టియ ప్రిదిపి కుల్రికిన్ని కిదియం లయమసు కే । ననపి ష్టృదేవతాంధి జనం
వాగ । వి కష్టిమిత్రుం ష్టరయే ను క్రు । త్రియయుం ష్టు । నిగ్రహం సుగ్రహం సమధుర్ఁం ష్టు । కీర్తి
బష్ట సు ఘనిమిన్నైనం బరిగ్రహం త్రు । నని నం ష్టినిం బష్టుకానం ష్లుం ప్రుకం బయికేన
దానదారియం ష్టుదాంఢను । నేనిసంధుయాకశ్మేం మనేయయునయయు ఘ్నువి కడ
రహాభు న శిష్టనెం ష్టుష్టకి ప్రియ ష్టని యభయకయ్యనం నెల్తి యయు పే భుం ఖి తి । నిష్ట

బష్ణ ధ్య్రుల టేయయబం ష్టుదుగజనన [illegible] ఘుర్కి బ ఘు ద్రసు బాంల్యుత
ప్రాం హర్ష్యాణం ష్టుదుప్రశాం త్రం ష్టదయే మిశ్రాంరియ నేహం ష్టుదు । దినిక్రియక్తు
శిష్టుం ష్టుబహాంబబం ష్టుయగియపదులవలనబాధబాంధయు ఘుం ష్టునసే
మత్రుం ష్టువశిష్టహంమధ్యేసువుం బష్టుకానం బం ప్రాసప్తధిపష్టుక । జను
లుభిశరష్ట పరులంతిష్టితరేవిధ్యం నష్టతయ ష్టుతిధ స్త్ర్యవెంబెయున్నన వివి హ

మిత్రునతి త్రితం బూం జిం ... నిశిస్థిం నినేనను
ము యుదధి కు ల్లిము యున వారితల సప్రా। రితడ
౨౧౧ దాస్తులి శ్వమిత్రుం ద్భువిస్సితుం ద్యైయనాత్మన తే
సు। పధము లకం రుని శైనైనచా యు యుయునయు
మిత్రుం ద్రువశిష్యునకిల్లనియెం। గిఋధని తేం ద్బైను

నెబా మతేం బ్బునైన ... కం బ్బులు సురి యు। తేవ నంద్బి నియుమహామ
హ యుదధి పాదా ధరిణి న్నత ఫలిక్ష్మిం బ్బులు తేక్షు। రాం బ్బనేను రకెము
బ్బునాయిని దైతు ... ఋమం బ్బులు శం ఋనిభ కరాబియు
సుమియుదవిధినెరినయున్సెరెని। మ్మునికి ఋ న్నైముననుం యువయిని
నెప్పైడు వానినెను ప్లైలదుమెయు దవులని త్రైదే తేక్షు। యుం మున రాంబ్బున్సైనమైద

తేక్షైనుం। రనిచి ననవియు సుదరంబ్రు తనడు ఋ నవెయు దవతి। ద్భుతే
ఋష్టచతుర్భిదాహరికం బ్బులుఋంద్ధురత్యై ద్ర్వముం త్రైను యుకన్నేం ద్రిన
వలు శ। హాదుసుని ఉదచం న్నయుఋలచ శైహాయుఋకినా ...
శ్రాద్ధుచిం త్రింత్రై। తత్రుతి త్రస్వాం కుతేంవాం లవత్భిదలుయుం ద్రై। రికది
ఇగతూబ్రు ఋనాంశ। నమ్మునే హం మధే న ... శ్వరిని

೨೦೦

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

శ్రీ నవ శ్రీరవి సు ... సుసుర
రర బసుధయుకు నిండియనున్న ...
తుల్లి పది యుం న్నయాంతనియాం
బచబృతిపాంతరాంగరిప థ
మాం విరంతమతనే గుదెం వ్రు

... పవి ... సాయం ... రత్నసేను ప్రియుంబ్బు గలదేని వలదయ్యిన నకనదుం గు
యూం మ ప్రతాప ... సంబ్బుల నాంధితున్నాంరాంధింప్రు పని బీప్రిత
సాంత్యుంబు ప ... తలబిలిపరికేళ్ల బ్బుల దారనా యూంచ్చిదిరియం
యయబంన్లెరు హెలికుథ వత్రుభాం పురాంతు తకురి తుండ పాంథసువిశిష్టు
నేనిబతెంన్ ప్రభు సంపూతు ... (శ్రీ)యుంబ్బున సుఖవపుయుత్తుడలంబ్రు

తయు నంద్రి శ్బునిం తత్ప్రం కసాంబితం త్రం బ్బువేకని నేరుంగ్గ వెన్నా
పతియుంధి త్వపింక్షులం బ్బునకరిగానిత సంపత్తియుంమ్మి ధ్రుడు సు
స్మృత్యాంపతి సువాశికత్రసర్వ ప్రతంబ్బు ననుండ్రుం యూం ధితన్నా
వశిష్టుసువాసు నిం బ్బురాతిపాంతునయుభ్రుతిరాంద లచెనిష్టమెరి
నిపద్రెండ్లగుధివంబ్బు నకునే గుదెంవ్రు వకి ష్టుండుతిప్రతార

೨೭೬

ಪ್ರಾಕಯುಂ [illegible] ಬರಾಕಕುಂ ಸ್ತುದ ಯುಂ ದ್ವಿ [illegible] ವಶಿಷ್ಟನೆಲ್ಲಿ
ಯುಂ [illegible] ಮಹಾತ್ಮೆಂ ಬಲ್ಲನ [illegible] ರಿತ ನಂಪಾದಿ
ಮನ್ನಿ [illegible] ನರಿತ [illegible] ಸುನಿಶಿತ ಧನ [illegible] ನ್ನಿಯುಲವಾ
ಠಿತಿ [illegible] ಯು ಬಾಂ [illegible] ರಾಂ ಪ್ರರಥ [illegible]
[illegible] ಯಿಯು [illegible] ವುಯುಲ್ಲ

ತಜ್ಞಾಂ ತಕರ [illegible] ದಿಷ್ಠಿಯು [illegible] ಬೆಕು ಸುಖ [illegible] ನಾಂ [illegible] ಸ [illegible] ಬಲ್ಲನ ತನ
ರಂ ಬಲ್ಲನೆ [illegible] ಯುಡು ನನಿ ಯುಂ [illegible] ತನ ಮನ [illegible] ವಾಶಿಂ [illegible] ನಿಯಲು ಸಿಲ
[illegible] ಲಗಾದಿಂ [illegible] ನತನಿ ತಂ ಕಂ ಬಲ್ಲ [illegible] ರವೆ ದನ ಯ [illegible]
ವಾಠಿತಿ ಸುಂಡಯು [illegible] ತನ ನಿ ಸುರ [illegible] ಲುಲ ತನ ನಿ [illegible] ರಂ [illegible]
[illegible] ಯುನಂ [illegible] ನ ಯು [illegible] ಬಲ್ಲನ ನಿ [illegible] ದನ [illegible] ದನಿ

ಬನ ಕು ಪಂ [illegible] ಬಲ್ಲ [illegible] ದ ಲ ನ [illegible] ಪ ಧ ಪ ನ ದ [illegible]
ದಿ ನ ನ ಯು [illegible] ನ ಪ ಧಿ ದಾ [illegible] ನ ಂ ಕ ಯು [illegible]
[illegible] ನ ಮಲ [illegible] ನಿ ದಾಂ [illegible] ಯುಂ [illegible] ವಾ [illegible]
ಮ ತ ಯುಂ [illegible] ಬಯಂ ಬಯಂ [illegible] ರಧಿ ನ [illegible] ರಂ [illegible]
[illegible] ನೆಲ್ಲ [illegible] ಬಲ್ಲನ ನಂ [illegible] ಯುದ

న [illegible] ప్రసాదెర భాంగన్న భాగ్య [illegible]
ము। నమ్మిన [illegible] యుం ద్రుపద మనేంపక్షనమంతేం।
[illegible] బ త్రియాంధమైనె [illegible]
నెల్ల [illegible] యులం [illegible] నుదంష్ట్ర [illegible]
వరుడు భా [illegible] రకం [illegible] నగురు

మునంత్రిం బున్న నవరి [illegible] యు [illegible] పడి [illegible]
క్షన భాను న ఛత్ర [illegible] విధా [illegible]
త్రిష్ట్రులై [illegible] రతం దత్తురితారం [illegible]
యుక్త [illegible] నట [illegible] బున్న [illegible] యుననినేడి [illegible]
నుంపది భూరుతుంలైన దానికి [illegible] వెరలం

న గన్న [illegible] బున [illegible] ననె రిం [illegible]
[illegible] తెయు [illegible]
[illegible] నారికి [illegible]
[illegible]
[illegible] కుం [illegible]

[illegible]

[illegible]

[illegible]

ద్ధియాంచం గ్నిసల్లు గా గమువాయా మింద్రుయంత్రే
౨౦౮ కొన్నారిద్ధక్కం స్సమియకన్న త్రీమువ్విగ్గ । స ద్రిలద్రుగా ద్రువ
నమువ । తేటి గరం బున్నను నేరాం ముదం బున్నన గ । న్నె విద
ప్పుముదనకద్దుగ కమాంక్షగా లద్రు ఖాంతచే తమ్మం
బునననిమిప ద్రుం బున్ననం బాం ద్రిత ననయాసంబ్లు

నసం గుణాం ప్రసంన న్మమైపోంల తీయుం గ్నం బున్నన బొప్పిద్ధిన భాంచ గ్గా త్రిత్వయే
సత్రాం గ్గియు దిది వ్వి । కం న్నియు సు నన గీ త్రి రాం ద్రిమ్మే కేన నె దికు ను యుం న్నిలాకి
నయుం త్రిసుం ద్రియు మవి ట్టిలతాంలదిత రంగ్గి భూాంబ తేం । వేముగను
క్షైత్ర దియున్నిసు సుగా పా కబద్దుం ణ్దుసుం బాలె । త్రం న్నైరం గ్గకనిరతర
యుదాం నిది యం ప్పు నిధిపి । సం పర్రిదు గాయం ప్పు లా నిదిల్లి నిదామెయగియదెమయగ

మిద్రుం గ్లెం బున్నచేసి నెంక న్నై । ప్పసివనికం న్నియుక్ష్మేయుద్రుకం న్నిరియు
లసి త నే త్రయు గం బున్న ను నెంక్షు గొక్షు వాంతె రయుసద్దిని యాంన
రై త్రు కం న్నకయని క్షిత్రి తయాం వదిలాం నసం ప్పు ద సాం య వయుద్రిని వత్తిక్షి
విసేకబాంతసం భూమి తయుం ణ్దుసుంబాన్నివె । త ద్రాంగా మమ్రిదె పాం నం
తి క్షుము బలయు వృక్షిదా నవి । క్షేలయు న్నదా నయేనతం బున్న । కేత్రి

నె క్షిథం బున నబి డలయు డునేం యు నిఃదల పు బు సం న్న
పవాసనబిఘు డు ఘ ఉవలగనన పాబు నం ట్ల నం ట్లునథితె సతినత్ర
క్షు యుం ప్రైదప సుం ట్లు తబి యునైతపః క్రుసం న్యహ్యెఘ వఘ
దబాంబియ్లె। ఘనిలు క్షపర్యితత్రదె శం బును సం [illegible] ఘకఘన్ని
[illegible]లాంచ నం బునన ని ఖ్లని వి తె క్రిరం చ్చె। ఘ సి ఘ [illegible] న న

యుత్రప సు సుబియు ఘ త్రితపయు జేసె క్రుఘు దజాం భీం థ నెంక్షి సు డు ఘరతతఖయు
శనెసు వెయుం సు న క్షినీ। బగతి క్రుకిక్షి హై వెయు సు సంవ్ర్విరణం ట్లు మ దినయ్లివు
క్రుం త్రి న్నసు క్షనాం డు సం వ్ప్ర [illegible] ణంబుం ట్లు సల్లిగయునాంబినెంథంబి క్లిక్షై। వ సం బున్నసబ
యుసె నంత గ న్నిశిబుబు। తన కత్రుఘ నిబి శశిళ తం త్రి [illegible] సం త్రిపబున్నన క్షిత్రు పా
[illegible]బి క్షి యుస తెం చ్చియుస కాం త్రిమి। క్లెల కేయు క్షబి [illegible] క్షిన ఘ సః గ గ న యుఽకి

యు ఘక్షబి ఘ డుసఘు సు కాపాం శుం ట్లు సర్వరణాం ట్లు సానాపాం దు [illegible] బ్రిపాసె
క్రుశిః క్లి సు పతబి న తి ప్రైధాయు దం బున్నన నిలబి త్రాం న్గినం బున్న [illegible] సు గ నెదబి
బిత్రి మిం బ్బు బు యు ధి తె క్షి త్రి పాసాం భీ ది ర వ ఉ త ఠం న్నుం క్షి। యుసె తథం బ్బపా
నబి। గాం బ్బ న సు యు ఘుగ బే యు [illegible] సం న్న వ త్రి నిభా క్షినుఘ వ యతె నియు ని
క్రుఘ గ గ నం బున్న సం క్షిం క్షి। [illegible] న ని త లి త్రిపా త్రి [illegible] [illegible] సం బున

దనెడుసగలపాంట్ల పుత్రునేను త్రాంపన్నదెన్న ప్రిష్టి।
కొంపతి।మహీంసురపురస్సుతుంట్లమున్న।యల్లి
౨౦౭ నెఖ్యాంపతిం శ్రీతాగా।పాలదయతారకీండ నుసత్త్వం
పవికితీదుఖుదనుసద్యోమకృాంత్రేలయులనుసద
ననుట యులశ్రీమలర్లీగానకిమలాంగ్ని।తపతి —

వనుపతిసిమస్పదాంత్మునంస్య।నేంవపతింట్లురా శ్రీయుక్తింబ్బినచేనితన్నా।మెనవ
యుష్టంబ్బులకత్తలంబరుంబ్బును।అరిచేతముచేమయ్యుంగఖుమునిస్ర్త
సృతిశింధగధర్మతత్త్వస।వైదిఖురస్పరింప్పుడుపవిత్రచరిత్రముసుశీలంసురకిత్తి
యెుల్లచెప్పు।మన్నతపతికసత్యలన్నైనవిధమునవలయినయజుంనునసు
యుయుణేశంస్యకదవశాంయుతే త్రేగా।యెుప్పనసంప్రాప్తయ్యైనవానిఖాంచియు

భూతిగనిరిమదీర్తిపటపడునుద్దేశాంతిక్రమయ్యా।మన్నజ్యుం॥ న...నుమ
న్నీలంగన్నిదసంగన్నిలంగన్నిసంస్థాదితమ వృశికాంతునద్దైనబాపమయుబాంట్ల
మునుయఅల(శ్రీ)వనవాంశిదక్షిణన్నంక్షనియెుమన్ను।(శ్రీ)నేషుదాంపత్యలిని
నద్గాడవస్త్రంక్షీత్తునయెయసిల(శ్రీ)దత్తన్నసఖు(శ్రీ)యునష్టునేత్తిదొకి।
ప్రిండ్రనురచిరనుదాయల।ననునుదాంక్షనిరలాభిత్తా।పై...చెర

నాతనివర్తనే సుంబడశితౌనే ప్రీదే నిమూం దులొ
బ్బులవాంతకా సింప్పుబతన్న। జీవింప్రైదము। యిదిరాం
దుపృర్వాన్నైక్రతం బ్బుకాం లయువల లయు। నాంవుని దు
లేల్కర్మైగీర్వాణ విభుదు వుం నేప్రుం బ్బు। నైజనన
యుం త్రైవేదం బ్బునునాం యయు ధం బ్బు। హాలవు

వాం బ్బులం భూం దని శ్రుయిం బ్బు। నాం తం ఘ్రుదనయు ప్రుకుం దగని విద్యదేం ప్రుంనస
పురుషప్రోప్రుం జైన బవియుం ప్రుదు। నీ ప్రుతాం పత్సవం శవర్ధనుం త్రదు। వుహ
యూం జ్ఞైయూం స్త్రుంబచ్చునది। నురివుహరిజవన త్రుదం బ్బులు శాం వుగవునం బ్బు
దివానివక్రుకదినపయువు నుపాకం బ్బునై బడిపొందర్ర యయువున్న బడిప్రయ్యు
నుకిశాలోగ్యధ్యుయ్యుప్రత్రుం బ్బున। వావాం నం బ్బులయాం ధ్రుజవ్వయువత్తు।

ప్రుం బ్బునవుంజూం యున్నేమిబిన వివశీకాంతివూం నవ్వం తువిశేషలమ్మైనై
పురుషుంకువు। నీకునవులం బ్బుయు నీవిద్యనివునవు। దివ్యం గాం నునవు
యున్నైన। గుం ధ్రవితాం యయం బ్బులు కీర్యాతే వురకు నూంరే శయిత్రైదయసిరు
నైనవర్యాంగవయువు। త్రివువున ప్రాంల ర్యాగా యుత్రివియూప ర్య్రుత
వుం చెన్నైనే ట్తి జాకం బ్బునవచివువం బ్బు। లనుచు నుశ్య్రవారు ప్రుక్రు

వాత్రుజుడయ్యె జను బూంచితిని విడు వువమ్ముగ నన నేం
ట్టి। విబుధులెంత్రై నిండ్రై తెరవ కుం ట్రుష వ ప అని న వాని
౨౦౫ బింధ్య నాదాల్పుగ్రి పతిల క్షిలుండ్లై నైత్రిగ ర్పెంబున్న
వమనేయుం త్రియుం ప్రేంబున్న నెద స్సుండ్ర యిబ్బిసు।
బ్రీత్రిమ తం త్రైన। యుదినాత వంబున్న నబడయుం బున్న

దినవానిత్రి సనయు యుక్తావిరక్షి స ప గి యొ అని న న కుండ్లు వ ల్లె యు । వాని కని యొ
నా శ్రుతిం ప్రి విడ బినట్లు। యుష్టి విన యుసని ఛ్చిత్రి యుండ్రు యుజ్జ్ సనకు నంగ్గార
దిం క్రైత్రి దాని బున్న న యుం నెన్న్త దియు ప్రార్థనా మయున నెచ్చె త్రిగ ర్పుయు-
గండ్ల ర్ఫె యం యున నెక్క చి త్రియు యుం త్రైన రదం బున్న వడ శి। యు ది త్రైయు వలు గా
దినచాక్షి ప్రియ స విర్చి నెక్క త్రై దివి నవ త్రిమ సవు వలన నేనా మయుండ్లు

గం। ష్టు త్రి నిం న్న నయ నాధ స్థర్గ త్రి। తేయ వెంకె వ్రియుండ్లు శరగామ శరంగ్ని
పగామి గిచ్చి ల్లు యెం పమ ప అని నచె పరా త్రి యుంక్తి నైనా యుంగ్గార వక్ష్మే ద్ర
దాల్పు వాడ నపూ నత్త్రివలం ష్టు మెంప్రి బడు నేపూ నేం షు దిఘా యల్ప్రి
ది త్రిరధుండ్ల నయె న్నిధి నీ। వరా త్రి యుంబున్న న కు మెం త్రి త్రి। నీ లా వెన్న ఖ్యా
నే డనా నేం మయు నవలన గండ్ల త్రి వ తె త్రి న వి శ్చి వ సుం డ్ల వెదె చి।

బా తత్ర [illegible] సు ధర్మ వృదక్షు ప్రియం జ్ఞాయం గ్గదే । నం త్రావి
తుష్టాతు సహి భా చభ్యూత గంధ్య ఋబ్లిలు నేవవః । ధిరిక్ష
వను విప్రా త్ర ముర్క చతుర్బుయుస్తాం ధన కు ను నథా బా
ఖగ్గస్లల ము పీతా । రా బ్లవి ధియున ర్భూ నురతీ
తిసుల వరం బ్లులబాం ఘుర్నా [illegible] ం సు తిదే వివి వినుల

దే కి న యుస్సిను స హిం ప్రుకయుం త్ర్యైల యుయు జ్ఞబ రితిర్ । విం త్రి యు రా ము క కిౕ
రిం ఫు ఖ్యాం ర్మ్యా ఫు రస్మృతల ఫుం ర్ణ్వి ము తల భ్యూ తల పయల సుఖ సిల
యు సూ రి । శే ష్టం బ్లు రహి తుం బా శి న భూ వ తి । యే యు న ర్భి [illegible] లం ఫ ల నిం
ర । హిం తు శ్లై వ తికి నే వల [illegible] । భా [illegible] ఘు ఫ్రా యు వద యు [illegible] ము సూ యు న
నే నా రయు । ధ స్మ వి ఘు ల త్రు । వే ద వే ద్గాం [illegible] వే ర [illegible] పారసు [illegible] న భార [illegible] ర

[illegible] యు వి ఘ స శ త్రై యు యం త్రా వా రి కి జి [illegible] సు ర గ [illegible]
తి న వం ఫ్వే ద వే దా రం గ్గ వి కా ర ద [illegible] పహిం వ యు [illegible] స్మృ [illegible]
ఘ్రా ప ర [illegible] క ము న బా ం [illegible] ప యు [illegible] రిం బ్లు యు । వ ధ యు యు యు వ
యుస్లి శాయ । ప త్ర వం శ స ఫ్లి [illegible] ము ం [illegible] యు వ యు యు [illegible] భ త్రా
షస్లిల రు । న [illegible] క హిం తు ల యు । గా [illegible] ర

೨೩೬

ంబ్బునవెతుల। నకల ఘునసం బ్బుంరత్రీఁబ్బునపు
కుశుంబ్బునిత్రపయుముఁగానగనెల్లనాకుగా -
బ్బునసుదరిపవికతనిన। గం ష్టర్బుంక్షిల్లనిలయెలు
కుతేఁదఁనరితెత్రదవంకీం। భూరరురంస్తురుల
రాంబ్బును। (బ్రాంహ్మణాన సంగ్రహంబ్బునుం వే

డుసబీనాదనెమంలుణనుత్రుసాకనం బ్బూనుపలుగ్రినివివా [illegible] నయ్యిత్రిన్నీ
తైనునవలనాస్త్రమనగనివృగానిహంయుం బ్బువిం ముయుపయునివరిడన క్షరిబ్బు
కుఱివలముపైలాకత్రితే। ముమునబ్రవత్రిల్లుక్రిసవసునీాయులునిత్రె
మిమ్మబాంక్షవులను ణెరిధాంరులక్రిరు,లనెరుగని। వారక్రిలగలరెఘర
మిం బ్బెనిపరుపుం బ్బులుబవిశితిమరిలుయునులుఅిలుయుం త్రులనకక్షి

సుం క్షిష్టనియెుగనియులుం త్రుమిత్రిన్న నక్షస్తే [illegible]
తైకెరానం మ్మ బద్దమధాంక్షీకులబరభ్రవ్యం గాన్నులునమగ [illegible]
ఘవింబ్బనారదసులు। మమమక్షి స్వరసక్షి సాధ్యగణాయులవలనసులు
తవంకరిత్రములనులుపరుతోనుమంమై రంద్రియుడింగానన్నిపరి [illegible]
సుం స్నయుతదెరిత్రవివేనయుగరిగెనెనయు। త్రిం త్రియదాభి -

చు శ్రీ త్స్రీద నవసభాం తులన్దై। గంగా య్యర్హాం థదిం బ్బ
నా నిశ్చ నియు౹ గి౹ వెడగ యు ల్లిపో టవెరపిం బ్బులు లుసు
ప్రము। నత.డు భాంర దాల్బిభి డ నగ బర గు। ముని కి ప్తునం
చన్నం నుడి త్రిసుతుడం త్రి।త్రిద్రుదం బం త్రిలయుద గ్రై
మనోం వల్లి బి వల్లిను ల। ఛీ నేనయు సు నదిగ ర్దం బ్బు ఢితి

చసుదెం బ్బునయుల్లడు నుపై నంగ్గా రవ నమం త్ర తిని శత సాయు శం బ్బులే. కినా। నభూ
మూ లుయు లుసునే వినే యుం నత్రవి ధు ల। వె కుల యుల్లనవి యుం భ్రిత్వ యు సు రు
స్మరశావుని భాగగ చ్చుని కి ప్రు। భాం గ్గవ్యం ట్టును గుం భ భ వుని కి ప్తునం స్మరా త్తుం
న। న గ్రిథాం హం ఛీ తి నం గ్గార పనా నం త్తు। బ స్మర తి ల్లినే ల బ డి న వా ని। కా ప్పు బ ట్టి
నకేహిం ర్పినా ఘు లాం। దయు ప్పు తి। దా న ము న్నా కి ంద్పు మొంను ధ ర్మ వు బె రు

సుంత్తు తిని త స్మైద త్రిగా తివి విది వర్గ యు యుర్లి య్యుతం స్మృం ట్టా వం గ్గనా చు కా న్న
వ్రయు। వరయుం నప్ల లం ట్టు వరి రియు జు ప్పెయు నియి త్రిన్నదేప్పం ట్టు బృపా టు తి
త్తునాకతిదయు ని ప్తు ని।యుని లా త్రము ని దాని నం మ్మహాం ర్గ్రు గం ధ ర్మ్యల్లై
యుం త్తుకా ని వఫ్రిధ ర్మ జ్యా। వ డ కు ని త్రి సు తు డు త్వెడి వి మ్యర శ యు వ్యాని
సు సు య త్తలు త్రి నియు ర చు యు న్న ధా ని కి। న న ఘు డు గ రు నకిం ప్రివొం ర్త

೨೦೪

ದ್ವೈ ದ ನ ವಿ ಗಿ ಪಾಂ। ದ್ವೈ ನಗಾರ ರ ನ ಮುಕ್ಷ ಸ ಗಂಧ ಲ್ಲಿಂದು। ತು ಥೈರ ನ ಬ್ಬುಂ ದು। ನೆ ನೆ ಕ್ಷು ದು ನಿಂ ದ್ದು ವಿ ಶಾಂ ಠಿಂ ದ್ದು ಬುಂ ದ್ದು ದು। ದೈ ಸಂ ಗ ನೆ ಯು ದ್ದ ನೊ ಬ್ಬು ಸ ಗಂಧ ಯು ನ ಗ್ಗಾ ರ ವ ಣಿ ಬ್ಬ ನಿ ಬ ಗ ಧ್ವಿ ದಿ ತಂ ಬ್ಬು ಡಿ ನ ಪಾಂ ನ ವು ಯ ಭಾರ

ನೋಂ ದು ದು ರ ವಿ ನ ವಿ ನಿ ಪಾ ನಿ ನ ದ್ದು ನಿ ಸು ಕ್ಷಿ ಕ್ಷಿ ನಿ ಯ ಬುಕ್ಕು ನ ದು ಶೆ ಯು ಸಂ ಧ್ವಿ ಲಂ ದ್ದು ಸು। ನ ದು ಕ್ತ ಗ ನ್ಯಾಂ ಡು ದು ರ ತ್ರ ನ ಯ ಲಾ ಉ ಬು ಳ ಯ ಳ ಪ್ರ ದು ದು ಉ ಯ ಮ ಬ್ಬಿ ದ ನೆ ಕ್ಷು ಡು ಕ ದು ತು ಮು ಯು ಧಿ ಕ ಕ ತ್ರಿ ಭು ಉ ಭ್ಯ ಲ ವಂ

ಗು ತ ನೊ ಬುಕ್ಕ ಲ ಶ್ರೀ ದ ವು ಯ ನೆ ಉ ಲ ನ ವಿ ನಿ ಪ ದ ಶಿ ನ ಯ ವಿ ಯಂ ದ್ದು ಯ ಲ್ಲು ಭಾ ಧಿ ಯು ಲ್ಲು ದ ಮ ಗ ಲ ಬ ಸ ಲ ತ್ತೆ ಲ್ಲ ಸ ನ ದ ಕ ನ ಸ್ಲಿಂ ಬ್ಬಿ ಕಾ ಕ ಯ ಧಿ ನ ಯ್ನಿ ದಿ ಯ ಬುಕ್ಕು ಸಿ ಘೋ ಮ ವ ತಿ ತ್ಯಂ ಗ್ಗ ಪೋಂ ಮ ಸ್ಯೋಂ ಗ್ಗಂ ಬ್ಬು ನ।

ನೋಂ ದ್ವು ಭು ಮು ಶಿ ವ ಪ್ರಿ ಯು ದಿ ದಿ ನು ದಿ। ಗಂ ಕ್ಷ ನಾ ಶು ಡು ದಿ ರ ಸ್ಲು ಲ ನಿ ದಿ ಯು ಮಂ। ಪ್ಪಾ ತಿ ನಿ ನಾ ತ ವ ದಂ ಬ್ಬು ನಂ ದ್ದು। ಸು ರ ಶಿ ದ್ದ ಮ ನಿ ವಿ ಯ ಪ್ರ ರ ನೆ ದ್ವಿ ಮ್ಮೆ। ಮು ರ ಯ ರ ಗ ಲ ರ ರ ಬ್ಬು ಸ ದ್ದು ಭೂ ಗ। ವ ತಿ ನಾ ಗ ನೆ ಲ ಪ್ಪು ಸಂ ದ್ದೆ ತ ನಿ

ಬ್ಬು ತ್ರಿ ಭು ವ ನ। ಪಾ ವ ನಿ ಯ್ಯೈ ನ ಯು ಪ್ರ ರ ಮು ಗು ತ್ತಿ ರ್ನಿ। ಪಾ ದ್ವಿ ಶಿ ಕ ಮ ಕು ಲ ಬಂ ದ್ದ ಬಂ ದ್ದು ರ ತ ರ। ಪಾ ನಂ ಗ ನಾ ದ ವ ಭಿ ನಿ ವ।ವ ಲ್ಲ ದ ನ ನು ದ ಸು ಪಾ ರ್ಕ ಮು ಗಾ ಮು ಶಿ। ವಿ ಷ್ಣು ವ ಚ ನ ಮು ಸ ವ ರ ತು ಮ ಬ್ಬು ಬ ವ ಬ ಶ್ರೀ ಸು

ಮರ ಯೋಗ್ಯಳು ಏರ ಮಾರ್ಗ ಮನಿ ಯಾ । ಹಂದು ದು ತೆಲು ದಾ ನಿಷ್ಠೆ
ರಂ ಬ್ಬನ ತೆಲು ಗುಣ ಧ ಅಂಡ್ಡಸ್ತೊ ತು ಅ ಗ್ಗ ಗು ನ ನಿ ಬೆಪ್ಪಿ । ಶ್ರೀ ಸ್ತು
ಸೋಪಸ್ಕೃ ವ ಸು ಸು ತ್ತೆ ಧ ನಂ ಬ್ಬನ ಸೆ ಪ್ರಾಂ ಧ ದ್ವೈ । ಯ ಝ ದಿ
ಸು ಸಿ ಹಿ ಅಂ ದ್ಹೋ । ಗಂ ಗ್ಗ ಸು ಸಂ ತ್ರೋ ಷ್ಟು ನ ಛ ಲ ಶ್ರೀ ದಾಂ ಛ ನಂ
ಧೈ ರ್‍ಬಿ ಯ ಗ್ಲಂ ವ್ಯ ರಿ ದು ಷು ಪ್ರೋ ಷ್ಟು ಉ । ತೆ ಲ ಯ ಗ ನಿಂ

ನಧಿ ಯ ಪ್ರ ದು ಹಿಂ ಬ್ರಾ ಲ । ಪ ತ ಕಿ ಗ್ರೊ ಸ್ತೂ ಯ ನ ಗ ಪ ಸ್ತ್ರ ಥಾಂ ಥ್ರಿ ಯ ಯ ಷ್ಣ ದಿ [illegible]
ಡ್ಸೆ ಹಿಂ ಯ ಸಿ [illegible] ಧಿ ನಿ ಸ । ಪಿಂ ಕ್ಷ ಪ್ರ ಯ ಟ ನ ನಿ ಸ ಹಿಂ ತಂ ಬ್ಬ ಗಾ ನ ನ ವ ರ ತಂ ಬ್ಬ ರಾಂ [illegible]
ಸು ಂ ದ್ರ ಪ್ರ ರಾಂ ಶಾಂ ಧ ನಂ [illegible] ನಂ ರ ಶ್ರ [illegible] ಧ ನಂ ಬ್ಬ ಗಾಂ ಸೆ ಕ್ಕ ಕಾ ಲ ದಿ [illegible]
ಬ್ಬ ವ ಥ್ರಿ ಹಿಂ ಷ್ಟ ಪ್ರ ಲ ಪಾಂ ವ ಫ್ರ ನ [illegible] ನಿ ವ [illegible] ದಾ ನಿ ಗು ನಾ ಛ ನಿ ಜೆ ಶಿ ಯ [illegible]
ಧ್ವ ವ ನಿ ಪ ರ ಯ ವೆ ರ ತ ರ ನ ದು ವಿ ನು ಉ ವ ಗ ಯ ದೈ ಶ ಲಂ ಸ್ವೈ ಸ್ತ್ರ ಧಿ ಯ [illegible]

ದಿ ಶ ಸ್ವ್ಯೆ ಯ ಲ ಶ ವ ಶ್ಯ ಯ ತ್ರೆ ಯ ಬ ಂ ಪ್ರ ಪಾ ಡು ಪಾಂ ದ ಲ ಲ ವ ಲ ವಿ ಹಿಂ ಮ ಧ್ಯ ಪ ದು ಪ
ಬ ಗ ಕ್ಷ ಪ ಯ ನಂ ಬ್ಬ ಟ ಪ್ರ ಪು ಂ ಕ್ಷ । ಯ ಪ್ರ ರಾಂ ಟಿ ರಾಂ ಶ್ರೀ ಗಂ ಗ್ಗ ಯಂ ದ್ಧ
ಂ ದ್ರ ರ ಬಾ ತ ನಂ ದ್ರ ರ ನ ರ ಗು ನೆ ಹ । ಸ್ಸಂ ಗ್ಗಾ ರ ವ ಣ ಯ ನಂ ಕ್ಷ ನು ಗಂ ದ್ಧ ದ್ಹಂ ಕ್ಷಂ ಗ
ಲ ನ ಧ ದ ರಾಂ ತ್ರೆ ಶ ಯ ಸ ರ ಧ್ಯ ಲ ರ ಂ ಡ್ಡ ನು ಭೂ ತ ಯ ತ್ರೊ ರಾಂ ತ್ರೊ ಸ ಗ
ಲ ರಂ ತ್ತ ಲ ಗು ರಾ ಬ್ರು ಲ ಹೈ ನ ನು ನಿ ಶ್ರೀ ಹಿಂ ತ್ರೂ ಶು । ನಂ ನ್ಯ ದಾ ಬ ಕೈ ಂ

వఖ శ్రీం ష్టు ల వం బా ధ వు వి న నే రా యు వు లు వ నై ౦౧౦.
శ్రీ గ్ర న సం బ్బు యు నే రు రు ం స దు [illegible] వి పి నం బ్బు యు
[illegible] ని ద్రు బాం శ రాం త్య భా ను యు శే ల. శ ని వి న యు ం బ్బు న
శ్రీ [illegible] బి ను. ధ త్య. వు న కు [illegible] ని గ ల దే ధా. రు ం [illegible]
ద రా భూ గ స్లే శ్రీ పా ర. త్య. ప నే యు న. ర బ్బు నా దా వి. ౧

వి శా ం పం బ్బు న వి ధ ం. బ్బు నే యు ం [illegible] వా ర మ [illegible] డ ం బ్బు డే త వ యు [illegible]
గ డ బి ద [illegible] యు పా ం ష్టు. [illegible] త్రి ర గ తి నే కు చం క్ష గ ని రి ధ [illegible]
సం బ్బు వి ద్రు న కు నం ధ్రు. యు స ను స్వా ర్ల. బ్బు చే శ న. [illegible] ల ం బు [illegible] గ రా ర స
ధ. శ్య వు తా ఖు యు గా. వి శ్య ల మ త నే గ డ న ది వి ని తే ం త్య ల నై లు సి ౧ తా
శి [illegible] శ్రీ శ్రీ యు వు యు వు వే డు యు ర ర మీ [illegible] లి బ తి తా న. మ ని లు వే న్న

[illegible] శ్రు ం శ్యా మ న కు ం బే ప్ర వి [illegible] ని లు [illegible] వు లు స ర స థు హం బ్బు యు ధు
శం యు పి తా మ వ యు ం ద వే నా. హు ధు హ ం రి మ యు ం త్రి గా ం త్రి హ ం రు నా ది
ప్రా రి త వ్య దె యు [illegible] వా స శ ష్టా ర కు ం స్ట్లి ని యు యు కు. ధ శ్య సు ను ను
నే శ్య యు నే [illegible] త న క శ్య వు ల వు న. బ తి బ ద యు ం గ్ర నే హ వ యు లే త
వా రు ల యు శ్రీ వే వే డ. న శ్రీ సి కు దే హం. శ్రీ రం బ్బు న బ యు. ల గ.

పైరం పిరిత్తిం బం ధ్రిగాం బుసేక
గాం ప్రుల్లి న గం ర యు నే మే న ద
...త్తో ద క ధు ... ని చెలు
ఘద ఉ... గం ద్రాం నూ...
గం ప్రుల వైరాం ద ... దు

చెల నే న కార తేఁ ప్రుష్టు సు। దీప్తి ను క ల్ప యున్న గాన వ్రీడ రా జ్యభూ మియుఁ। ద్వేష
...ప్పుం ఢ్డాఁ ఘ్వపు ల గా ద వ శ న ని ఘాం। సు రవ ఋ దేరి గం బృహ్స్ప ఫ ద స మ క
కళు ఉ... గ్రు గాల మయుం ద్దౄతి। వెట్టు ద ఖ డి యుం త్తై ...త్రో గాల సుయుం ద్ది శ
...ద్వారం వ్యస్రాప్పని దొట్టు ను। త్రాం। హ ప్రుల పతి పర మ ధా కృకు ం శ్రుని ఏ ం
చె ...చేట్టు దూర ఘ్ర డు। నదర గ నద్వి శ ముఁ నేగ్ర్పాం స్తూ లు ధ తెన్నేళ

యుపిత్తు[illegible]ం దిం పృశెం [illegible]
ంఠిం భ్రుబ[illegible]ం యు[illegible] గు ని
[illegible] కృతి ఫ్తం [illegible] నం త్సైని
[illegible] నం దుం యు[illegible] నె సారెత్తవారు।
[illegible]జై న ధర్మ బని న। పృతొ

[illegible] ధర్మ యున యుక్తి నసరసి జాంత్రి। నే నే యుద్ధా నెం బు[illegible] నీ నై త్రాగ్ని
[illegible]త్రి యు యు[illegible] లుం యు న ధాం చి త్రిని గ్లతె బి వాం[illegible] ల గ్గు ౘ యు
దారి [illegible] [illegible] ప్రుత్తి దే వేం ప్రాగవల రెల ఖ్యుబెప్రు నని వేద వచనం ఖ్యుల్యుని
షాదెం [illegible]ం క్షిరనియు[illegible] నిం త్రు ల శవే త్రుం। నీ ప్రు ను చ [illegible]ం కు క్ర [illegible]
పిం వ త చనం యుస్సనం జైబి యుయూ రడి। ర్భ ప దుం టు నే లబికి డ [illegible] నగు

ధిపం బున్నన। చా శ్వరూంసర। బున్నన। శు క్ష పథ్యం బున్ననే పం
ధిపను నదిరిగడు। నద్విల శితవన వను త్సిల్యం త్రి ముజ్జ
వెల్లసుకు వధదా నిదినిపొంట్లు నంథ్రు సులం శ్లుల వెలంబో.
వ। యెవ్వి డు లాంఛ వేం మి ము రియెం। ప్రు దు సుబతె వెం
ధ్దు ము ము రియుల్లు ంగ్నా రాయచల (శ్రీ) దుగవ రియు

[illegible] గానం దు స్థియుం న్రుం బు
మెనుయవయధరణిగలరాజ్ఞాల్లసు। ప్ర [illegible]
వనుం న్మరాడు వుల యుశి ప్రా యుం [illegible]
యెంకెల వింట్టుపా [illegible]
వి త్రు వరుల వేుగ్ర దు హర్య [illegible]

న త్రింద్రు సాంధ్య సునె కు। దేవి గారి ప్రీతి తో బెదిని గాం వింధ్రి
దుః ఖ్యా। పర వశు డై యుం న్యధ్వరణ్యే వ తితె। ద త్తు కి
౨౭ త్తా న్లి దేవే ద్రుం ష్టే కాం ష్ట్రా క కాల ం బ్లి ద్ర ళ్ళు ం డై యు
నే బడు గారి వు నానే ను ను ను వ న్నృతి దూ బితి న ది త వు
వ రం బ్లు న్లు రం బ్లు న ం ష్టు గా న్లిం పుం బం న్లు న ది। వం

తి। న నియుం న్యా శి విధాం ద్రు న వ। న ల్లు ; [illegible]
విం తు ం ష్టు దాం నిల్లు ల । చేయ న [illegible] ం ష్టు [illegible]
న్తు ం తే నిం స్తాం న త్ర [illegible] వి ర [illegible] ం [illegible]
దు గ పెం ం క్ష వు ఖు వ ర లా శి క గ తు యు గారి ల । వా [illegible]
నా । [illegible] నే బ్లు న ం ధ్రు రా [illegible] ల కు రా ప్రు వా ది [illegible]

ధా యిత్ థుం డా శ్రు త్రు డు ప్రి త్రా ను ఛు వ ర ల ఛ వ ల వ ద త్రి
[illegible] స్త్రుడు మారితె । ధ్రులనను రక్షయు నంత్ర్ము యుక్తి ప్రసం స్క
[illegible] దయగ్ధి దితర బున్నగాం ను ప్రురిం ప్రైన ఝ్లుదృధ యుంత్రు
యుంస్త్రుంత్రు । నస్త్రుం స్త్రీక యుక్తుడు విహాహ సంత్రాం బ్రయిత్నయు
నాయకుం ఛ్రుదని యిాంత తశాకిక సుహానల ఝ్విల లవహ

[illegible] సన్నాహం త్రుల
[illegible]
[illegible]
[illegible]
నసు డ యిత్ను బుం క్షు చ న ము [illegible] ।

[illegible]
[illegible] నాం ము కరణాం బున్నదా కాక
[illegible]
[illegible] నాసర
[illegible] । సుం [illegible]

స మ స్తు రిం త్రియు ల్లో నె రాం ధ రేల మ ని సా ధ నా క స త్తు తో డి న నం ల్లు గు న క్షు త్రే కు వు న ద్విధి గాం బి ల ప్రి న కొ ద్దు న సు డు నా నా ను ద్ధు డ న క ల త్రి నో ధ సు వు ల సు ధ వ ధ త్రి ని ప్రాం ధ్ర క్షు కం క్షి యు ని ఘ్న

నె రాం ధ మ్మ వ్ర ర క వ ం కా వాం ల్లు డు । భ్రాం ర యు డుం క్షు గాం క ప ం యం మ బే సె దిః గాం ద ం బి ర న నేం ద్ధు నే । నే ం క క కా త్రు యు న క్ష్మ ఢ యు గం వ ల యు నాం యు క ధ క డు గ క్ష్య ధ న గ ధ గ ల డే । యె ఫ్లు డ న ధి వ

౧౦౧ ప్ర రా ద వా ద ఛాం నుం ద్దా డే । యు డు నాం ఘ ం బి త వ క్ష్మ గ షు । బి ద యు తు రుః ద ఢ్రి క ధ సు థం డు ప్రాం థి గం త్రి యు నే కి వ ధ త్రి యు న్ని । బుం త్రి న ఏ న ఖ క్షి ం ల్లు న గా ఉం చ డ ఖ గా ప్రై గ సం క్షి గ న గా డ

రు సు ం గ్గా ం ఖ ణ న ం బి డ యు కా డ కు ం క్ష్మ వ ని । యు బ్రా వ ర గ ద్రు న్నేం యు య స వ రు ం యు గ గా ని । యు డ ం ద ధి సు ప యం యం ఖుం ఘ్న గా । సా త్రాం న గ కి ల్ల్మ న గ కి ల ం డే ఎ ప త్రి గాం ద్యు ప డు న కం ం యు త్రి

హాం త్రిం ద్రి డే యు ం త్రి న । యు త్ర న మ ం త్రాం హ్యు ఖ ల ం ద్రు త్రిం ద్దై న యు క్ష్మ డే వ ల న ఖ ప ఖ బి వేం త్రిం ం న్న డు గ ర । వాం ల బ్రి రా ప్రా ర ధ క డు వ ర వ ర్గు కి కి ల్ల ల ం న ద్రై ర డు వ ం త్రి ర్య యు । రాం ల వ

లి కు న్యె [illegible] క్షి యుని చిమెఖ

కా న్యె [illegible] వెం చు దు గాండు దిక్షే [illegible]

ర్య్ర నుఖనేఖ శ్రీ లయయ కెని మిత్రాండె [illegible] సు। న య కే న సు స్త్రీ మయ

స్తి హింసగాదింక్షు ఖరి [illegible] త్ర్యీనా ధ్యాయాంలగ [illegible] గ యుంక్త

చా రింప్తుకుం వ్యాస క్షు లక్షున్తే గు। హింసక్షే [illegible] చుడు ను

పోయి మరామునె వ్వరికంట్లై మపిద్ది ల్లైంన వానిమపయూ
మలయ్యనాదేమవులనాం యివేయుఞదినమట యూంబూం
ణ్ణాంభునీ। నేమ్మదివానికిబ్బనియొంయునియఞనఘుదె
వలంబున్నైవఛేనదానేయుడేయుగులాంధిరియ్యైనవా
రిగి।సం తొత్తాబున్నదయూనాడుహైనపంభ్ళువిధ మ

ఢ సప్ఫాం సింబ్జు।యుత్లనియొంఞకేయ మనినాథసాక్షిసత్వనిత।బ్రుకి నంబ్లును న [illegible]
ప్ణు చేం నక్షిగులంబ్బేళ్ఞంప్డునేాంటినేవ్డెనిఫలాంధోరిలమదయనారిపోతి
రిమంప్లైవాయు యొంక్వైరన మయుతాకన।భి మచానాహైనా [illegible]
డుతత్తుగానమంధ్ధంబున్నైన [illegible] బ్బులుపరితాంరింభ్ఫేరిప్పు [illegible]
పాయుబ్లాం బ్బులు చేయు బ్బుకియుతాం మృలే తి [illegible]

ప్రతుభ్రుకళ్లిరిగాం విం।సునే కల్లేత క్యలురిడ।గు [illegible] నమవిలప్పైరథ
కనుస్తు।మనినాతృరదంష్టుతెంక్షిరియగావనవ [illegible] ప్పుతప్పిరతావ
భ్ళు।కేంనియు సంభియుగుస్తు।వియుగ్గాదెనెలివయంగ్గ। బడని భూవి
మ్మానివలంక్షునేకభిమలతం భాస్యనరిం।వ్బుంభస్పుంవ్మానిన।థ్బలదుం మ
దుయం।బ్బుభ్యాయుమాంకై।ఫ్లొంరతేఘాంవృత్రినుం।న్నయూఖుంగవి

విద్యలు గరదన పాండ్య కే శ్వారవ వుల వారు లం డ్రి బి। శ్రీ గాము డ్డి నా న్న వ వ మా నం చెప్పు త్తే నె న పాం చెప్పు యు నే డ్రం డి ... త్తి డి యు నా సు గు ల ద త్రు గా యు ని ప ని అ న నం ద్దు కు నా త్మ ప దు రాయిం
జోన్నియు వాని చాం త ని ష్ఠు తు ల్లై న। న భూ సుం డ్డ సు ధ్రీ వ దు తా చే సు ... యు ద్దుం బున్న చే న వాం నిం బ ఘ్లు గా ని వ బ్రి త్రో ... ప్రిం చి న త్రి గా యుం డ్డి సా ప్ర ని ధ యు ల్లి నం జ్ఞా లాం డి యోం ద న పా నాం
౨౦౦ శ్రీ స్వ ద్దే ప దు వి ఉ చి ఫ చ్చై ద్ర్రో గా యు చాం తే। నల్లు వి డు వ ఇరి త ద వ మా ... క్త్రి క్కుద్రా। ప్తి ప దే నం డ్డి సుం డ్డు చే త్తు రుం ఱి నిల్ల ... రం న యి బ్బు నం డ్లు ద్రీ గా ఁ వ ధి యుం యు ... దు క్కి సు। ప్రే జు నె ను
గాసు దే వం యు సు న త్తి కాం తు నిం బ డ యు దు న ని। త్రుం శ్యా రి ధు నై న ద్రాం వ స్యా గా నివాం సం ఖ్యా ల క్షుం డై। ని।వ ని। ని ల్లం యు ... సు ప్రుం కు ద్య గా రి చ్చాం చ్చి కే యు యు నా ... ఖ్యా నం ద్దై నా
న త్రు చె వృ త్తి సు స్వా। యోం త్రు కి వ లు శాం జు ల సు పాం రి ని త్తు ర న న వ ర త ని రు చే సాం వ వ చ్చే న శ్రు రుం గా స్వ ప నాం త్రుం న ... ని। వారీ నై న వ సై రీ ఉ త్తు। యుం ద్ది గా ... డి ... రయ్యి నా। త

మొ బాలునవే లక్ష మాలికొంబున్న సొంపు నసు త్రప్తి
తాం౦ బున్న రాయం౦ గ్గా నంక స్నేయు ౦వర౦ బున్న రచియు౦
దయ్య౦ యీనసి సి త్రం౦ బున్న గా౦ చేస్తుము నియుత కనన
ద్వి౦ పిన ౹ ద్రవద౦ ద్దుమై ముమ్ము అన్దాద అయుష్టు ౹ న
కు ౹ నరిఅ యుతని బాల్యనవ సూనితు౦ ష్టీ౦ యున్ని

యుం ద్రున్ దనసూం తునన ప్రియు౦ ష్ట నయు ష్ట వ ష్టైన దా౦ నిన యుత౦ నిశ నగ౦ స్వ స్సు౦
కుయు౦ న్నాదవి న ౹ వు౦ త్రియు ధర్మతన యయు౦ ష్టుమ విన్నతున్నై ౹ యుదియే కు
న బీక్షు౦ ష్టవాంకల మక్ష నియు ౹ సినిశ్యదవ రదార్జు జు దనిమునివల శ్రీ బున్న౹
ఖ్యాదయున్నే దముచ దివిధ సుద్బిదయు న్నైచె శ్యలు బాంతన ష్ట్రీ౦ ష్ట్ర ద
హాస్తిరితనవ ప్రీయు ఖిలకుకు ష్టు ౹ మా౦రవయలనే ల్ల వా నను నాహ

గన్ఫీ౦ తే౦ గన్సిమునసమున్సైత౹ నఖమ౦ శ్ద నరా౦జి ఝ్జనకు ది వా౦
రా౦ ధరణా౦ బున్నన న్గయే౦ నిజయుయమ్మ౹ ష్టు౦ నన్దీ ఖిలి౦ బున్న నగితన
న౦ దుర్భక్షవి౦ పినయున ఘమూ౦ త్రిది౹ త్రిగా౦ ష్టుమయి ఉదుయున కు
నత్పవయు ష్టూపా౦ చప్పుల దేరమున కు౹రా౦ లైన ఖరధర్జు జు దతనిశద
స్త్రా౹ విధుల బైలా౦ కవిధరయు కుదు ౹ నయు యుత్తుతనవలనవిఖ

శ్రీరామజయం

ఆశ్వాసము ౫౨

౫౧౧

[illegible]

[illegible]

[illegible]

రా ప్రసిద్ధి సంభ్రకేనం బున్నసు ప్రతి సాష్ట్ర్య దుర్గ్యం సులకర
సు॥ విదురకొపద్విష్టదాటోం బున్న సేపేరం క్షుదారిపత్రేసు
లకవ వఠయను సు॥ నన్నదిపకృష్ణుగారు కడిసె ణయ (౧)

షరక్రోధం బున్నసు॥ ద్రోపద(గ్ర)హాగదావేరా కుణారం బున్నసు॥ దుర్యోధన
గారం బున్నసు॥ ద్రోణుడం బున్నవధయను సు॥ హిరాణం బాన్నసరా గ వరం బున్నసు॥ శు
సభేరా సూరాసు జారాయు సమః ౧౧౧౧౧౧ ౧౧౧౧౧ ౧౧౧౧౧ ౧౧౧

కృష్ణ ప్రేం బున్న సహాదరా వత్తయారోత్రయను॥ వతు గ్రీవాం దహారం బున్న
ఉరోప్రైచసం భవం బున్నసు॥ ద్రుపదం గ్రీవాం బున్న సనబ్రాహ్మణ వరియయయు॥
౧౧౧౧ ౧౧ ——

ష్ణని । [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] । ఇతి శ్రీ [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] బ్రహ్మ [illegible]

రాజీవుత్రిపురాంతకాశ్రాం గోపాంద్రమునే దండ్ర
స్తృపం। ప్రియగారపారిశ్రేపనకన భృత్రై పకవర్తప్రశ్న –
౯౭ పుడ్రై సరకృసులయి పకాడప్రునా। పారిం జూపాబిత్రీ –
ష్టి పత్రారనిరప్రసులక్రైల్లజాంపొబి నగాలువర
యుసోం దరి। శ్రీవనేసం ప్రసు బవాసులవుం

వృత్తికుంట్లు భీకరా। కొంరుడుపానిత్రీ కృపు విరు గంబూ ఉడె। పికతుంబ్న
నాంత్రిరంబ్ను నరాతులయు ప్లుబరాం సుకుంట్లు భీము బాంత నిహ్నాతుం
మఃంక్తి ప్లనిరొయు నిలయుం జ్రైన్నె దురాధ్రుసు విప్రురాత్ను। నే ప్లుమను
ఠింత్రి నారకృసులయి భీతుపై భీనయుంట్లు దేశిననవులయుం బన్నసకా –
జంప్రితప్రతీ భరం జీ ప్రుకాని తపిన। నగరద్వారసత్రీరానం బ్నుపై

తొనన। ద్వారమలుం మెపాల్ ఉభిర ధారయి జ్ఞారిరని పెరింట్ల వరాం
న్రైవిగశ భీ ప్రుంట్లు సుమంత్రి। యురబిన సం ప్రుఠాల్ ప్రునివిని వానిబాండ్ర
జ్ఞులదినకుంట్లు ఉడరి మసు జీ। ప్రుణామచేశసైనయు బకునియు
ధర్మ్రి ది। నాలుంగరి తెయుక్క పత్రపురనివాసుల కుబ్రుణం కృప్ను సే
తృయుంప్లుల విప్రుల। సంధ్రాపం బ్నుచేశి నిబని వాసం బ్నినకం

ಪೊಲಲಸ್ತೋಧ ಭುಜ್ಞನೇ । ಧರಣಿ ತಲಂ ಬನ್ನ ಕ್ರಣ್ದ ವೆಲ
ರಿಭುಜಾವಲಂ ಬಿಸ್ಸಯಿ ಕ್ರಿಯದ್ದಿ ಮಯ್ಪಿನ್ಯಾ ಡಬನ
ಕ್ಷೈಯವಧುಯ ಸಂನ್ಯತ ಬಸ್ತೋಂ ಸುರಿ ಲಾಸುರ ಬ್ಬನ
ನ ಧಕ್ತಾನಿಯ ಸುರಯಾಡ ಸುವೆ ವಿಕ್ಷದು ಸುಕ್ಷತ ಲ್ತೈ ಬ
ಲೆಯನ ಬ [illegible] ನುಸುಬ್ಬಿ ಯಂ ಪ್ಪುನ ವಾ ನಿಸ್ಸಾನ

ಶ್ರೀಕ ಪ್ರದ್ದು ಮನ ಬ್ಬನೆ ಪ್ಪಬ । ಭುಗ್ರೀ ಶಿತ ವಲು ಲಯ್ಯೆ ನಿಪ್ಪರ ವಿಶೌಲ ಶಿಲಲ್ತೆ ನೀ ಯನ ।
ತಾಕ್ಷ ತಧಾರುಗ ನಿಪ್ರನಂ ಬ್ಬನ । ಯಿಜ್ಞಿಕ್ಷರ ಪಾಂ ಡಭು ಕ್ಷೈನ ಮಹಾಶಿರವವಲ್ಗಿ
ಬಿನಕ್ಷಿ ಮಲ್ಲನ ಯಿಕ್ಷಂ ಬ್ಬನೆ ಯಿಯನ್ನೆ ರಾಂ ಉತಿ ಕೆದನಿ ಕ್ಷ್ಮೈಕ್ತ ಧಂಲು ಡ ನರರ ।
ಕುತ್ರಿ ದಿಲ ನು ಖು ಬತ್ತಿ ಕಾನಿ ಪೆ । ಬ್ರನ ಕ್ರೌಬಿಕಧಂನಿಕ್ಷನ ನಕ್ಷೈಲ ನಿಕಶ್ರೀ ಕ್ಷೈ
ಟೃಸ್ತಾನ ಶಿ ರಿಂದ್ರಿ । ಸುರ ಹಂಬಿ ಹಾ ನ್ತೆ ನ ಸ್ತಾರಂ ಬ್ಬ ಲೈನ । ತೆ ಸನ್ವದ ॥

ಶ್ರೀಬ್ಬನಯ್ಯಡ ನಾಲು ಕ್ರೀಯ ಯಿ ದ್ರರವಯಂ ನ್ರಿತಿಕ್ಷ್ಯ ಸುಲಬ ಯ ಧರಿಭುರ
ವಿನರೂರ ರಿತ್ನೆ ನಲ । ತಕ್ಷ ಯಬ್ಬು ಶಿತನ ಪ್ರತಿಕಿ ತಾಂ ಶೆಡ ಗಲ್ಲಗ ಬಾರಿ ಕ್ರಿ
ಬಿಡನಸುತಿ ತೈ ವಿನಾಲು ಮಾಂ ಧಂ ಬ್ಬನ ಪೆ । ಕ್ರುಡವಾ ನಿರಾಂ ಮ್ಮಧಾವೆ
ಬ್ಬನು ಕಾರನಿ ಕ್ಷ್ಮೈಲಿ ನುಲುವ ಹ । ತನ ಕ್ಷ್ಮೈಡ ತರ ವುಬ್ಬಿ ಬಾದಿ ಬಿ ತ ದ್ದ
ಕಾಕರಂ ಬ್ಬಲ ನಂ ಮ್ಮಸುಬ ಕ್ಷ್ಮೈತ್ಪುಸು ಕ್ರತಿನ ಕ ಕ್ರಾಡೆಕಂ ಬ್ಬಲ ಪಕ್ಷಿ

ಸೂಂದ ಕ … ತುಯ ಪ್ರಲಿ । ಯ ಲ್ಲ ರ ಡುವು
ದುಯ ನಂತ್ರಬಲ ನಮೆ ತ್ಪಂತ್ರೈ ಯಂ ತ್ರತಾ ಕಾಲ
೯೬೬ ಸ್ತೆ ಮ ಯ ದಿಂಪ್ರ ಸಕ್ರಾ ವ್ಸಿತಿದಾನಿ ನೆಲ್ಲಿ ಗ್ರು । ಕ್ಷಿಂಪ್ರದ
ಷ್ಟ ವ ನ ನ ಕ್ಷೀರಾ ಕಂ ಬ್ಬು ನವ್ಯಂ ನ್ಯವಿ ಕಾಲ ಸಾಲ ವ್ರ ರುಂ
ತ್ರಿ ಯಾಂ ನ ನ್ಯ ತುಕ್ಕಾ ರು ಹರಂ ಬ್ಬು ಬ ಸ ತ್ಯ ಸಿ ನೈ । ದಿ

ಸ್ತ್ರ ನ ರಿ ನಿ ಬ ಕಾ ದು ತ್ರಿ ನಿ ಬಾ ನ ಬಾಂದ ವೆ ರಂ ಪ್ಪ ದಾ ಶಿ ನ । ತ ಉ । ದಿ ನೆ ರಿ ನಿ ನಾಂ ಪ್ಪು
ಬ್ಬು ನ ಮ ಲ್ಲ ಹ ಯ ಕಾ ನಿ ಯಾಂ ಪ್ರ ಬ ರಿ ನಿ ಲ್ಲ ನಿ ಯಾ ಯ ಶ್ರೀ ಯ ಯಂ ಪ್ಪ ನೆ ದಂ ನಿ
ನಿ ಮ ದಾಂ ಷ್ಟ ಮ ದಿ ಗಿಂ ಪ್ರ ದ ನಿ ಪ್ಪು ಡು । ಕಾಂ ಯ ತ್ರಾ ರಿ ನೆ । ಗಿಂ ಪ್ರ ದ ಜ ಕ್ಕೆ ನೈ ನಿ ಯ ಮ
ಬ್ಬು ವೆ ರಿ ಕಿ ಕಾ ನಿ ಯಾಂ ರ ಕ್ತ ಸಂ ನ್ರೈ ಬಿ ನ ದಾಂ ದು ನ ತ ನ ಬೆ ತಿ ವ್ಯ ಶ್ರೀ ಯಂ ಬ್ಬು ನ
ಪ್ತ ರು ಮ ಲ್ಲ ಯ ಯ ತ ಸಂ ನ್ಯ ಷ್ಟ ನೈ ಯ ಪ ಯ ರ ವ ಡಿ ನೆಂ ಟ್ಟ ರು ಂ ಬೆ ನ ಗಿ ಪ ಪ್ಪು

ದ್ಯಾ ತ ದೆಂ ಪ್ರೈ ಯ ವ ಯ ಶ್ರೀ ಶ್ರೀ ತ ಮ ಯ ಂ ಪ್ಪ ರ ಷೆ ಮ ಯ ಂ ದ ಂ ತ್ರ ತಾ ದ ಂ ಸ್ಟ
ಪಾ ಪ ಮ ನ ಕೆ ಂ ನ್ಯ ದ ಕ ಯ ಕೆ ಯ ಲ್ಲ ಪಾ ಲಿ ಬಾ । ಥಿಂ ಪ್ರ ಮ ನ ಪ್ರ ಪ್ರಾಂ
ತಿ ಪ್ತಿ ರ ಣಾ ಂ ಬ್ಬು ನ ರಾ ಶ್ರೀ ಸಾ ಂ ಧ ಸಾ ಷ ವ ಯ ಶ್ರೀ ನ ಪ ನ ಶೇ ರ ನ ಡು ಂ
ದಾಂ ನಿ ಷ ಸ್ತ್ರಂ ಬ್ಬು ವೆ ರಿ । ಯ ಯ ಕ್ಷ ವ ಡಿ ನಿ ರ ಪ ರ ವೆ ಶ್ರೀ ಯ ಯ ಕ್ಷ ಬ್ಬು ಬೆ
ಶ್ರೀ ಯ ಯ ಪ ನೆ ದ್ಪ ಮ ಂ ಬ ರ । ಸ್ಪ ರ ಜ ಯ ಯ ತಾ ಂ ಪ ನೈ ನ ಪ ನೆ ಪ ಂ

ತ್ರಿಂ ಕ್ಷನ ವಣ। ಯಾಂ ದ್ವಗಿಶು ಪ್ರಶತ್ತೆ ಇಕ. ಯಸ್ಲದಿಕ ಪ್ಯೆಂ ತ್ರಿತಂ
ಕುಮಿಂತ್ರ ಶಂಕ್ತನೆ ಲದಯ ನಿ। ಕಾ ಕ್ಲನ ಜಿ ಗಿ ಕಾನ ಲಯಾಯ
ಯಯತ್ತಿ ಭ್ರಯಾಂ ಕಿ। ನಾಲ್ಲತೆ ಲ ಗು ಲಿಂ ಭ್ರು ಯನ್ನ ವಾಡಿ ಗು ನಾ।
ಮರಾ ಪಂ ಬ್ಬು ತಾಕಿ ನ ಗ್ರ ಧಂ ಕ್ಲಿಶಿ ಗು ಯುಂನ್ನ ಯಾ
ನಿ ವ ಚ್ಛಿ। ತಾ ಡಿ. ಲ ಶ ಡಿ ಡಿ ವು। ಕೆ ಯು ಗ್ರಾ ಭಿದಿ ವ ಚ

ಕ್ಷೈನ ಸ್ನಿರಾ ನು ರ ಸ್ಥ ನಂ ಬ್ಬು ಡ್ರಾ ಯು ತ। ಯು ಡ ನ ಲ ಲ ಯು ಗು ನಾ ನ ಧಂ ತಿಂ
ಬಿಂಬ್ರು। ಕ ತ ಯಂ ಬ್ಬು ನಂ ಷ್ಟುಂ ನ್ಯ ಯುಂ ಸ್ನಂ ಬ್ಬು ಗು ಡು ಯುಂ ಕ್ಷ್ಯು। ನಿ ಯ ಬ ತಾ ನು ಯು
ಡಾಂ ಧ ಗುಂ ಕ್ಷ್ಯ ಸಿ ಪ್ರ ಡ ಲತ್ನ ನಂ ಸರ್ವ್ಯ। ಗಿ ಗ ಅ ಬಿ ಗಿ ಯು ಪು ಡು ಕ ರ ಬಿ ಯಾ ನ
ಡ ಕಾಂ ಯ ನಿ ಲ ಚ ನು ದಿಂ ಬ್ರು ಗುಂ ಕ್ಷ ಯ ಕ ಕ ಯಂ ಬ್ಬು ಪೈ ನುಂ ಕ್ಷ್ಯು। ಯೋಂ ಡ ವ ಕ ರಿ। ಡ
ಶ್ರೀಂ ಮ್ಮ ನ ಪಾ ಡು ಯು। ತೆ ನಂ ತ್ರಾ ಯಾ ಲ್ಲಿ ದ ನು ಲ. ಲತ್ಯ ತಿ। ನ ನಿ ದಾ ಯು ವ ಪ್ರಿ ಯು

ಬ್ಬು ನ ಕ ತ ಯಂ ಬ್ಬು ನಿ ಲಿ ಪ್ರಿ। ಯಾಂ ರ ತ್ರ್ಯ ನುಂ ಬಿ ಲ ಯ ಬು। ವಾಂ ಡು ನ ಭ್ರು ನಂ ತ್ರಿ
ತ್ರೈ ನಾ। ಗಿ ಗ ಪ್ರಾ ಕ್ಷ್ಯ ನೆ ಲ ಪೈ ತ್ರ ಶಾ ಲಿ ಯ ನಿ ತ್ರ್ಯ ಗು ನಿ ಯ। ತ ಬ್ರು ಯು ಭ್ರು ಬ ಲಿ
ಪೈ ಲ ಚ ನ। ನಿ ಯ ವ ನೆ ಶಂ ಪ ಕ ನು ರ ನಿಂ ಕ್ಲಿ ದಾ ಕ। ಚಾಂ ಲಿ ನಿ ಯು ರು ಗು ದಿಂ ಪ್ರೈ ಕ್ಷಿ
ಚು ಬು ನುಂ ಕ್ರು ತಿ ಗು। ಡ ವಿ ಲ ಡಾ ಚ ನಿ ಕ್ಷ್ಯ ಗು ನಾ ಕು ನಿ ಯು ಮಿಂ ಶ್ರಿ ನಾ
ಯ್ಯ ನಿ ಲ ನಂ ಥ್ರ ನು ಕ ಪು। ಪಿ ದಿ ದಿ ತು ಖ ಡಿ ಬಿ ನ ಬ ದ ರ ಕ ನು ರ। ವಂ ಲ ನ

౧౯౭

మతితోం మ్ముల తు న ను।నన వర వ శ్రీ సు శా లయన్నై
తే వభే న నలతో [illegible] నం తాతే యుంకృ [illegible]
[illegible] నాలు [illegible] పత్తి గ విరి చే పిష్ట్రి [illegible]
[illegible] పక్షు గాం దు సనే [illegible] లు గు దం బు ద
[illegible] థ [illegible] యు సా [illegible]

[illegible] యుం ఒవల [illegible] నన విని ధ త్రు త నయుం [illegible] దేవి [illegible]
[illegible] గు డు [illegible] నండ్టు గు కృ గు దు వగా నరె [illegible] ధ్రుక
[illegible] యు క్షు రం బన్లు [illegible] వన్నెన [illegible] నన పుదు [illegible]
ధి త్రుల [illegible] బ్బులుం గా నివ [illegible] లఘు న [illegible]
సుం ష్టి [illegible] గం బు నం [illegible] విధ [illegible]

[illegible] దేవ బత్రా యు గు [illegible] సం త్రె [illegible] సు న
యు ఉన్నా। యుం [illegible] నా [illegible] నే [illegible] స్థ [illegible]
సు దు [illegible] యు సు ద [illegible] బన్ను [illegible] దెలం [illegible]
తా [illegible] యం [illegible] బల యు [illegible] నప్పు [illegible]
[illegible] నెక వ యుం బ్యు నె [illegible] ద్రు [illegible] సు లం [illegible]

ద్రిం జ్ఞానవిధ। యూఢ్యగ్రహసుకృతెట్టే అక. యుక్తదేశ జ్ఞానం త్రితం
కుమింత్ర సంక్షుణే లదయ ని। కా శ్లక ఉ గి రా ని లయాచ
యుతి బ్బియాం కి। నెల్లితెయ గు వింభ్యు యన్నిపాడే వ ను।
మరణ పం బ్బుతాశి గు గృ ధం గ్రిహీ ము యుంన్న యు
ని ద చ్చు। కా డ లక చేడ వు। తి దు క్రాబ్బిడ న చ

త్రైన జ్ఞాతానుర నేష్టానం బ్బు ద్యా యు తే। యు ఉ న ల లయు ము నా న ధి తేర.
మింభ్రు। శకే యుం బ్బునం త్సుంన్నయుం న్నం బ్బు గు డు యం త్రై। ని యు యు తా సు తుం
జాంధము ంక్షు కె ప్ర ఉ లక్షె నం నర్వ్య గిపు అి కి యు పుడు కరంబియా క టి
ఉకలాం యునిలచ సుదెం బ్రుము ంక్షు యు శక యుం బ్బుప్తై నుం క్షి। యేంధ్ద కకి। డు
త్రైం మ్ము న పా రు యు। కే నం త్రా యవె ల్లిదనుల. లెక్కుతి। న నిడాం యు వ క్షియు

బ్బు నశక యుం బ్బు ని లక్షి। యూరక్రసుం బియ వయ యు। వాడు న బ్బు నం త్రా
త్రై నా గి ప్రాక్షునే లపెత్ర పాశెయె ని క్షేయ ని యు। తె ప్రు యు వ్బు బి
పెలు చ న। ని యు వ నేం ప క న రనిం గ్రిదా క। చె లి ని యు రు గు దేం బ్రు శ్రీ
చ చ సుం న్న శ్రీ ము। ద చ్ఛే ల బా। బ నశ్రీ ము నాం కు ని యు మిం శ్రీర
యుబ్బు ని ల నం క్షు సు కే పు। పి తి శ్రీ యు బా డి బి న చె ధర క సుర। వ ల న

[illegible] శ్రీం పన్నాత్మప్పై ప్రైన ఉనేళ
ప్రసుఖవనువతిరియ్యాం త్తగ్రధను వచ్చేసాత్తేనం బ్బు। సా
౧౦ దా। ధాకరిం జ్ఞేసిన వానిసిను వచ్చిసాంతతం బ్బు గుణ్ణా
పలిమది [illegible] । సాం న సఋప్రీం ప్రతిమా। త్తమ్నా ను
ధీ। నప్పు [illegible] హ్వ్య ను త సాం జూ డు నగ్గు డేలు నమ

శ్రీతి। [illegible] డ నుం వశేని నీ। నతిధి నన ధృన్నీగ తమునిఛ వియన్నాను శరణా। గత్తు
విసె ర్త్నాదం భిడనే ప్రీగేతి త్తెవి। నచియయునన తిగ్రేను గశియ్యక్ప్రైయయ్యత్రితా
దన। బ్రాహ్మణహృ గాహాం నతే నత్నాడ। ప్లుడనేసా। చుక్తునని నకం కర్ణు యిల్లై
నథిం ప్రంగ్గరకృన్నీన కనవ శరంఖ్హ్యైయికుఖియ న నుంరనేసాం ర్థ్నీసాం ప్లై డు। చి
యితనిచాంతదాన్నీలయియురకృనుయి। పె ప్నం డ్గీని [illegible] తుప్తైరి। శ్రీడు ను వహోభి

భం ప్పుయ కాా డ భదు స్త్రీన।
గంబ్బులుచియుడుబుశత్త్రు వేం
నియిం ధ్రువశమయినునుఖినధ [illegible]
భిషిం తు గానె రిరి కా। డూం ను డు
లకేం [illegible] వ్వు। ను। ంగ్రేశి శ్రీం

[illegible] ప్రియం బున్నతే యయుమనిన [illegible] శ్రీయం [illegible] ప్రియం [illegible]

[illegible] మా నసుం [illegible] యుం [illegible] వనతన రయు నారా [illegible] బున్న [illegible]

[illegible] యు న మ క [illegible] న రయ [illegible] సు రాం గ ని॥ [illegible] రయు నమం [illegible]

[illegible] త న రయు న క కం [illegible]

[illegible] వ న త న రయు [illegible] త న రయుం [illegible]

ము నప్పడి నవడ [illegible] బాలు కు నేడయు హా శ్రీయుద్రునం. వ్వ రా వెల్లిను గయొప్పు [illegible] వెలు వలు (అ) ల్లి వక్షు పాంయు

(శ్రీ) హొస్పు నలు బాధ యుయుడు వ్రు వవన త నయు ను ప్తె. శం ప్రు నం త్రు కృ శిం ప్తు వలు [illegible] దు [illegible] గ్గు ను ఖ

నో ం నది యయు న్నుంగాం వా [illegible] ఫిలవ్ర తె వస్తు (శ్రీ) (త్రి) యుయుం డా ఖలను బాం ష్టుంభుల్ల ఉయు దల గాం గబ శ్రీ నధ రృ

(శ్రీ) యుఖుడమ గాం ఖ బుద్ధలా శిలా శి తొ నియుల్లింప్లు ను శ్రీ తొగ వడయు హై శన [illegible] తులగ ం బ న వ స ధా

వ స్మ వ యు స ం ం ఖ్య బ్రాం ఉ హ్గ గాంం లక్ష్మీ రం కము కాండ యు వశై లుయుం గ గా ల్పు నం వె వు గొవ్గాం వ్ర

సత్పూర్ణా దసను [illegible] ంగాం [illegible] దృష్టి [illegible] [illegible] యిన [illegible] దిలా రెండాచర విసు ధర్మయు

రాదెయు [illegible] యి పరిగెదిక గండ్రి నడి [illegible] [illegible] ద్రావణా ధ్రులిలపై యయి [illegible] నర్తు చెలువ [illegible]

శక్తి [illegible] నాదె యుంద్రి యయి [illegible] [illegible] తెరా [illegible] న యులు ద్రౌ తియు ధరణి [illegible] నెదవేకవ నక్షు నిలు

ర సుర [illegible] ంపుయు [illegible] [illegible] శ్రీ తికేయుం ఖ్యాసనెను తి [illegible] ంఖ్యాదె [illegible]

నా. కర దుక్షు [illegible] నం [illegible] ననయు [illegible] ముకరిందియెదు గతేదం ప్రియాదారనగాం సుదినే

యుడు రవి [illegible] రిగా పున [illegible] [illegible] న రా [illegible]

ు ద యస్య శ్రీ [illegible] రిగాం ధ యెన్న న ని । ప్ర [illegible] [illegible] మం [illegible] బు [illegible]

ద యయ ను న [illegible] ష్ణ వరి [illegible] ళ యు [illegible] సం స్థ లం బ్బు [illegible] యు [illegible]

భ తే బా [illegible] ఎ ని నా [illegible] [illegible] యు [illegible] న ని । యా [illegible]

వి న [illegible] [illegible] డ వ [illegible] [illegible]

న. హి ా తిన [illegible] లం రశ ధ రు ం [illegible] గు ఉ వ [illegible] చే [illegible] గే [illegible]

[illegible] ష్టు డి దృ [illegible] వ్యుం గ్న వి. వ [illegible] గి ళి వ ఉ య [illegible] ం బ్వు [illegible]

[illegible] వ ధి గి [illegible] ర్న దేం [illegible] డ వి వ [illegible] డ వ క డ [illegible] ఉ డుం [illegible]

న వి సం [illegible] ని. ఉయ ధర. త్య న [illegible] వి [illegible]. ⊕ యు [illegible] ది [illegible]

చి చే వి ం [illegible] త్రుం [illegible] చె [illegible] వి వ చ్చి. [illegible] వి నం [illegible]

శ్రీరి దీసునే సంత్రు[illegible] వి ధు లం భృగు సు తా [illegible] తే తి
దతి రాత్రిం బుల్లు। వెలె ద న లగని ప్రా యి యిమె కృ [illegible]
పు న పొం దుల౦ బుల్లు। [illegible] ద్రుత గుది దే సు భుం [illegible] దు। వి వి [illegible]
ం ఋ ప్రయని న। ంయు ను న సు కు [illegible] యి [illegible] యు [illegible]
ముత్తె నిక తే్రి యు నిల్వశి దు సు। లక్షి త ని యు న సా దు [illegible]

…ంత్రు। శ్రుతశ్రుతిరుస్సైన నేర్పం ధ్యానేం హేన భ్రీన సు య్య॥ం। బ్రుటె [illegible]
దవాంసం బన్నెపే శిశుపరివేరాంప కాంరి బ్రైన బ్రహ్మంంవస్తునెంమేన కలి [illegible]
బు। దల బుద్ధి నెమ్మనంబునజయుం త్తైన భూరి ధు।। [illegible] ంబి స త్పుంగ్రాన్ [illegible]
సల శిత్తుం।స రీతు త్రానశ రం బ్బైన నలు ఈ వడ యియు।న [illegible]
లమూంబయటుబనెసా [illegible] బ్రూంవస్తు గ్రామారశ్రీయు।సన

ప్పనన సుకృత్యవేంచేసి తదయని విప్రుల వాం తను। ధ
నకు నిర్మలయ్యియు వందు సన్నేదు వాంకు వచ్చిన। నిప్పులు
యను నయాన్విధిని తనంత్ర్యాపింప్పనలు వదియ్యాం వర
ప్రదు కొందు కులు గ.తయువాని లోకమ్మునం యీర
జన్మదుల ముని ధర్మ్య వచ్చిన బ్రహ్మం పుత్ర నాలు శివతాపా

రణ్ణిరుల పాకంబును సుమైయం దయగోనా నర్రీప్పలుల నివే పుడమిని నే
తపాని సారాయుసు నకు శ్రీ మృత్యుంబున్నగా పుణ్యసేనాతన్నె। యెన పాకా తీ
దాలంగ్రు నత్ర యుపాంయం। శ్రీ సుకీంర్తి శ్రీనా దుకాన్నయంద్రు। నాదు
స్త్రీ నకు బలిగానిభ కదధ్ధింబున్న పాంచ యదు ననిన। ధంనివిన నేలా
తిర్థైన్న। సారసుపుం తనుగా రక్షసువాం తత్రిపన్నె టున్నాడ బదుదు। మతి

యరి తగ నాకసు తను ఘరము। రాధ్ర దత్య్యవిప్రుదదేర్దయపపా త్రిగాలంమ్మా
యెం తననిమః శ్రీ ప్పు। పెవినన బ్రహ్మంపుర్లాకాంనకు కనంత్రి యువ్మన
సుగదు బాలుంగ్రు। యవి గాని పాంవనపులుకం తృగాడు। నాకునే
డ బ్రహ్మంపుర్లకం। ఈ చెప్పుల యు పురాంసు నానియుతు నియెంయు పుట
మతినవ మాయింవృగాంధనిన। విప్రుంరక్షాంబున్న తతాపుర దతి

యననతెత్తై స్పైదత్రియుతోంత్రవచనయా। పెన్నొవితి
స్థలముసుంస్థబరముసోంధు।లసుధాంమరేంద్రు
మునిలువయునసైంక్షసూనిపిండయు।లెండ్లైసుభా
౧౯ సుఖభక్తైడివియుతఠఠనవ్రనయుగ్గా।నైల
రిఖలాఖీకుదైనధాలున్కో।పాలమేరసుయుస్వై

యూంమడనెలచ్చేలల్లో।యయమునాంనధిసంపత్తిరమునబవెంఫ్రేస్కారన్నైసుంధుం
లకాగితత్రభవసోంమ।దాంనవిధులచేశివాంధివలన(స్రు)యమ్మువదనిబాయున్నై
తులలంబున్లనననవేలంబున్లననపెరిమిత్రభ(క్తు)పిశిఠమిత్రాంత్నేంబున్లయుమస్రి
లవలనభాంధభాంరయుకలంఛు।భినిగాంయుయుంధ్రుసోంత్రిరాంభుసు।ధల
డనిభాంన్లసుప్రుత్రులనధరియుక్రితె।నేలంవినమెంయుగాబిడనియుయు

త్రిపాడన్రైశ్రుయుగ।యుంధ్రులశ్రాప్రులసంత్రురదాంక్షియు।భ్రూరునత్రిం
సెమరయుంబున్లయేశిరి।వనరదాంనితెరసువిసుయువత్లైయుకనిత్లోంబుస్ల
భా।క్రాంనివోయునవానినిలనతన్లైసుభాతులరభ్రిలంప్రుయులుగంపమ
వడసురన్నోంధ్రుదరవెంగ్గాంమిళ్ళరిపోలనధృత్తైనయుడగుస్తూ
శ్లైనునుంన్నైడివుయుంళ్ళుంగానిన్నాంతెలన్వివాంస్తుప్రుత్రిసుభ్రునొంగవనం

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

నఖుక్రొత్స్రసనయొనయుతెతి। ణ్రాంబునెల్లారల
దిమునేల్లునేనతివంన్నిరులు నృనం।గ్గయుసెంతర్రా
౧౧౧ త్రుయిదత్వేయిబాధిరింప్రినఖ్యా।కులెంవారరనద్రేరు
యుంబున్ననపునయ్యాంగన త్రహంంబునచేశి।దర్శంబు
పత్రగాకలయుంత్రినయెనువాగానగానువరుల

బుఖుకనేక్షే ... యియులు ... నుతులుయు ... సవివియు। తే
కనిరూరతంబున్నయువయకారునేనేను భవద్రిష్టింనన్నైయెంనుద్రిమిష్టంజైనఙిం
గానివారికంన్నికంత్రాధించునదానికింప్రతితెరంబున్ననియు।ను।నిష్మవ్యా
నుబుత్రులనురక్షింపునదిలియును బు।నురణాన్నితసాయుంబుననుం
ధనమెనంన్యా।నెంన్నడెనమెలుల శిబ్బుబోనసురను।భోబనయునృణ

యైనపతితివునధాంరి।సంగ్రహంబిల్లుతే తరాన్నలుతయు।పం
ధ్వనేరు।నినిరితినెయలునిత్యరులరక్షింపనేరు।నెల్లినశా
ఉనంతృఘరాభిదానంబునేయునుకాలదిగాదుబుత్వో
నృతల్లినిదంత్రినింబు ... వలశీయుం
... తంత్రిశేలియుతిలోకధ కథానవిధులు।

ణాయుతలేనరా ణాంబ్బహా। విన మహేంపతాదివిరు తహానిఘనిఘ యుత్లుహాం విధాం విరుది పాపపనక్షయు। యుసురహాం (రు) రు న దయుక్త్సే। న రీగితేసు యుష్నుర్థ సుర క్ష్మనా హే రేను
ము దేవేరి బుప్పన గునే నాం శుభువ ఘత్రినియాం ప్తపరిత్త్తి గం బ్బునం ద్దుక్తేత నిక్ష్మయుండైన। బ్రాం హ్మా। ము। శ్రీహ్మ విప్రాం హ్మ రి – యుత్లు నిచెలఘకేఘను ను జులతేనెనిర్ధం బ్బునే। న నతక్ర ము ణేలుబ్బి
న్లైన యురువద్రిష్ఠియు ఒ। బ్లునవాత్తం పిండ్పుంగ్రాదని యురి నియుదగునే యుత్లుల నిశ్రేం శింప్లనూం ఘనేఘ ఆరణ్నిసం నత్తేనళ నం బ్లయుష్ట్రి ఖుం ఘవనవ శుం ద్దు। భూక్ష్మయుం ద్దువ దరుం బ్బిదుల
నవన్లుం బ్బు। నాతం ద్దుముం ద్దరం బద తితేను నతఋు ణావి మఋ త్రైనె తి।ప్రాం ణావియతకం బ్బుచే శింత్రైనను ఘారల్నిప తిత్రి తింతం బిన్నే యు వలయునమ్ముం గాణా ఘఋ గుఘుహు తం త్లై యునృప ర
భాకకేతేంగినపవితి యుశ్రీహవినదియుసతేలులి నా। ప్రుపుస్థి నవైన నవరనవ విమ ఘయు యుబ్బి ఖ గయుస్థే తర్రు యుబ్బి విదునాఘనిఘవ దినయుం బిపుం బ్బునవ భుల త్రి ం బ్బు

మహాశయు నకైత నసాతిచరా ప్రోలవు పరాధీనం బ్బిల ప్పులజీవన మేలసం ప్పుడు దుతప్పి విధులాంశువేళ ప్రాదిననం దేహోద్విగవిధేన గాలి ద్ధిం ధ్రులు లదేశిం యు గుహానిని సలవచ్చు దిల్లనగవ్రు కెపు
కొల్పుదియు కరకుమునను ధ్యుసాం గని వైన సుఖమ్ము వాడిల॥ చేసు నను ప్రుజియు నయూ। ధర్మసతిన్నాయ।నేయుల పెం యెంబ్బ: నయు బన్ని నగ ఉపగ్రాంనే త్తూదెవుయెబ్బి ధివచబి బం త్తుం ఘుగాదే
౧౯౦ సుద మెయిం ద్రకటకనాయమహిలో నెంత్రే ప్రాప్తినచేస ప్పు దినదయు తియ్యలపీధాం రుగాముప్పేయు బాం యూగా సుం స్వవిదియాల దలంగ నిబ్బునే తృవిహా కం బ్బుగడపం గలాం వెలుసిపపు శ్రీయుత్రు
ఖ్యాగా ముక్తురిగావరియయిగాధే త్రుచాం రిగి రే నదానివిన యు।నతిప్రుజాపతి నను ప్రీతి నెత్తులు పురకరు।ఛ్ఛద్ర్రం బ వ గుపు ప్పం ప్రనే తత్రుదిధ ప్పుఖపుద్ధిగాం తసు పరు నగులిగా నిల్లద
శ్రీనృపచే నగుచుడి నవ్య క్షోం ప్రనతిచెల నెంబ్బి నం బ్బసు।దవాపితులాపం ప్పుదరగనెత్తు।దనిబ్బు త్రాపురి పుద్యుల: సిం బ్బుం దవుద్ధి ధిరనూం పిపులయుగుంవి ప్రుదిం యద్రువానిబి త్రీగ

౧ నిఃక్షేపా నాం తద్గిరతస్యాశ్రీ తెంప్రదానే నానరక్షితా వై ముక్తా వేల యయు తత్త్వకారం బ్బనవల యయుశ్రీ లాకే త్రువయర తేరాం వకారం కిల్యైన యహాత్రాంశ్చ [illegible] ంశ్రుయుస మకూరాయనై [illegible] ప్రవిభింత్రాంత్ప్రయ్యా:
స్థైమునిత్యై బాలా నిత్యుదేశ్రీ నియయుశ్రీ క్షేమసార్గం.వైన దుః ఖ్యం శ్రీస్త్యోతాం స్వానక యెహ్యోం గ్గాంవల యయుంనాంవు సంబ్బుముల వాల వరిగెదు నిందృగి [illegible] మనకిత్రియహంబ్బుసేలెవవల యయుయుకేయక్త్యతమెయ
సయ్యం త్యైమునం। వృత్తి [illegible] కసాను,యసేతముధవి మమరిత। శ్రీకతమునతగ్గలమునసు। తృత్తిశేడ్వయ్య టలయత్రాశ్యాంబ్బు శ్రీ తమ్మలత్రిరాంలుత్రినవినిభీయుం క్షిణ్ణనిలెయయూరియ యెలియయెరిగాకు
శ్రీకుడిది యయుత్తుత్రిబ్బృతి [illegible] నసం త్రయయత్యైవక నసేల।యెయుత్తిరడిత్రి యత్యైన యెంతిరిసేదే ప్రిదాయా [illegible] విత్రునేకుత్రిముయంబ్బు విస్తారిం త్రాలువయత్రినవకం త్రాయయుల్లు శేలయయుదుహ్నవిదుహ్యపరవను
యెపత్రవిదనక్ష్యుశేలయయు బ్బువావరలంఫూంవియయు మసనేరహువిం న్నతం॰ న్నం త్రానాంభ్రాంవరదరాం ట్టుతనబాం ట్టవు లు వినదిశ్యనిరియెయువేయమల సారవనుసంసార వయుః త్రీలపుశ్రీ [illegible]

[illegible]

[illegible] వు కుం త్రయయుదాని రెండ్లు భాగం బులు యీదే క్షి। యుం ట్టి నైఘా గంబులు జే

త్రి। నెల న్క నా డుఢ [illegible] న న కు ల న హం దే వు [illegible]

[illegible]

లక్ష [illegible] న ద్వి భాలు ధయు నలం [illegible] ప్రియు తే [illegible]

జిట్టె। పరిహ్రాణార్థ తరంబున్నై నహం త్ర ములు యేత్పులు లు నిష్టం బున్న ను

ము నను [illegible] భాగం బులు రా దు కు లు ఒల్లా ను నుం గు దు దు

[illegible]

స నై। త ల్లి దం డ్రు ల కు కు ... ద వి కి ... క్రి నా। న ... త న యు యం ...

గ ల యి ప్ప డు నం న్న ం ద లం బ్బు న ది యు ...

యు యం ...

ల ... వి ... వె ... ని ...

౧౬౪

స్తుయవేశ। పిత్రృత్త్రై చేరుకొంచైన రాజ్ఞిలత్మైన సుభ
హ్మ సునకెవర్తుర్తీయ్యెంపరిచరించి మనంధ్రవతిభెనరా
ఘజెరసన [illegible] జ్ఞనులు క్తుకుల ఎక్ష్మరుల
ద్విజేశులై [illegible]
యిభయిమసవత్తుడైన భీమున [illegible]

వింత్తువాు। కులకులుం జెప్పనెల్ల పవిత్రంబున్న శేయునని చెప్పి। శౌర్యశేషనగునం
డుకుంగాం। ఇంతం ద్రష్టవింహ్యం ధర్మనాపద్విప్రయుం బున్న నుద్ధరిం చప్ప
లవిషాం। దంబున్న నను బ్రతుకుం త్రివిద।యుం బ్రహ్మణ్యుండై కారివేయు త్రునా
లహం। సృజలోకసారసా।రవయువిరాపరాంగనసఖివనం బున్నులబర్ధుతం।
డం బ్రకుం సుతం। డులత్రరజేనరూపుడు। పు టూత్తున నావుడు విస్సు

బున్న చేశి। భీడం బ్రహ్మంబుడు విధినిపేరుకొనుల పొందితే। యింద్రున వీరు
ననిచెప్పి। మునివరుం ద్రుతిరిగిరం తుం ద్రుయునా యువయుం బున్న నిక
త్రునజూలివిధి [illegible] పవనతనూం బుడత్రుల పొందితే చేత
బున్నపుణ్య। విధవిహరులకై యుననువిధించిన విష్ణునేసొం భూపాలగయు
కే [illegible]। పైరవదనం బున్న [illegible] విభుడైన యుక్త [illegible]

పదేశంబున నాయు వృత్తాత్మ జిల ... విధుల్మై నశీల వ్య
యు ష్టుటి ... బున్ కేయయు దు। క్షిది శాంపి శేయా।
మ వల నర క్షిం ... నిష్టా రు వెయుం గ్గ నుంష్టు కాహ్యం
బిస . నుంష్టున దియు ని కరాప్పితే నకు వినయూంవ
ధిక్కని తన్నెంద్దు యయు ధిక్టే యుం ఙ్ఞునారాం యుకా బు

బాంధవ విరోధ ధర్మంబైనయట్టి కర్మంబున నౌరా కృతంబున్న। దిని ఇదియొంయుక్తికెంపు
వ్రతఫలం ప్రభావంబున నైన యింకాలను దీని బలంబున యపయోగింపునగా
ధర్మలక్ష్యైక తిపలు రూపాలంబునంక్షీ యేకవక్రత్రు రంబున నేకి। యుంచ్చు భ్రాం
నతున్నై స్మృతాంజ్ఞ యగ్నై యయుం స్వేపు నలేబి విం ప్రి ... గలిం బప్పు దని భాప్పు
బంబున్నలం బాణిని। తో నలు వుకతం బ్బుల బలంబున నసర్పపాదిర్భ వుల

వలవదు। కాంక్షా కేశాలంబున నతు క్రియా రును బాంధవులు నంగ్హ
రిత్రి బుభుక్షా పిపాసలు నేవి ప్ప తియు సీతవాతాతప ప్రేరణం
హృణాభావంబున బ్రాంతి హృణమలగాత్రి నంక్షి। నారాకవ్రత్రం
పూరితనయ క్రిమిక్షై యయుం క్షేదవిసూరాత్రి। నేకాదు
కానిక్ష బ్రిసోర్ఘ్యు ఝామంతై। రా. రసూరియా శ్రీవేందా దిత్రం

నసను యర్థ బ్బువేగ । న తిరిపొంద్ర వులు బనసేసహి తం బ్బుగా న్యాం వజీయా వృతు నార్త వం బ్బునవం జైని । ప్రభాం తన వలయం బ్బు నె యు క్రైల నె శ్రీత స్వాసవై నంధ్రార్థిం ధ్ర నం బ్బుయ దిప్రీ । న్రాం తియా
శృబ్బా తం యాం జితు హై । తధ్న స్రావి తలం బ్బునవి క్రమిం ప్రిదిగ త స్తు బిక్రపా శు హై సు ఖం బ్బు స్వం తాక్రయ ఖి । కృర్త ప్లి తగ్రా వలయం ధ్రు ము నిప్రాం ఛ్పిదు బ్రాం వస్మా నవ ప్రభుం ధ్రుబ్రు । వస్మా మ్యి ఉ స్రానై స్వర్థియ
లదానితవర్త్రియ్ । హ్ర । రం న్యైదవానలుం ధ్రు సుపరాం వరనం ధ్రునుడేసు దెం ప్రిద । త్రుష్ణ గ్నవలయ । ప్రర్తం నవయన బాదే వరవ బ్బు ను స్రేం పాం శం బ్బుగనాం ఖ వె ఖయు ఖ్ల వచ్చిననే దవాప్రవం సుసి ంధ్రు న శునం
ధ్రరునె సుస్రైంబ్బు । యులిచ క్రిసా సనాస్వుర్వి విధు లం బూం బిం బ్బు । యయుం స్వారవలం గరు నారవనఛరిత ధ్రిష్టిం యావిరెల్లి స్వైపైరా యు నుం ద్వి ప్లని యరిం ఖ వత్రవిలం బ్రితం యన్నాదు సువల్లుయు
విని శుంతదనా మురాప్నదై । వేదని శిమాం వుం నప తారం బ్బువేరిధరిత్రి వె । బ్లిర్తగ బంస్త్రైగళు బాపసుతి ధృతరాం స్తుదా । యబ్బా దలదలు జనులనైవు రినం వృబాఠి యనె । వయది వినె రిం ద్విరామం వుషా రా

ಕಡ ಕು ವಸ್ತ್ರ ಶ್ವೇತ ದೇವೇಂ ಯು ನೆಂಟ್ರು ಪಿಂ ತಾರ್ಪದೆ ಕಂ ಬ್ಬು ಕೇ
ದಿಂ ಪ್ರಿಯು ಪ್ರು ದು ಕರು ರಾ ಸು ಲ್ವವ ಲದಾಂ ನಿ ನ ಲಕ್ಷ್ಮಿಂ ಬ್ಬುನ
ದ್ರಿಂ ಪ್ರಿಯವೇತೆಂ ಪ್ರಿ ನ ದ್ರ್ವನ ವಾಂ ಪ ಸು ಪ್ರ ಕೆಯು ಗಡ ಗು -
ಪ ರಿಗ್ರಪಿಂ ಪ್ರು ಮು ನೇಂ ಮ್ಯ ಶ್ವಿ ಗು ವ ನ ಬಿ ಪ ಸೆ ಸು ನೆಂ ಡಂ ಬ್ಬು
ದಿಯು ಷ್ಟಂ ಸ್ತು ನ ವಿ ಹಾ ರಿಂ ಪ್ರು ರಾಂ ತ್ರ್ಯ ಬು ಸಾಂ ಯು ತ್ರ ನೆ -

ಯು ನ ನಿ ಬೆ ಪ್ರಿ ನಾಂ ಬು ಕೆ ವಿ ನ ಕಂ ತ್ರಿ ಯು ಪಾಂ ಕ್ಷಿ ಫ ಲ ಸು ತ್ರಿಂ ನ ಘು ನ ವಿ ಸ್ತ್ರ ಲ ಲ ಮು
ಕು ನ ನಾ ಗ ಲಂ ಪ್ರೈ ರುಂ ಸ್ತು ಲು ಕು ಕುಂ ತ್ರಿ ಸಂ ತ್ರಾ ನಿ ಲ್ಲಿ ಥೆ ಮ ನ ತ್ರಿ ಲ್ಲು ನಿ ರು ಬು ಕೆ ಲ್ರಿಂ ಸ್ವ
ಮು ಕ್ಷ ತ್ರಿ ನ ಬು ಕೆ ಯು ದಿ ಪ ರ ಮು ಸಾಂ ಪ್ರಿ ದ ನಿ ನಿ ವು ದಿ ಸು ಲ್ಲಿ ನ ಧ ಲ ಪ ಜ ನ ದು ವಾ
ಕ ಬಿ ಪಿಂ ಡಿಂ ಬ್ಬುಕ ಸು ರಾಂ ಗಂ ಬ್ಬು ಗಾ ಬೆ ಪ್ಪಿ ನೆ ವು ಸ ಬಿ ತ್ರಿ ಯು ತ್ರ ವು ತ್ರಿ ರಾಂ ಪಂ
ಯುಂ ಷ್ಟು ನ ಲಿ ಯು ನಿ ನಿ ರು ಸಿಂ ಪ್ರಿ ನ ಬೆ ಮುಂ ಕ್ತ ಸುಂ ಬು ತ್ರ ಜ ಸ್ವಂ ಬ್ಬು ಗು ನಂ ತ್ರ

ಪ ಡ ಸ ಮು ಪ್ಪು ಸ ಪ್ರ ಕಂ ಬ್ಬು ನೆ ದಾಂ ನಿ ಶ್ರಿ ಪ್ರ ನ ತ ಯು ಯು ನ ತ ಧ್ವ ಯು ನಾಂ
ಯು ದಿ ಧ ರ್ಮ ನ ಸು ಕಿಂ ಯುಂ ಸ್ವ ಸು ಸಾಂ ಸ್ವ ಸು ನ ತಿ ಪ್ರಿ ಯುಂ ಬ್ಬು ನ ನೆ ದ ಸ್ಥ ಮುಂ
ಸು ಗ ಬ್ಬು ತ್ರಾಂ ಭ್ರ ದೆ ಯು ಮು ನ ಬಾಂ ಪ್ಪು ಪಿಂ ತ ಬು ಗ ನಿ ದಿ ತಾಂ ರ್ಕ್ಷ ವು ಯು ನಿ
ಬ್ಬು ದಾಂ ಲ್ಲಿ ಭೀ ವು ಕೆ ಸು ನ ಕು ಮು ನಃ ಪ್ರಿ ಲು ಯುಂ ಬ್ಬು ಕೆ ಲು ಯು ಬುಂ ಬ ಗ ಲ್ಲೆ ಲ್ಲ
ಕು ದಿ ನಿ ಕಿಂ ವ ಸಂ ಬ್ಬು ನ ಬ ರಿ ಗ್ರ ಪಿಂ ಪ್ರೈ ದ ನ ನೆ ದಾಂ ರ ಲ ಸ ವು ಗ್ರ ವುಂ ಬ್ಬು

ನುಗುಣದಿಂದೆ ರಾಯಂ ಪ್ರನನ ನ ನದಿಕಸಂ ಶ್ರೀಕಿಧನ್ಯ
ಯುಂ ಕ್ಷ್ಮ। ಧರೆಯು ಪ್ರಕಟಿದರು ನಿಮಿತ್ತಂ ಬ್ಬುನವು ದನಬೇ
೧೪೬ ಕು ನಿಷ್ಠಂ ಬೈನಡಾ ವಿನೆ ನ್ನದಲಂ ಬ್ರಿಕೆಲಯುಲಮು। ನಮ್ಮ ಗಾ
ಯುಂ ಗ್ನುಮು। ತಲಲಯಲನೇನಿ ನನಾ ಗತಂ ಬ್ಬುವೆ ವೇದವಿಸುಂ
ನಚಡಕರಿಯುಂ ಚಡನರಿಯುವಿ। ಯುಕ್ತ್ಯಲನನೆ ಸ್ಟಲ್ತ್ರು ವಿನ

ನತುನ್ತೆಯು ತ್ತಿಕ್ಕುರಾಂ ತ್ರೂಬ್ಬುತುಂ ತ್ರಿ ವಿಟ್ಟುನು। ನನ್ತೆ ನಕ್ಷತ್ರಂ ಗಾಲಲಕು ನಾಂವರಾಂ
ಗಾಭೋಧಿತೆ ನ್ನೈ। ನಾಂಚು ಪ್ಟಂ ಬ್ಬುಲಂ ಜ್ಞೆಲುಲನು ದಿ ಬೆ। ನಾಂಯಿ ಷ್ಟಂ ಬ್ಬುಗಾವಿಂ
ನಿರುಪ್ಪುದುವಿಂ ನ್ತಂ ಪ್ಟುರನೆ ತ್ರಿಗನಿ ನೆ ತುಬ್ರಿನ ಬಾಲಿಟವ ಮಾನ ವನೆ ತ್ರೃದಿ। ನಾಂವಲುಕು
ಕ್ಷು। ವುಯುಂ ಪ್ಟುರನೆಲ್ಲಿ ನರಾರಿವರಂ ಬ್ಬುನುವನನ್ನಿ ತಿಯುನುಂ ಗ್ಗಲವತಿ ವಿರಿಂ ದ್ಧು
ವಾರಿಕಿನೆಂ ನ್ನಂ ಕ್ಷುನು ನಾತಲಿರಿಯುನು ನರುವಜ್ಞುತೆ ಯುಂ। ರಯ ಪ್ಟಿನ ಪ್ರತಿಕಿ ಕ್ಷನಾ

ಬ್ಬುಲಯ್ಯನು। ಗನಿತಲಕು ವುನೇಲಾಂ ರಾಂ ಗಂ ಬ್ಬುನಂ ಸ್ತ್ರಿ ವಿತೆ ಪ್ಪಂಡೆ
ಪ್ಪುನಿನಾ ಟಿಪ್ಪುಂ ಪ್ರೊ ಗಾಂ ಬ್ಬುಲಯು ವಿಧುಲತು। ನಂ ಸ್ತ್ಪರ ಭ್ರಿಂ ಬ್ರಿನ ಪೂ
ನಂ ಷ್ಮುನದಿ। ಯುತೆ ತನಾಗತ ವತ್ರ್ಯ ಪರಾನಾಂ ಬ್ಬು ವೆಲ್ಲ ದೆಲ್ಲಂ ಬ್ಬುಗಾನೆ
ನು ಕ್ಕಾ ವಿಪೇಲ್ಲಾಂತ್ರಿಂ ಕ್ಷುನು ಮಹಾ ಯುನಿ ಬಾಂ ಕ್ಷುದಪಕ್ರಿ ಪ್ರ ಭಾವಂ ಬ್ಬು
ತಾ ತ್ತವ ನರಿ ಬ್ಬುಳ ವಲ ನವ ಕ್ಷುಂ ಬ್ಬು। ವಿಕಾರಂ ಧ್ಯನ್ಮನಿಪೂ

ವಿಧನನಿಜ್ಜುಲಿ ವಂಗ ಬಡಿಗತಾ। ಶುದ್ಧನ ಯುಗುರ ಬಿಪುಬಚ್ಚಿ।
[illegible]

[illegible]

[illegible]

౨౯౪ [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

ಯು ಧ್ರು ಯು । ಘೃತ ಭೃ ಯು ಹೈನ ಶೀಂ ರ ದ ಮು ತು ಂ ಷ್ಟು ಪ್ರಾ ಡಿಂ
ಪಾ ಶೈ ನು ಉ ನ ಉ ತ್ರಿ ಂ ರಾ ತ್ರು । ನು ಂ ಷ್ಟು ಧೆ ಯು ನ ಪ್ರ ಂ ರು ಭಾ
ಗ್ಗಾ ಡು ಕು ಯು ಕೆ ಲ್ಲ ನಿ । ಶ ಮ ನ ರೀ ಶ ಂ ಬ್ಲು ನ ನ ಲಿ ಪಾ ಂ ನು
ತ್ರಿ ಯು ಯು ಭ ಗ್ಗಾ ಡು ಕು ಉ । ನೊ ಂ ಷ್ಟು ನ ವ ಚ ನ ಂ ಬ್ಲು ಲ ನಿ ತ
ಪಿ ಾ ಡಿ ಂ ಬ್ಲು ರಿ ಷ್ಟು ನು ಭ ವಿ ಯು ಂ ಷ್ಟು ರ ಕ್ಷು ನು । ಘೆ ವಿ , ಯು
ಬ್ಲು ದು ತ ಧ್ಯ ನ ಂ ಬ್ಲು ನ ನಾ ಂ ಉ ತೆ ಉ ಭೂ ಂ ರಿ ವ ದ ಘ್ನಾ ಂ ಕೆ ಭೂ ಂ ತ ಬೇ ಂ ತ ಧ್ರು ಂ ರೆ ಕ್ । ಶ್ರು ತ್ರ
ಬ ಂ ಷ್ಟ ನ ಮು ನ ಬ ತ್ತಿ ಂ ಬ್ರು ಮ ಪ ಲಿ । ಧೀ ರ ಧ್ಯ ನಿ ರ ಲಿ ಧ್ರಿ ಂ ತ್ರಿ ರ । ಘ್ರು ರಿ ವ ಮು ನು ನ ಪ್ಲ
ಪೃ ಂ ಪ್ರೈ ನ ಉ ಂ ಪ ನ ಂ ಧ್ವ ಕ್ಷ್ಯ ಂ ಬ್ಲು ಲ ಆ ರಿ ನು ಂ ತ್ರ ಶಿ ಂ ಡೆ ಂ ಬ್ಲಿ ಂ ಬು ಂ ಬಿ । ಯು ದಿ ನ ನದಿ
ಕ್ಷಿ ರಿ ದಾ ನ । ಯು ತು ಯು ಂ ಲ ವ ಪ್ರಿ ತ ನಿ ನ ನ ದಿ ಯು ಷ್ಟ್ರಿ ನಿ ಯು ಬೆ ಉ ನಿ ಉ ನಿ ಲ ಡಿ ಯು ಂ ತ ಂ
ಲ ನಾ ತ ಂ ಷ್ಟು ವೆ ಲ ಯು ತೀ ಂ ಕು । ಠಠಿ ಯು ಕ ಯು ಪಿ ಂ ತ ಂ ಬ್ಲು ನ ಯು ನ ಬ ಂ ಪ್ರಿ
ತ ದ ದು ಂ ನ ರ ಶ ಠ ರ ಕು ಪ್ರೈ ವ ನ । ರಿ ಕ್ತ ರು ನ ಪ್ರಿ ರಿ ರ ಧ್ರು ತ್ತ್ವ ಂ ಬ್ಲು ನ್ನೈ ನ ಯು ಪ್ರು ಲ
ಗಾ ನ ಗ ಭಾ ಪ್ಲಿ ಡೆ ಯು ಂ ಪ್ರೈ ನಿ ಉ ನ ತ್ರಿ ಂ ಷ್ಟ್ರ ಪ ಲಿ ಧ್ರು ವಿ ನಿ । ಕು ಂ ತ್ರಿ ಯು ಂ
ವ ಲ ಲ ತೇ ಂ । ನು ರ ಕ ನ್ನ ಲ ತೇ ಂ । ಯು ನು ಬು ವಿ ನ್ನ ಯು ಂ ಬ ಂ ಧ್ವಿ ರ ಂ ತ್ರಿ । ತೇ ಜ
ಬ್ಲು ಲೆ ಲ ನಾ ಂ ಕ್ಷ್ಮ ಪಿ ಂ ಚ್ಛು । ನ ಷ್ಟ್ರ ನೈ ತ್ರ ತೆ ಂ ಚ್ಛು ನ ಷ್ಟ್ರ ನ್ನ ಶಿ ಂ ಮು । ನ ಲ
ನ । ಚ ನು ದೆ ಂ ಪ್ರಿ ಲ ತೇ ನು ಶೀ ಂ ತ ನ ರು ಯು ನ ಂ ಷ್ಟು । ಪ ತಿ ಬು ಧಿ ದಾ ಪ್ಲಿ =

೩೨೮

[illegible]

౧౯౩

సుం ద్దర లం గర కైబా। రెం రి నిజర లకేం సు యు క్ష
వ డు డు [illegible] సు కు త్ర క జా ప్రి వె లి వే డు న క్షు। లు లా
బా రి ణి కి న। నీ కు ని ష్టుం బై న బా లి లి కి నిం న్య [illegible] నె పా
గం। బ్బు న బ ప ల క్ర్తీ సు మం। బ్బు బ్లిం ఞ్ను నె [illegible] వ లా
దా। వీ రిం బ్రి బా రి దిం క్షు సు ని న [illegible] ని కి [illegible] సుం క్షి క్ష

ద ము లుం ద్దు ను దెం ల్లి న ము ల్లు [illegible] ని క్ష్మ్రకె క ము ప్ర బాం ద మ
త ర ం త్రి ను వ బ్బు। హా ద త ర ది దె [illegible] ప్ర నా కు ద తి నై నీ ప్రాం ణా ం బ్బు ర త్రిం
వ నె త్ను గి న న న ధా ని కి। [illegible] ల లె లు ఉ స బ ల ం న ట్ర్ తి క ష్టు ము।
న [illegible] న న వి న కి ం ద ం బ్బి వి ర ల న ద్దు ర ర [illegible] బ్బు లు [illegible] ప్రి ల లం క్షి। ని। య
ని [illegible] స గ ల [illegible] ర వి ర ల ధా ర క్రి సు ఉ సు సు [illegible] బ్బు। న ని భ ల లుం బ్బు న భ

చే కి రి బు ద్ది కీం సు నై [illegible] బ్బు వ నె బ్బు దీ [illegible] జా ప్రి వె లి
క్షు [illegible] ని నా ర వ ల న యు క్ష్త్రో ప భూ గం బ్బు ల శ్ర తి నాం క్షు। నే సు హా సు
ద న ప్రు రు ప [illegible] సు ణాం బ్బు బ ద గ వ ల్లి ని లా రి బు। క్షి న। వా రి వి ది బా
క్షు [illegible] హ ం ధ గ లుం శ్రీ రా క మం। ద్దు ర ని ంద్దు రి నె త్ర్ప్రా ని పో ల లె
రా సు [illegible] ం ద్ది వ న బ నె ప్రి। శ్రీ రి సు కి। [illegible] వు ప్రు నై ం యు ం స్త్రా ని ని ద్రు సు

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

మరాంపధరము త్రి ... రాం తం బ్బ్నె సాం యకు ... తుల
యయుని బ్రాంత్యని రసోం గము దల వద రస్యం ప్రు ... ము
ప్రి వబ్బు రాం ని పవ వాం న సూం నుం ప్లువ వాం న ఫ్రాంర్ద్రం
బ్బు యక్ష నరాం ద్రు సుటె విలయు లం ... యం బ్బున నిను
... యర్గి నాం మ్ను మ రి నై వ ప తి వ ను ట్టిత్వర యూం బ న్న

బలయ రత్న్ర రి భిత భూం పణా యయు శ్రైయిం గ చె డ గ ను నవ ప్రు శ్రీతె ... సు ల త్రి
గ ల రి ప తి స్నెహం మ స్త్రా మి సుల కు బల వల ... లరన ... యలు వె యయ దక్ష ద్రి
బ్బు గాం ని ల్లని రమే శ్రీ వెం ద్రుల దాం న విం ... ప్రా ద్రైలవ ప్రితె తు తాం రి యెం దెద గల్లి
దూం బి నయు ఫ్రుటు దారి నెను క డలు మ న సి బ శ ర ప్లె ద్రు రాం న మాం న స న్నె తి నిలు
మ న్న మ హి స్నె హం మ ... రు ... సు రెం ద్రి మ్నై న బ ని రయుం ప్రై రాం

యయ సు స్నె తాం గ్ని బె సు దెం ద్రు ప న సు నం ద సు దాం ...
కెమ వె ... యుల్లు సు న్న ద ప్రిథం వ క్షి వి శ్వత ...
వెం ం ప్ప ని న హిం ఉం బ్బి యయు ఫ్లు ని యె ఉ వు డి న ...
రన నాం మ బ తి హైన నిం స్న సు శ్రీ నా ని వాం యు ...
ఉం బ్బు దు వా ని షిం తె కర వె ర ... వాం ర ...

సుపుత్రకులంబుపంబున నసుంక్షిత్రాడెంబునడను
ష్ఠాతనిం రైదినుండ్లనై పెట్టుకాలంబున నకు వూనవ
౧౯౭ వత్తురె వచ్చిరేని నా। నంద్రయు బాండ్రినిచ్చురియుయు
మాం నకుండ్రయుయుయుయిమృగిరిపంచ్చినవదియు
బిరా భిదుక్తులుంఘిం పాపసం పొట్టినను సుంపాం

నెం చెక్రవర్తుసుండ్రు వారిదపెద్దలం జూచి వేరయువెంట్రియాత్రుడేనంబున్నయు
పూం సంబాసెనుదింపుంగంక్షినది। తనవెవిలుయువిప్రాం డెంబ్రియుసుదానిం
నరికలయునంత్రురె యుట్టునంక్షియుతోనుండ్లయు నాపై వేగవనికారికలవి
సనకిత్రిరితగతిం బ్బనిదా రాఘుయు శ్రీం ఖిక్షుయట్లు చ్రియుంబున
ద్వసం పాపుయుం పాపదియుబ నృతారుసుజ్ఞ నమారి। కనిచ్చుసిరబా

తపెరి। యూపువిం ట్రినవిని। నిరసనవం నవుప్పగవాంశ్స్త్రాదత
బిరబియుత్తనియెగ్రిటియుయుం ట్రులతింమ్మయుం ర్తసుబ వెన్నదు
వారెల బంక్షితెట్టినా। కుండ్రగవంక్షిపెట్టువురసాలదితవూంనవ
ఘరుచ్ఛనకారెంత్రువా క్షుంక్షిరుచసా యుతనేత్రినన్నత
హయు జ్గూబ్బు బా నసెరాజ్ఞాంగ్రీకనం జన్మతవేదనవారాయుసితా

గతే మరచి లయ ంక్షిరేమి మా క్రియేటి కన్యేట
నేమ నమ బ్బునాయకలమియ్యైద్యతోం ప్రులిడు పుత్రులు
తలబ్బులునే లయు లయ చు ళ్లు మలబాం ధ్రకయుల
కారకీరం త్రుం బ్బులైనదికలు చూ చు చులప్తం త్రి ।
[illegible] త్రరం బ్బు నప్రాం కేటు ఘు బ కేత్రు యులుం ఛ్చు పాం

మువీ రి రి నిద్రా థంగ్గం బ్బు కా లయు నైం క తేమ్ము మం ట్టూర [illegible] న నే బ్బ త్రా ను
దాం ను ను మాడి మం మ్యుమూర స్యు [illegible] గాని బ్బు నే లు వరిం ప్పు లా ంత్తుం। నిన -
ళ్యు నుం క్షు వాడే పుం మ్యుడు। నే లయ గ్రామ న్ని లై కే పృత్రు పాం వె సు
జ న సం రం భం బ్బు ద పులి లీ తం బ్రు న మ లు ంధ్రర పు రం బ్బు గ లు గ వ ల
క్షు వ వ త్రు ప్రాం కాం ల డు ల్యాం యుం ద్యై నం। ఆరిరె లు న స్యు ఉ యు ప వ న సా

మురని। త్రు న్నై రు తప్పు క్షి కనే కిం ట్టు గా న త్రులు రాం బ్బు తిం క్షి లయు ద
యుం బ్బు న ను ద్రు చె పా స నిష్టి త బు ద్ధి ని యు వల త ల పాం స నం నై లయు తి
[illegible] ని త్రి త రా క్షు బాం క్ష న్నం బ్బు నిం క్షిం బ్బు చు। ని క్షి డాం ం క్ష
ల యు। నిచ యు నే మ రి లయు ని కె లయు చి తం బ్బు నా [illegible] ల త్రి తా
ను డు క. ఢి సు [illegible] త్రిం త్రి ద త్రు [illegible] పం [illegible] లవే

౧౪౧ ...నల్లఘ...ద నివాం... యుభ...ంష్టునె ఢతతిరుప్రభ క్షేంబ్బులు వారె వెళ్ళి దయైలవి కాల, సుమ... యంక్తి నాయకుంబ్బులయూ త మయిల్ నరసు [illegible] దిగ[illegible] ... యుం ం వ్రైశా
దక్షుడు వృత్తు ...ంబ్బుత్రింష్టు। నధికపదత్రాం త్తున్నై ఉక్షేంబ్బులు వరవుద్గా ని। వావాయ ఉంక్షేంబ్బులు తలగడ యుగాని త్రి ఉపైయు। క్షేత్ర న నివాంథరులం ధియె ధి దు॥ శ్రీ [illegible] ... ఉం బ్బు
నాయకృతుత్రి భువన సాంభిబాయ్య కృతి శ్రీ ప్రభు దృశుథ త్త్వ త్త్ర దుంష్టు ప్రకృత దస్సున। శ్రీ వియా త్రి తలంబ్బునని। శ్రీ భి భూం తుంష్టుసునె ...నతి శ్రీంస్తుర్త్రై యుసియక సంత్రిబాలి త్రుంధి ...సు నాద సే దే న్ ...
వియు లుమరి యుయుదివి త్రి దిరప్పు। శ్రీ డభు శ్రాకస్తుల విభూం పుసుయ్తైన ఫాంష్టుసు [illegible] ... త్రైకసు త్రైలక్ష్మాడుసుల బద కనయుధిరుప్పు। సు శ్ర మారా రత సుయూం త్రి రుధి వరాం ప్పి। హంయుయు
నతలంబ్బు నశలర్యా నింప్రులయుసు ని త్రిబ్బ్రోకసి యుదిదప్పినాంష్టి శత్రు కి। నైలగం ధ్లె లా [illegible] త్రి నృశ। యుయు యుయుది। శ్రీ ... ష్టి నిత్రి దని సుతా యులుయూ త్తులి గశుయు తైరాం రత్న వుం। ని। దవెంఖం

వకుశైనదవనేం వశ యుష్న యెలుపృతింయుక్షీయుం
ననంట్టరసునిచిదానియుగ్రవిఉసంబ్లై
నేంకుతవలువీనుంమయుంన్నైంనిరుబ్బినాథరమేనాం
ంయుతినియులుశ్రీకాలసుగన్రియుంట్టువేతావశా -
యులడి నదీగు నినేరిచఅఖింన్యడ

శ్యరనెత్రికోనిదా యుత నేయుం శ్యాటియువెగ బ్బు న్టిని
నీరరలయుచుంస్రుంత్రోననత బ్బు ను యువ్రశ్యం
చిన్నినఠవరంశ్లునిలుఖుం బవ బవ శ్యుత్య కుదంద్రశ్రృజ
గాపయుంత్రైకడుపృనంక్ష నీశ్లుత్రూవి యుబిదు నులవుత్రికలనీశ్లు
హెవెసుకెంరిఠశ్యుడువిత్రుమింమైసం సౌలిదరినే అబుం

వ్రసనయెరయుఁబ్బునవెనైవయుపుతీరుశంభుం
త్రుశ్యాణం అది వావబ్బుకదుబంబ్బుదుత్రైనులాపే
పారూంశ్రైంప్రనాదంబ్బులసుబ్బవగలిదికన్నన
రుశ్యరవచ్చునంత్రాలకుధ్రరణిశిశచాత్రనోరం
జమత్రు సగకఖి

యాకేంద్రనాదు ఘాతాస్ఫురైయిటు నృపేంద్రా ప్రభదాంల ఉదిప్పరచెరిది విధుత్రులాంఘ్రు కీటుకులు విలయులం గాం రత్నా విలసిల్లం బల్క వే విజనం బున్నలుమియం క్రీంజ బన్తీసు లు త్రిత
కృష్ణ దిశలు వెల్గడు లుని పృథు యపోలుమకారిక జగ్రాం ఆవైరి వేదురుం డ్రజను పాంచ్ఘళ్ళులు రుకుల బ్ర జడ నిరయిరిం గ్రియము । నండ్ల విశోదం కులు నిమురి శ్రీ భుం కృగువారి । నంతగను త
౧౪౦ రావణ్ణి భీషణాదులకు నుండారామ ముసు (రుం)గతీరోం క్రీళుల కుదవ దాం నం బున్నచెని గావురలకు నం స్నారాం దివరలాదెర్బులయు లిగంగా తీరం బున నే యస మక క్రిశతు నాదినిశ్రాం
సు నవంరథ నంబున్నలచేరిడం బంటుగ్వానుఘుపేన పన్నలు — బాం కర్ప శలవాం ఈపెలి ఫ్రతవినాటు రాచిధ సుఅక్కల నంతగ్గ డయిని-లి త్రై నక్షరా దనువల శ్రిత్రై త్రాలయము జాంతదు బ్బినచే
సు ఘువుల ద్రిం బన్నగ ఘుపోం దళులు ఘానగ రచ్చలెం ళుం బ్బిదభుర హిం బిము క్షైకపా కుతపోం చక్రము క్రిసుతము శకచరం బ్బిగాని మ్మ హరి నం బున్నలా నన ఘుగు బ । నక్రికుచే

నిహా ము ... ము గలి ఉ ప్పు తి బి తి హి

ం.బి దు రం ళై సు నీ సా ము మొజుచీ ర్ం బొ త్తె

దా ము రీ రాకు . విశ్రవ ధ్ర బొయడ సహం.

ర బ్రితి గా తిలి మ్ములు శ శ్రు శ్రీయు గ...

శ్రీ. ము నిం చి.వి చి.యు ...త్రాం.ి

అవతలి ధానప్రతిదానంబర్ల నాధర్ లెప్పనంతయు హృద
నేయును పసంబిష్టా తాల్లైనంతలయును ప్రతిభ
శిన విలదాపురం బున్నప్పి। లక్ష్మియంత్ర్య నెన్నినేర్పా
సంబున్న నవిదురున కందె జెప్పి। నిజాధారణ దాపతం
బ్రెప్పించి నాయుభయులు చెప్పది తత్కల్ప ప్పలిలను పొం

రిభూధర మహారిధారేయుకలిత పూర్ణం ప్రాయయునిష్టారిదాని యుత
తాపవిధురతైలి తుంగలైనపు నిపుంష్ఠ కప్పిరుల తొళకంల శి యుభద్రం బున్న
విచేయుదుసుతులతారిడదత్తంబులుగుటవెలరింగ్నిగభప్పురం బున్నవలం
బున్న వారల్లినిల్లిధారుణా కర్తంబు(దు ర్పీఢ నవృత్తంబునగానెవరింగ్ని
ష్టపురపారులలదుని శ్రీ నాత్రోదసు। తన్నోదయుట్లైన సాబల్లినాన్న

ప్రత్రేరాష్ట్రపొంయువహాం చేశాంత్ర తంళ్ళ నలజ ప్రలుల ప్రా
పాంయుర్ద్ర్య బున్నా యునుంశాల్లోనే ప్రియనేటుంగ కేంత్ర పొనడే
ష్ట నితప్పత్రం బున్న ను। పొంత్ర ప్రుల్లి కుశ లకు కలగను
కాకెం ప్పపాంత్ర ప్రలలపం ప్పత్త్యం బున్నప్రతరా ప్పినకుత్తిప్పిలు
సూనుల్ల నెత్తి పర్వ్యము। రెట్టీధ నదాధిగాంగ పనుయుంన్న

೧೭೬

ಕಡೆ। ಯಣನನಿಷ್ಣುಂ ದ್ರುಂ ದ್ವಿರೂಪ ನವಶಿರ ಕಾಂಡ
ತೆ ಯುಕ್ತಿ ವಿಷ್ಣು ಬೆ । ಶ್ರೀನ ಭೃಶರಾ ಶ್ರುಚಿಾ ಧ್ವ ಮ ನಶ್ವೆ
ಬ್ಬ ಸಡು ನ ಮುಚಲ ಅತಿಥಿ ದಿತ ಶ್ರಿಯಾಂ ಬಿರ ಭ್ರಾತ್ರೆ
ಶ್ರೀ ನೆ ಶ್ರೀಮಣ । ಧೃತಿ ಬೆ ಡ ಚಾಂ ದ ಗಾಂ ನ ಮ ಸುತೆ ಪ್ರಿ
ತ್ರಿಯಂ ತಿ । ಯಾ ಷ್ಟಿತ ಪಾ ನೆ ಕ ದ ಸ್ತ್ರೆ ಪದಯಿಂ

ಯುಕ್ತಿ ಪಾರ ಣ ರಾವತ ಬ್ಬು ನಾಲ್ ಭ ಅ ನ ಪ ವನಿ ಷ್ಟಿಸ ಲ್ಲಿ ರ ತು ವೈ ಶೆ ನ ಯಾ ಂ ದ್ವಿ
ನ ಶ್ರೀ ಶೃ ತ ಬಂ ಭ್ರು ದಾಂ ಪಾಂ ನ ೮ । ಚ ನ ಮ ಯು ವ್ವ ಯು ಲ್ಲ ತಿ ಶ್ವ ರಾ ನ ಶಿ ಭ್ರಾ
ನ ಪು ರಂ ಚ ನ ತಿ ನ ಭ ಸ್ವ ನಾಂ । ತ್ರೈ ತ ಮ ಯು ಧೃತ ದಿ ಶ್ರು ಲ ನೆ ಪಾ ಮ ತ ಘ
ಡ ನ ಲ್ ಕ ಡ ನಂ ಶ್ರಿ ಮಂ ಬ್ಬಿ ನ ನ ಟ । ಅ ಕ್ಷೈ ರ್ಯು ಪ್ರೋ ನೈ ನ ಭ ಸ್ತ್ರೆಂ ಬ್ಬ ಪಾ ಯಾಂ
ಶ್ವ ಡಾಂ ಬ ಯು ಶಿ ಪ ಷ್ಟಿ ಉ ಯ ದಾ ನ ಭ ಾ ವಿ ಂ ಪ್ರಿ ನ ಂ ತ್ರೈ ಯು ನ ಮ ಲ ನಿ ೯ ೮

ತು ವೈ ನ ಪಾಂ ದ್ರು ನಂ । ದ್ವ ನ ಲ ಕ ಡ ಶ್ರೀ ಮಾಂ ತ್ರು ದಿ ಲ ತು ಧ ರ್ವ ಲ ರು ಂ ಗ
ಹಂ ಲಿ ಗಾಂ ನ । ಗ್ರಿ ಕ್ಷ ನ ನಾಂ ಟ ನ ಲ ತ ದ ನಂ ತ್ರೀ ರಂ ಭಾ ಪ್ರ ಶ್ರಿ ಧಾಂ ತ ನ ಮ ಯಾಂ
ಣ ದ ಕ್ಷ ಮೈ ನ ಯಾ । ಕ್ಷೈ ತ ಕ ವಿ ಭಾಂ ತಿ ಡಾಂ ತ ಪ ನಿ ಕೈ ತ ನ ಮ ಸ್ತ್ರೀ ಯ
ಗ ತ್ರೋ ಬಿ ಯ ಭಾ ದಿ ಲಾ ಗ ದ ನಿ ಯೆ ಪ್ರ ರ ನ ದಾ ಕ್ಷ ಲ ತಿ ನಂ ಟ್ರಿ
ಕ ಪ ರ ವ ಕ್ಷ ಲ ನ ಮ ನ ಶ್ರೀ ಮ ಲ ಟ ಶಿ ಲ ನಂ ಬ್ರು ಲ ಭ ರ ಪ್ರಾ ನ ಯಿ ಲ ಯ ಕ್ಷ

శిష్టరక్షంబున్న సనిద్రపోయిన। సదరిరాత్రంబున్న సప్పుడు
రసంస్న్నసుదం వ్యులసు తల్లిని బిలంబున్ల నవిచి।
బిలత్రవిక్షుం నైన కుం త్రినిధరాఙ్ఞున నకులం
నెరిగి చెప్పిరదల్లి నరకలు నిడిదర్శ। సులేవిబలయు
రుయు సొప్పు డెయ్యిక్ష్మి। బడపు ట్టు నె బ్బున బ్బిది శి

జీవునేసుం ద్రుపదిచ సుకంత్రియుం ద్రుదదాంనంయుంత్రాశి। ఖ్బు। వా ని
యూయుధాగాంరంబ్బులెరిదనలాం ష్టగర్భింబ్బురుతాంశసు
దేవులసు బిలంభైయవరింబ్బు। డారిడ బ్బిభసు నప్పు డారా।సియనదు నిదు
ప్రదనవిధిత బాంవయు।యు వుభ్రంబ్బువేక్షిచ్ఛియు వయులసు త్రంగం
రంబిరా।సురువయుగాంగణి నిత్పునెరయుంగ్గ నత్తింబ్బు।హెుర్ శికత్తీ

తయునగ్త్రిం చద్దిరంబ్బున ఖైరాంరానలుంబ్బు। కరికాప్త్రిగు
సకేశనంబ్బు చేసి।ధు — నికునకుందవు కుశలంత్రిబింగింత్రీ
గానభిదాడరుచువధిగాని।నడువంగ్గనేరకదదళ్ళువుం స్త్రీ
బ్బు।వెక్షింబ్బు కునిభీవు ఢ.క్షైభి తుశా।నరిగడురియువయునద
వరులసురకేవనా।తనలయుడరిసెబవలు చసనిఘ్నుబి

౧౭౮

లు వడు పాళ్ళ నట్టి గుణం పొంచులు ంబున్న రారాంబు
కు నినిం తన్ను గాజి మొం ట్టు ర్ధ పులు ంచి గల
లు భరత ముఖ్యులతో దెగ నుయగు (శ్రీ) ంత్రా నృప్త
దేవప్రా బగా ంవం బున్నదే క్షేత్ర వసంబ ం న
చ ను నె తెలుంగిం ప్పుం చు । సుర తై దు న ది నంటి

పుత్రా ంగ ంబున్న జాంయుత బులిననిచెట్టి । యుగాంలవృయు బ్లై వెయు వడు
ముం ట్టి సంతానులు తెపుత్ర సధాన ములను త్రియు భూ ర్భ । జనధాన ములను
చెతుర్థ కినాడు । సుపుత్రి దేవిపు రంబున్న సంగ్గల బ్రాం ం హృదయాలలను । వృం
నిహం తవనిత న్నపుత్రోత్స బహు విధ వం స్వర్ధలం బులు లెన్ని చెప్పు బు । బాసు
యులు తొన్ని వంబున్న నాలు బోధి తంతెస్త్రి । ఘాం నుసుతనలతేల సగు గాడు

నత్ము గాం నె త్రిబులం బెత్తి రుంగ్గ కుంట్టు దే శివాంగ్గి తెలు । నిం టై ।
వికృష్ణ సప్తి బి తలలు । దను ప్రభు నుం కృష్ణ ధ తప్పు ర । పుణ్యానృప్తుడు
నరాలింగ నాబనం బున్నల నెల్లను నిష్టాం స్న పాసం బున్న లం ధృష్ట సట్టి ।
ల్పులు తేలె వింప్పుచు । పాం ంట్ట వత్నలిక్షం బున్నయు నిత్యం బున్న నవృరాలి
కలయున్న ధిక్ష ను ధుపాప ను దం బున్న నెతెలు లుయు ను రచు । అవ్విలుం

ష్టు మ న నే సాం యుం బ్బు శ్రీ యు నె ష్టు నినాంగుని గురాం
డూం ర్మ్యుల లు ధి దాం కడూం ట్రి ప్పు ము వ ల న। నిర్వు న
ను ధ్రీతాం యు దహాం స్యూ శ్రై యుం క్టి రి య్యు। యు ర్పు
డు ర్వ శ్రీం బం త్రా యు నిం శ్యు గాం నె రిం క్లి। కడు
న య్యు గావి డు లు నినాం ధి జన్ను న వ వ నం బ్బు శ్రీ

జ్ఞప దస్త్రూం క్షురాం జ్ఞప దస్త్రులు। ఉష్ణ బలాం క్ష్ణ్విల ఉష్ణ బలు యు। బిధ్యుతాం
కు నధి లయు నుధీతి గాం డె। హాం వు న నెం దు వె యుం గ్ర క యు లం ష్టు న డు న ష్టు।
ఠరిచ ను వం ప్రిం ప్పు లయు తేం ల బ యు యు। అప్రమాండు శ్రై పాం క్ష్ణ వు ల ష్టు
వి ర్భసు సు స్నష్టు న క నే తి కు క లు పాం క్ష్ణ వు ల పా వి కి యు త్రిం ప్రి న।
రిం రిం ప్రి యుం శ్రీ స్ను చె తు ధ్ర కి నాం ఠిరాం అ వు రి రి చ సుం ష్టు లు శ్రై

తి నెం త్రూ డు వి గ తాం ధ్ర వేం త్రూలు। న న వ సం ప్లై రి గి వాం డ స్న వు తియ న
నె ర్ష్ణుం ష్టు డు వు ని ధి వం బ్బు వె ల్లి। వె యుం డు బు రాం త్రు వె ల్లు గ తి యు
ర ను నాం గ్ర వ గ అ యు వాం సు రి వు రం బ్బు న వి డు రుం ష్టు డు రి ర్ధ్ర ను
వాం డు ను వ ప్రిర హాం స్వం బ్బు న పాం క్ష్ణ వు లం క్ష నీ। త న ర్వ నం బ్బు
యుం ష్టు ద హాం నం బ్బు న ఠిరాం ర్యుం గ్రాం వు న। నిం ష్టు తిం రు వె

కంఠే నతే యేతానిత న్మమయతేన్నృగాను దయి దళరం

శ్రీధయం భేమని నా భేరణే నం త్రిల్లనియోంయుతిథి

౧౬౭ ధన్యకు కల్గడనిం తెంయుక్తయేరి గితి మిడినిత్యే రనా స్వ

హాంత్ర త్వాంత బున్న మనశెం యం గ్గయ వుణ్ణాం చనం శ్రె

రం త్రా గు దకు ల సతు ద్రుమో ఘం బున్న వుబ్బ।

ష్ట విష్ణాంగ్నులవలసలాపం నుగనేవం రకుం ష్టనిత్తాం నుక్షృ బాణి యిప్పెనే క

యాక్షిదేనిమెన కులయుం ద్ధుం ష్టగాం నేతి। యాయ గి. మయుం త్తరనం స్నయం ష్ట

కతెరగనియుయుల్లగూం ధమతి సుం ప్లుదవుల। ద్దరబిం ద్ధుం బున్న రాం చనుత్ఫె

రింక్షి నేనినయరే ప్రతేగు నిలేరాం గం బున్న విఫలం బున్న గునఫుంగాం కేశిక్షుగా

షుతి దాం హం చధయం బున్న నవన వెయుం క్షై రతుం బాం యునేనరిం క్షి।

తేవనమత్రేతి నేయవక ... నం ష్టు విష్ణుత్రం మియుయుం ష్టేవయపేద

యుయుం శ్రీ।యయ రిగిదినితోనయయప్రు రాం చనుగాం ష్ట్రి। పాం దవునిన

తి।నెరి నేవ్ర్తుదనం త్రాను నువిని తాం త్ర్మళి మైఘనలయు పావ్రవక్ష్యే

యుల్లై దినిదిలిం ప్రిన।నక్షద జీష్మ్ని దురాంయుయు వినిశాం పిం త్ర్యా

మనయెయుత్రాం ప్లుశాంయుయు చు న్నా। దురాం త్ర్యం క్షే దయుత్లీ దనం

నైవేశింయు [illegible]గ్రహంవన్నీగి। తలమ వెక్కిరింతప్పురి. వి
హోం సంబున్ననే। శుక్లపక్షం బున్ననే। యస్తమిం చయుర్తో
చనుంక్షుదే ఇన చెలుక్కి రాజులన వలదినసేంయునా
బున్నగా గ్రహ[illegible]కెంబున్న[illegible]ం తె[illegible]బరం బిప్తా.
నవి పున్నని [illegible] యుగాన్నహో నవితన్ని బున్నయులగా।

లసనంబున్న। బూం బు పొంక్షులకు మాందు ఘం ఘుం బుబు వేద్దు[illegible]
బోం దికినాం డు వాన్రదక్షో వతెంబున్న జూంప్పి। సర్వులిం వన్నరస[illegible]
ఫిరాం వంబ్లైన। దాంనిం ద్రోచుటనె పొంక్షువులునంతా[illegible]
[illegible] దొం పాంలయు ప్రయొం గవిధుంక్షైన ధర్మతెనయుం[illegible]
క్షౌ నభగయులా జివాక్తైలగంత్తు[illegible]ఢికా। స్త్రాగారసవి[illegible]

[illegible]లు వూం దులు ననేన ఘాం సురాంకీర్తాదినంద్ది తుత్రై పొంబ్లగా
నరం బవంద్ది రం బునన సుంన్యక్తాంన్నదినం బున్నలెవం బున్నరి
నని లస్తుబాంద్పులంబూం బెంప్పి। ఫుం దేవ్యాహరవపురన్నరం.
కప్తి త్రిపరవదరెలయప్పితలయువలచిలింప్పి లయుళ్లనచ్చేవు
వూం। యూంన్నపారాం సువిధి లయువచ్చిపూం న్నెలయుంబ్లై.

౧౬౬

యత వితి [illegible] నల్లి [illegible] తెరు
ప్రత్యం [illegible] రకవిహీం స్తు [illegible] వతిన నప్రమాణం దతెన్।
ననవెప్పి నందెననిఇదుడు డబూర్తిరిద [illegible] ది
రతయున నారెల్ల [illegible] ంక్షవ। గను నం [illegible]
[illegible] డు। విలశి వెన్నెం [illegible] రతలతి [illegible] న

గు ధర్మై న న। నె లగ బప్పవత [illegible] ది గి [illegible] త్రి। ప ని యయ వెమిూ [illegible] ంస్థ్యబం
[illegible] తిన దిలయ నికరపి। మరిరయ నుదె లయల దుష్ప్ర(త్రి) యు
నె రన్నింఖ్యనకెన్నంతర్పిస్లుమ। పాంక్షప్రు ఖ కవితి పయ ప్రమాణాం
త్రి నమునె బాల్లి [illegible] లాం ధ్పన్నై। యుదువ
లయత [illegible] విలసవిలంఖ్యల్ని। నిమ్మగానాల(త్రి)న్నితం -

[illegible] నకు లపత। పిం [illegible] వెనె [illegible] మ [illegible]
వెనిం ఖ్యగాం నె లింగ్ని। దాంని కెప్రలితాం రం ఖ్యవెరి [illegible]
ఖ్యలవాం రణాం వతంఖ్యనకల గు నంత్ర [illegible] లవాం రణా
ప్రిరి [illegible] రెడ। కలయయంగ్న [illegible] లవ
ఖ్యకైన। [illegible] ంగ్నదుల నెప్పె కర్యార రంగ్నవ [illegible] లంగ్నలు

ಸಂಕ್ರಿದ ಮಂಡಲ ಂಕ್ಷ್ಣನೆ ಲಯಮನು ಮಹಾಪ್ರಲ್ಲಿ ಟ್ಟು. ದ
ರ್ಶನಾವಕ್ಷಂ ಬ್ಬನಮ ಜಾರಿಯು ವಪ್ಪದಮಿ [illegible]
[illegible] ಲಬ ಪಯುಕ್ತಾರಕ ವನರ ವನಾ ಶಿಷ್ಯಂಶ್ಲೈ [illegible]
ಪ್ರದ್ಯುಂ ದಿಶನಯ್ಯ ಸಂಶ್ಲೈ ದಿ ದುರುಂಡ ಪ್ರೊಂ ಪ್ಪರ ಚನ
ಗ ನಿ ನಪ್ಪ [illegible] ಬಂ ಕ್ಷಿಯ ಬ್ಬಿಶೆ ಯಾಬು ದು ಸಂ

ರಶಿಬ ಪ್ಪತನ ನಿಲಂಪ್ಪ ನವೆಪ್ಪವಾರಿತ್ರಿ ಯಮ [illegible] ಂ ಬ್ಬನ ಸಾರ
ಡ ರುಗ್ರಂ ಪ್ಪ ರಿಂ [illegible] ನಮ ಮ ನ್ನಾ ಧರ್ಮನಂ ಪ್ತನ ವಿ ರುಂ ಪ್ತನೆ ಸ್ಸೈಂ ಶ್ರು
ಯಯ ಪ್ಪಿ ರನ್ನಿ ನಾರ್ಯ ಬ್ಬಾಲು ಗ ಕ ವಿ [illegible] ದು ಕುಲಂ ಗ್ಗಾಂ ಗ ವಿಂ
ಯಶೆ ನಿ ಪ ಕ [illegible] ವಿ ಧ ರ್ಮರಾ ಜ್ಞ ದಾ ಯವ ಪ್ರಿಯ ಪ್ಪಿ ನಿ ಯ ಲಂ
ಪ್ಪಿ ನೆ ವತ ನಿ ಪ ತಮು [illegible] ನಿ ಪ್ರಮ ರು ಕಂ ಗ್ಗ ವಪ್ಪ [illegible]

ಮಗಿ ನಿ ಪ್ಪಿವ ವನಂ ಬ್ಬಶಾ ಯಕ ಕು ನಿ ಕಿ ಧರ್ಮ ವಿ ರಕ [illegible] ಬ್ಬ ನಾ ಂ ಕೃಷ್ಣ
ಲಯ ರಿ ಗಿ ವಿಮ ಲುಂ ಪ್ತಾ ಲ ಬ ವಿ ನಿ ಲಯ ನೆ ಲಂ ಗ್ಗರ ರ ನವ ವನಂ
ಪ್ಪಿ ಕ ನಿ ಕುಂ ಚ್ರಿ ದೆ ವಿ ಕಿ ಪ್ರಮ ಕಿ ಪಾಂ ಪ್ಟ ರಾ ಜಾಂ ದ ಲಂ ಬಿ ಭಾ
ವಿ ದು ರು ದೆ ತೆಂ ಪ್ರಿ ನಾ ರು ಲ ಕ ವಿ ನಿ ಯ ನೆ ರು ಗ ರಾ ನಿ ಯ ಪ್ಟ
[illegible] ಗ ಲ ಅ ನಿ ಕ್ಷ ನ ಬ ಧ ರ್ಮ ತ ನ ಯ ಯಂ ಪ್ಟ ವಿ ಮ ರು ವ ಚ ನಂ ಬ್ಬ

౭౭౫

శత్రుశేతోదకవనృణితాంతమ్మైశతశృంగంబున్న
శ్రీనిరయోనగంబున్న హారకరాంనతెంబున్నవలం
నజనకప్పుదట్టురంబున్న శ్రాంప్ర్తనెత్రి
నిష్ఠదలకెంయరియధర్మంబున్న యెంబిగినాం
చెంజనుతట్టెడ్డు ధరతకుల బ్బేస్టుడ

మంక్షి।హేంసిద్ధరంబున్ననమేశ్రీ।యెంత్తుమ్రారవులతోదంగ్గలనయ
మనిసమాసిద్ధి।యవతాబవన తృనమెతంబున్నైనహం యయంబులం –
యప్రయుత్తిసెకదనంబున్నలు గాతనంతత్ర పరిపల్లిదయయునైయిల
నయం మునేలవాంరిత్తియు దయల నగాపృష్ఠిపెట్టివాయవయలది –
జుబూంపినదేత్రుయుచ్ఛియెంల పీఠ్రూరాజి వేఁడె చేశారానాలుగు

స్వామిదృలయనత పయతదియూండెంట్లంకయస్తు దుత్తురా
యూంనిసరదంబున్నవేకై।దసు ధర్మరుమైరాంసిద్ధురంబున్నవెయ
యపొయంధ్రుపుష్పలనేలనారిష్ఠతరాష్ట్రు।నేకతంబ్బనుపంగ
ష్టుతవ్రాంభుశ్రైత్రిమ్మా।నతవసురాబుద్ధింబున్నతరవునెంబ్బ
లదిగినైదకుచనయునదిగిదయతని।యయుంన్యూరయత్రీ

ప్రా। నీరాజ్యసంపన్నవయిదియునం నేవిభూయుంక్తైన రా
సంత్రుత్రుసంభైపృథ్వితైల ధర్మిభైనమృత్తిరాభు
ష్టులలనునిబిదారవేయుదినం బ్యుకాంక్షునేకాల్యం
యూంకాభ్యసిద్ధియుయునుదునుశినీవత్తమునని కృల-
నే విరిమదుఃకొన్నిధనుకలిపినదూరణ్మనేనారదారావ

ద్రింబున్నగాపునకేపుబినిం బాదియువలయు। వాంయుబిపు బన్నైనేరాసభుం
జ్ఞంబున్ననెంక్ష్మిదైయుకౢకవిరాలంబున్నగానాయయుధరాలనరిం బంబున్న
బుంక్షునింమ్మురువేదుంగ్రసుంక్షునిమ్మైనయువనరంబున్నదధ్యవిలాలవ్వరం బున్న
ధాననేకైసు బున్నెయునా। దేకాధిక్షితవయనునదు। నేతునునితత్వ్రల భూరిగని
తేంబున్నన భూపూంగ్రపనిం బున్నకరివయుంయ్యి బున్నహై। నియుయుయుద్ధ్రరభీమా

బున్నలంబున్నవినరధంచక్రినైదవనివారదావవతంబున్న నలం భూరవ
నయునేరవరం బున్నగావిరశనుధాధవశం బున్నగానిర్మింబ్రివరం
నసననలంబున్నదరినాపురరగవంచ్రుబ్రిపెన్నెంనిగ్రరం బున్నయు బు
లయులవరాదేయువయుత్రునివంభ్రునపురభనుంక్ష్మితిత్ర్యరితగతి
శ్రీనయుయువయబుగ్రసుం బున్ననేస్రాతదేవం పృదకె చతుర్థి

త్రిపురాత్ము కాంఢ్రునే నాలంబున్నఁ దేట్టి వేద్దనదియును ని
వరమ్ము । త్రిపృథివిధరకృతి రా వాంఛులకు నే వే
నయుచే ని । జన జన తం బున్నగాం ప్రారరాం
తంబురపం స్వోంబున్న । తానిది గరము నెయ్యరీకు
స్తుతుం దృష్టిపుత్రు మ్మంతలమ్ము

కంచున్న । వచ్చెయు నిమింక్కతు టు గాం ద్వారిధ్వతరాం పమ్ము తు త్రయిద్రి శ్రీ
స్త్రీత్రాం పర్ణ్యము లక్షనను స్త్రీకంచి । వారివలన దీపూం యు రాం
వతంబున్న నకునమనేం న్నఖ్రైనాం యువుతననగవినశాం ర్శాయుదా
ననిత్లు నియమనుభరలయుల్లి నస్తు తేజ్ఞు యు వారలరాం వతయుర్ణ్యనః
సనియుంట్టువారికి సుంధ్యగా । నిలయించుల్ రాచియుంచుపుచేతను

జనకై దురేంర్యపృధనాంధు లం ట్టుర ప్రయుల వ్వం దలెక్క బున్నగా స్తంభ
రారి స్తుతిస్త్రీవవనం బున్నలం బున్న నేధర్క నం బ్బులున్న ద నని తనె
ర । నాసు లఖ ద్రుతరాం త్రులు త్రుకు పారుంగ్గ్యులురి । వసు దియు
రాంబున్న నబాంక్ష తేరంయుల ద్రుయ లంబున్న నష్ట ప్రజనకేరాం
నేస్తు నిపుంత స్తుచెప్పిరక్యుదక సాంను క్కబరనది స్తుసంస్థ

నిలయము సులక్షణ్యత్యులు యుక్తము రంబున్నంద్రు పాంద్రుసం
భుంక్తై యైము క్రైస్తాం డు ఒత్తిరిపోం ద్రుకు మాం దుళ్ళిబ్బి
ప్రై గ డు భ ర్తలు వి వ్యుక్ష్మే సు వ ప్రైదలోపోం ద్రు
స ర్లియు పూం ప్రదము ని వ ల క వ త్తిం త్తురె ల్లవా ర
ప్రుం క్షు త్తబ్బ త్సవ యు లు ళ్లు వ కు త్త నా సం

ద్రుసుల జాంతేకాం తుంపోంల విత్తుంబున్నుల ద్రిత్తిని యుంన్నరోంద్రువ తా
లు వబంబ్బిసుపద్ధి — న్నివపాం బున్నె సొంద్రిన వాంద్రుదలంబుని గ్గ
యుకాం ద్రుగలిం రనవర్లియు గాం గదలం త్పు ప్రాం త్తులు నలుయ విధి తంబున్నగ
యు దాం ని [illegible] మొం లు సు [illegible] త్తియుయు సవాం పరి వాం రముపాం వాం త్తిక్షి
[illegible] త్రైన యుక్షుం న్ని నొచ్చ [illegible] న వాం త్త్రిపిం తం బున్నగా నగం న్నదిబి —

లం బున్నన సుధ్రతి [illegible] త్త్రుం ద్రుద ద్రె [illegible] ద్రసు సుధ్ర వ ధన త్రె ద్ర
శిరి బాం ప్రుక్రాం లకవేంలియు న్న డైతోం ద్రు సుతోం త్తుతం
బుం గారి మరాన దిస తోంవ సుయు న వాం ర గాం వతనసరమ శ్రిధ
త్రి వ గ్గ లైక్రైనాం నాం రాం బవేలలు త్తిరి టని నోం రము తిం త్రియ
శిం రం గావిధిను వరిదాన్నం బున్నుల త్రుం న్న్రు తధ్రుగారం బున్నో

ప్రసన్నుఁడై యున్నట్టి భారద్వాజుండున్ను వారిని
ప్రమాణంబు। విదురుండున్ వేంకటపతిసాతయు-
౧౬ ౩. యుధిష్ఠిరుండున్నవారి పెన్నయ్యను ధర్మరాజువలెనే నియా
ప్రధానంబు నల కల త్రిపురము మగ తీరామరుదెల్ల
ఋషి నరతను రథికను పెట్టి బాలరసాదుల

ఉరుమను బాలయునేర తీర్థంబులు స్నానంబులు జేసి నారదయుక్తిన యుద్ధ
యజ్ఞను। తెలుగు శ్రీరంగము నారాయణ నరసింహంబులు రాయలు నేరా వెంకటపతిరాయల నా
రాజ్యంబున్న నక్కాడ బడుమని। ధృతరాష్ట్రునట్టి దేశము నెందరి బ్రతుకు। ను
తారకాంతంబును। తెలుగు యుగ భాగ దలంకష్టవారు వినిత గులు యు
క్షావికాలతరు దేశాలంకృతంబని రాజులను। నన్ను లక్ష్మి విశేషము త

ప్ర। మది జీవన్ముక్తుడై ప్రశస్తంబు నటువంటి పెంచలరి గష్టం
విస్తారంబున్న సంధ్యా కాలంబున్న దేవాది నరప్రారంభమైన నార
పెద్దిరాజు నారద ప్రభు దలాయు నేల వెలను గలమంత్రివరులు। బలి
నైవేద్యము లక్ష్మి నిష్ఠంబున్న వారును బాలరసను యు నారాయణ తం
వల్లె గరుడాది వివిధ వర్ణ శ్రీ హరి ప్రదేశ నా శ్రీశ్రీ తి

ధర్మరాజు రాజ్యంబు చేయుచుండు । దానినెఱింగి యేసుదా
సుప్రాయుయంబున్న నకుంతినిప్రోంక్షులు లసు । తధిలక్ష్మీ-
ధనునకు ద్రౌపదిరాష్ట్రం క్షేత్రం యెటులతను వజలయేనె
లనేకతను ష్ఠులు సువగాంన సుఖ ఠజినింగాం క్షేయు
శ్రీవంబున్న నగాంగ్రే యూందు లదని నకాండం బుడు

ననన్మానంబున్నలం బ్రహ్మ తి జనంబున్నల తనంతోత్రంబున్నసేయుచుండ్లు
శ్రుతిన్నియాం శ్రీవ గ్గం బున్నతరేవార ఇఱావ తేసునకు బుత్రులు యుచున తూరా.
స్త్రోత్రం నాంవ్య్రదయు యున దలతు నియు భిత్రోయు యంబున్నయుది రారు
ఏదుర తలి శ్రీబాం రవిష్ణా సుగరతయులబుణి గానెుదబదు యరె కాంద ని
డురు । త్రారు క్షైంరవులనెల్ల సు నయుడై యుయు ం క్షీలయు । నారాయ యు

డు । నింక్షులడు క్షుజనులవర్షు । హంతవ చనంబున్నయు డు గునం త్రిను
శ్రీధ్రబున్నసు ప్రతిష్ఠితం సైనను రిహార ఏం క్షులను వత్సూరనినే । దులత్రీ
రాంబున్న । గానే వాం కు నకుంబుల్ల నదేర వన్నేలాం వకేదం గ్గిహాం దలు
నగాం రవక్షేత్రం క్షువు నుం క్షుక్షులని దెంట్లయు ధవదా ం. ....నా
...నిన । యుక్రక్షు వంనా కిష్టుడు స్తు ఛ్ఛవుత్ర స్తవురం బున్న । ...

వశము దిక్కుల పోదిచి [illegible] రెబ్బులు బలిచి లెస్స
త్తిల్లి నిచయము సిఖలై [illegible] ంబులు [illegible] వా ద్దు బూవాకటి
౬౪౨ ఉపనమ తిరాజ [illegible] లగుదుదుంరాజిని ముక
ద్దమ నమ్మ జారయనేం ప్పడినా పాం ద్రుణిం ద్రు-
ద్రకలిఅజనమ యకశ్చలి గారెపం న్నన్త్రగ్రపాంగ తం

[illegible] దే నంబున్నలనే సూరత్న [illegible] రణ చుం న్నపాం ద్రు కలశాలుల నెవ్విధంబుల
మన్నదాంబులు [illegible] నియుడనైన । ధర్మజుఁ డిప్పు డిదా ఖ్యేన [illegible]
[illegible] పర్వ నడవైపెం తో చాల ననాం త్రు । కాత్రవర్గ [illegible] బునుబా-
లాం ద్దపతేఁ యనపాం ద్రు । తనయులం ద్రు దయయుదలవ కుం
ద్రై నూకం న [illegible] యత్నశ్లోంబులు । తాల్గాపాం ద్రు రజ్యాంకైనుణాం

[illegible] పాండునే త్రు [illegible] మనః చుంబిన । ధృతరాష్ట్ర [illegible] నేను దుర్యోధనుం
[illegible] తనయుండ్రు సుదాం నదాంబులు [illegible] । నిప్పుడు పాం ద్ర వకేళి -
యుద్ధం ఛై । నెండలు గారవ [illegible] యవనాం నమునం యుదగా । కుం
ద్రుపరాజుల బుద్ధ మేదరింబు సుందరి । భవది [illegible] నవి
బులయుద్ధా నరా సంబున్న [illegible] యుడుం [illegible] యుల్ల [illegible] నం

సుకాలజ్ఞత యు లాంతాన్వాం క్షత్రం। బున్న నమ్రతి బాం
గ భూలునై శాస్త్రితం బున్నగ నూంచ వగరాజ్ఞై నాడుర
జ్ఞ గ్రీతనిష్ఠయం ఖ్యనై బలంబున్న గ వినియు। నా గ్న
జ్ఞ మవరి గు నా రత్నిర్ధానా దిరత్నవరల యుద్ధారం
[illegible] నసూరుల వేలుప రథన వ

ద్రు త్యాం ద్వైమరి పుత్రులు ఏదనరాంజ్ఞబాంరమెు। ల్లన నియుం భుం ప్రియుడు గది
నరాం భుబ్బాంరం బున్నదాంన బాంచియు ధర్మం వలయుమా। శు షణ్ణగ వహా
త్రైకల్యం బున్నసం త్రివిహాయ్యావాం బున్నర వియుం ప్పునేర మిం జ్ఞే। రాజ్ఞ
మతియుం ద్ర[illegible]నమ నంస్మరా జుగా। జేనా నినాం కుశ కిరవని చే
రులఘే శ్రీ[illegible] ధనాంసులను మినతవు ముగాని వు। ప్రైరశ్చి యు

రు లం దపే మెుక్ష్మీ జ్ఞేనియుం ద్ధెగగా। వేన విష్ణు[illegible] నుమునర
తం బునగా వేదా[illegible]యు నం బున్నచే। నేయు ధర్మం[illegible] ప్రం బున్నలయు
బునినవరవగ[illegible] నుల రేలలాకివ నుతుం ద్రు పాం ద్రు దవుఖం
యుబు నర్షిబ్బిగ జ్ఞి నీ ఘుద్ధై। యుాం వుల తివం వరా జవిష రమితి
[illegible]। భరత వులత్రీకృ దని ధై బవహయుయు జ్ఞం బున్నయూల

[illegible]

... ప్రాంబున్న కెలయు ... ంబుగా దు। శ్రీకృష్ణుండు ననుధుఁడుండు
శ్వేతం బున్న లయు ... వారుండు తము ... యున్న గుణాన్విద్యాం
ష్టుడు ప్రాలం। దాఖ్యం ... గా బాంబా ... నెల్లం బూర బీం
వినాదికుడుం డ్లు నెడం బ్బుడున నియుష్పుడుం దను లాద్విచారిత ...
బ్బవకులనం బాయునె ... గా బాలయు నలయుయున ని నెనా డుకు న

యున్న మరంపుత్రరెం బ్బనివత్ర్రనెం బున్ననం బు తృత్రతి ...
స్థుధృతి ... ప రా ప్రవ నంతన్మై వివిధయున్నైన తమ్ములన
బ్రిపిరాజుపయం డ్రైన శ్రీకృష్ణను సకృత్త్రవుండ్రైన ధృతరాష్ట్రునకి
రచి ... గాంగేయు లాయుమాంసం బున్నైన మహాఘుణబునం
ను ధృతరాష్ట్ర ... నియెయు ... బన పతి ...

[illegible]

ಯ [illegible] ಯ ನ [illegible] ತ್ರಿಯ ಭಾ [illegible]
ಮು [illegible] ನ ರ ಮ ನು। ಘ ನ ಧಾರು
[illegible] ಲ ನ ಪ ಲ ಚ
[illegible] ನ ತ್ಮ ಸು ಪ ಕ ರ
[illegible] ನ ಗ ಲ ಕ ಬ ಯ

ಯ ಬಿ [illegible] ಬ್ಬ ಲ ಯ ವಿದು ಪ್ರಪ್ [illegible] ಕ್ತ ಲು ಪ್ಪ ಲ [illegible]
[illegible] ಕ ತ್ರ [illegible] ಪ ನ ಪ ತ್ರ್ರ ಮು ಲ ನು ಬ [illegible] ನ ಯು [illegible] ಯು ಸಾ [illegible]
[illegible] ತ್ರಿರ ಯು ಸು ನಂ ತ್ರ [illegible] ಪ್ರ ದ ನ ಯು ರ ಕ ಲು [illegible]
[illegible] ನ ನ ಲು ಡ ಬ್ಬು ಡ ನಿ ನಂ ಬ್ಬ [illegible] ನಿ ಯು [illegible] ದ ರ ಕ ಯು [illegible]
ನಿ ತಿ ಯು ಥಿ ಗಾ [illegible] । ಶ್ರೀ ಲಾ ನೆ ಕ ದಾ ಮಿಂ ಬ್ಬ ಕ। ಬಾ ಲ [illegible]

[illegible] ತ ನ ತಿಂ ತ್ತ ಗು ಸಂ ತ್ರ [illegible] ನು ಬಿ [illegible] ನ [illegible]
ನೆ। ಭು ನಿ ಡ ನೆ ರಿ ನಿಂ ಬ್ಬ ನ ದಿ ವಾ ನಿ ಫ ಲ ಕಾ [illegible] ಮ ಲ ನ [illegible] ಡು ಸು ಗಾ ದ್ಯ ನು
[illegible] ನ ದಿ ಪ ರಿ ಯು ಸು ಡು [illegible] । ದೆ ಲು ಮ ನ ದಿ ರಾಂ [illegible] ದ ನು। ದ ರ ಲ ಗ [illegible]
[illegible] ನ ಸು ದಾ ದ ತ ಲ ಮು ಸು [illegible] ನ ಡು ವ ಗ ನ ಸು ನೆ ಲು ಕ ಲು ಬಾ
ನ ಸು [illegible] — [illegible] ಪು ಲ ಸು ಯು ಸು ಮೆ ಯು ನ ಶ ರ ಯು ವ ತಾ ರ

౨౬౬

స నా మా నే వ వే । న – స్త్రు మ ర (త) నే ము ల ర ప్పు గ ర ము ।
ద ప్పు క ద త్రి వ రి తు లు గా మ త్తీం శి సు లె ర త్రిం ప్పి స
ను । వ ప్రా వ ల్లి ప్పు డా న న ము న ల వే లు సు లు కా నిగా
[illegible] ధి ర స ప్రి వ హ తు ల ం తా । డ వి చా ర ము ము
ప్పి న నై న సు ప్పం ర త ప్పి పు న నె ని ం యు నే ప్పు నె న

ను [illegible] వా ధు [illegible] కు ద వ ల్లి [illegible] । నిష్ఠ ము న కు ద గ గ ని ష్టు ల న హొ ల త
ధి త్తు డ గు న ది స [illegible] ము ల వ రా స న త కుం త వ వ న్న ధ ర్మ ము లి వ త్తి
రా ప్తి కా ర్య ము । వె ల గ క ము శ్వ రి యు ం [illegible] ము [illegible] ఉ ం డ్లు గు నె ని ం మ రు వ రె
సు నై ం యు న వి వి చా ర త ప్రా ర్థి ప్రా ర బ్ధ మై న కా ర్య ము । పా ర మ ము భా ం
థ రి ం చ్చు న ది వా । న న పొ ం యు త భా ం డ్ల రె ం యు న బ ధ [illegible] బ్బు లు

ను [illegible] ధ ర్మ [illegible] ను ం డు [illegible] దు న్నై ను ను ం వొ త ద [illegible] నా ర నం ప్పు
ప్పు మా రు గ డ [illegible] ర ం డ్లు ధి తి । న రి మి త్ర వ ట్టి [illegible] ం డ్లై స మ బు ద్ధి [illegible]
సు రు నై న సు ఖ సు । వై రు గ గ రా శి ం చ్చు న ది వ స్త్రా శు ం డ్లు । ము
ప్పి సు వి ప్రా ంత వ ద దా రా ం భై యు శి శ బ న పొ యి దు వ స్తు ము క [illegible]
క ము [illegible] మ వి న ము తి నా త్రి ము । ధ్రు ము ల న మ్ము వె యు ం గ కు ం డు

హాన న్నవ్రి(ద్రు ము విష్ణుగనేయు గు వతే। శ యుగం ల యునె
భుగు దురె కేరాద నలు శేయ అ@లయు శ ప రాత్రి శ్రీ షష్ఠి ఋ్షి
విచారి ... ధృష్ట న న భూ తీర్థ దేవ తా ... వ ష్ణు గ
రవతవదు ష్టి భూష్టి। నె ష్టిరనవి ష్టి రింప్పుకె యెుల్ల ప్రాప్తి।
ఎ ష్ణు ... శ క్రి ల్లగాం। ర్ఞం మ్యుల రిష్టి భాం ప్టు

రి ది మిత్ర సం స్త్రం సృం ద్రి ఖ్య రేయ బలప్తీం న ప్లైన రాశి శాం తృ్తి రి డెరు బు యుక్తి
ల్పు ము తి నె రు గు కర ది దూం తే ము। రియు న ఖ్సర భూం। ముల వ్రితర్తం త్రి ము రే
యుర్తా స్త్రి న యల శ రు గు నెద ము నతి। వతేం ను గ నెం దిం ప్పు వ ల యు యు మా
నాత్రి ర శ్రీ వ రు ం త్రి గు న ది వి భూం త్రి యు వ్రి లయ మ్యుల నాత్రి ర ధ్రు వి ధ్రియం
। బర మాం ద్రి యు మం త్రు వి ధి రమైన కా। ర్లం మ్యుల ని ర్ధిమం ప్పుగ ప్లి

త ఢా త్రి ష్టి సు కా ర్తి। ర్థ ల మై నె పా రిం డె రపగ। న ల వి రా లం యు త్లై శ సా ఖ్య
రు గ కే। బ లు ము రు బం ప్పు న ది వి విధ పా ష్టాం ఫ్రు త తి నీ య తేయ నా నా
న వ ప తి కి నీ ల్రు గి య చిరు నం మ్యం గ్గ ద గు దు రు విరు నం మ్యా। ద గ రు। నా త
ఋ్ప్షి వి ధం ఋ్షన మం త్ర ర ద్రు యు। త్రీం మ్యు న భా యు గా వ ల యు యు =
హం స్తు తి నై న నె ర భూ రి ల నె ల ఖ్య ప ల మ రు ఇ శ బ ధం ఋ్షి

కం ... ॥ ప్రథమ పాదని ష్ఠాం తం ధువ ర్ధర రక్షా
తేం ఇళాం ... న తే ం యుక్త గా విం ప్రు। యు య వ తే ... ం కే
౧౨౮ యుద్ధ క్షేత్రే ... ప తా వల ... నిరుం శోభ్యం। నాం న
ప్ర ... మ త య ... ష్ట్రా । యయ ం స్థ్య ... య తా శ
శ్ర ప యోగ ద తే దం ...

[illegible] ... వారి ... [illegible]

జీవులు గుణములు బట్టి యెఱిఁగి కృతమై హృదయము డ —

మటి నెను త్రోవలా వత్సరి బుల్లచిత్ర గతినె స్వర్గ ఖా

త్రిపిరి [illegible] చలిల ఉద్ఘాటించి వరు వాసి సకార్యవస్త

ద [illegible] రిపుడు తం స్థ నెట్టు గారాడేరలగ వై చే

[illegible] శ్రీ [illegible]
[illegible] తైలము [illegible] లను నన [illegible]
[illegible] ను ను [illegible] నవనర [illegible] గంధి యిచ్చు. నా
[illegible] చేయవలె । [illegible] నరిగి [illegible]
[illegible] । [illegible] । [illegible]

[illegible]

[illegible]

[illegible] పనలులన్నం బల్లులు గరిగెపె రిగిపుమత్రైదాం

[illegible] షై దమెం గ్గరిమలు వె క్లినే ప్పైగ నపె తవి (త్రి) వంనం

[illegible]


TEL
B.484